సోమవారం 30-9-2024



'ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి'

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 16 వెల: ₹ 5.50

సంపుటి: 17 సంచిక: 190

SIMULTANEOUSLY PRINTED AT HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL




'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రారంభం

బెంగళూరులో ఎస్‌సీపీ స్థానంలో కొత్తగా జీసీఈ ఏర్పాటు -14లో



వాత్సల్యానికి సమయమిదే!

పిల్లలకు 'పింఛను' బహుమానం. కొత్తగా ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం -15లో



మోదీని దించేదాకా పోను

ప్రధాని మోదీని అధికారం నుంచి దింపేదాకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు.

వివరాలు 6లో ▸



నబీల్ కౌక్ హతం

ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ హతమయ్యాడు.

వివరాలు 6లో ▸



అభినవ రాహు కేతువులు!

శాస్త్రవేత్తలు కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సూర్య గ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు.

వివరాలు 6లో ▸



పదేళ్ల 'మన్‌కీ బాత్'

'మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఆసక్తి చూపుతారన్నది నిజం కాదని మన్‌కీ బాత్ నిరూపించింది' అని మోదీ అన్నారు.

వివరాలు 6లో ▸

న్యూస్‌రీల్

బియ్యం..మరింత ప్రియం



బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు ప్రియం కాబోతున్నాయి. అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి బియ్యం ధరలు ప్రస్తుతం కిలో రూ. 60 నుంచి 70 ఉన్నాయి.

- వివరాలు 12లో▶

కృష్ణా బేసిన్‌లో 3,048 టీఎంసీల నీరు

కృష్ణానది బేసిన్‌లో 3,048.37 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు కేంద్ర జలసంఘం కొత్త అధ్యయనంలో తేల్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 1985–86 నుంచి 2022–23 మధ్యకాలంలోని 38 ఏళ్ల ప్రవాహాల లెక్కల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది.

- వివరాలు 12లో▶

కూల్చివేతలపై వెనక్కి!

ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల జోలికి వెళ్లే విషయంలో ప్రభుత్వం పునరాలోచన

- దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్న సర్కారు
- ప్రతిపక్షాల నిరసనలు, సొంత పార్టీలో ప్రతికూలత పరిగణనలోకి.. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం
- ప్రస్తుతానికి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల వరకే పరిమితమయ్యే అవకాశం
- హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్‌హౌస్‌లపై చర్యలు!
- సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తలు
- మూసీ నిర్వాసితులకు పునరావాసంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం
- డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రత్యేక కార్యాచరణ దిశగా అడుగులు



మూసీ పరీవాహక ప్రాంతంలో బాధితులకు ధైర్యం చెబుతున్న హరీశ్‌రావు

మా ఇళ్లు కూల్చొద్దంటూ ప్లకార్డు పట్టుకున్న చిన్నారి

సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన విషయాల్లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ మార్కింగ్ పేరుతో మూసీపై చేస్తున్న హడావుడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని, దూకుడు తగ్గించాలని సర్కారు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రా ఏర్పాటు చేసి పెద్దల జోలికి వెళ్లకుండా దశాబ్దాలుగా నివాసముంటున్న తమపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందంటూ పేదలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతుండటంతో జాగ్రత్త పడాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెమటోడ్చి సంపాదించుకున్న నివాసాలను నేలమట్టం చేసి తమ బతుకులను ప్రభుత్వం రోడ్డుపైకి తెస్తోందనే భావన సామాన్య ప్రజల్లో క్రమంగా బలపడుతుండడంతో ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా హైడ్రా, మూసీ విషయాల్లో

మిగతా 2వ పేజీలో ▶

ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం

ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

- మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోనున్న బాధితులకు బీఆర్ఎస్ పరామర్శ, ర్యాలీ
- హైదర్షాకోట్‌లో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన హరీశ్, సబిత తదితరులు

2లో

బస్తీల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పా

పేదల ఇళ్లు కూల్చడం సరికాదు: దానం

- హైడ్రా విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరతా.. అక్రమ కట్టడాలను కూల్చాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా?



116 కి.మీ. 80 స్టేషన్లు..

రెండో దశలో 6 మార్గాల్లో మెట్రో రైలు సేవల విస్తరణ

- ఐదు రూట్లకు సంబంధించిన డీపీఆర్‌లు త్వరలో కేంద్రానికి
- 40 కి.మీ. ఎయిర్‌పోర్ట్–ఫోర్త్ సిటీ డీపీఆర్‌పైనా ముమ్మర కసరత్తు
- ఎయిర్‌పోర్టు సమీపంలో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో లైన్ నిర్మాణం.. భూగర్భంలోనే ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్
- కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా వెళ్లేలా ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పు
- మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.32,237 కోట్లు
- రెండోదశ మెట్రోపై వివరాలు వెల్లడించిన ఎన్వీఎస్ రెడ్డి

3లో

అసమ్మతిపై కాంగ్రెస్ 'ఫోకస్'

వలస వచ్చిన నేతల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

రంగంలోకి పీసీసీ అధ్యక్షుడు, ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి

పీసీసీ కార్యవర్గం కుదింపు.. తగ్గనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్య

జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొందరు ఎమ్మెల్యేలు

4వ తేదీ నుంచి పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్‌ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.



సమర్థుల కోసం అన్వేషణ

పీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి. సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.

మూసీ సుందరీకరణ ప్రజాహితం

నిర్వాసితులకు వసతి, ఉపాధి: మంత్రి పొన్నం



సిద్దిపేట జోన్: హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని అలాంటి నగర మూసీనది సుందరీకరణ ప్రజాహితమని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఒప్పించి తరలించే ప్రక్రియ చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గౌరవెల్లి, మల్లన్నసాగర్ విషయంలో అప్పటి ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్టులు, కాల్పులు, పోలీసు దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కిందన్నారు. అప్పటి ప్రభుత్వ తీరు తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండవని స్పష్టం చేశారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్, పిల్లలకు విద్యా వసతి, మహిళలకు మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా వారందరినీ ఒప్పించి తరలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

మూసీ సుందరీకరణ, హైడ్రా వేర్వేరు...

మూసీ సుందరీకరణ ద్వారా ప్రజలను రోడ్డు పాలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. మూసీ, హైడ్రా వేర్వేరు అని వాటిని ఒకే కోణంలో చూడొద్దని పొన్నం సూచించారు. 'హైడ్రా బాంబ్'అని మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మూసీ అంశంలో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ గూర్చి మంత్రి స్పందిస్తూ పార్టీ కోసం పనిచేసిన వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.

నేడు బీజేపీ రైతు దీక్ష



సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 1 ఉదయం 11 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద రైతుదీక్ష చేపడుతున్నట్లు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు దీక్షలో బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా పాల్గొంటారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమమన్నారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే సమక్షంలో 6 గ్యారంటీలు ఇచ్చారని, రైతుల కోసం రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, 500 రూపాయల బోనస్, కౌలు రైతులకు రైతుబంధు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం

రాష్ట్ర ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

- మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోనున్న బాధితులకు బీఆర్‌ఎస్ పరామర్శ, ర్యాలీ
- హైదర్షాకోట్‌లో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన హరీశ్, సబిత తదితరులు



మూసీ బాధితుల గోడు వింటున్న బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు

బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు.

ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటా

మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్‌రావు చెప్పారు. 'ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చినా, జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని దాటాలి' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. 'బలిసినోళ్లకు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మాత్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకాలం కల'అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొడంగల్‌లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్‌కు రావాలని... అర్ధరాత్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.

బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?

ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పాలన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయిలెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నారని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్‌సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు.

కూల్చివేతలపై వెనక్కి!

▶ మొదటి పేజీ తరువాయి

ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం, పేదలు.. మధ్యతరగతి వారి ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, సొంత పార్టీలో సైతం కొంత ప్రతికూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వెనక్కు తగ్గాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అన్ని కోణాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

పేదలను ఒప్పించి, మెప్పించాకే..

మూసీ నదిపై ఉన్న ఆక్రమణల తొలగింపు రాజకీయంగా వివాదాస్పదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారితో మాట్లాడి పునరావాస ప్యాకేజీపై వారిని ఒప్పించి మెప్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, ఆ తర్వాతే అడుగులు ముందుకేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల వరకే కార్యాచరణను పరిమితం చేయాలని, హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్‌హౌస్‌లపై చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

రుణాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు

మూసీ నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై విస్తృత ప్రచారం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతుండటం గమనార్హం. పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, పరిహార ప్యాకేజీని అమలు చేస్తామని, బ్యాంకర్లతో రుణాలిప్పిస్తామంటూ హామీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. పీసీసీ కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని భావిస్తోంది. వీటితో పాటు, ముఖ్యంగా పునరావాసంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించకుండా ముందుకెళ్లడం మంచి కన్నా ఎక్కువగా చెడు చేస్తుందని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించనున్నట్లు తెలిసింది. రుణాల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను సమాయత్తం చేస్తున్నట్టు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఇదే కోణంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చెరువులో భవనాన్ని హైడ్రా కూల్చలేదు

కమిషనర్ రంగనాథ్



సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో భవనాన్ని (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కూల్చివేయలేదని హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడ గాయపడిన హోం గార్డ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. రహదారుల విస్తరణ కోసం కూల్చివేతలు జరిగినా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్టు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రాను అప్రతిష్టపాల్జేసేందుకు దాని పనిని అడ్డుకునేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలు ఎవరూ పావులు కావొద్దని కోరారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా పరిధి కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకేనన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని ఆదివారం మీడియా ద్వారా రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.

పేదల పేరుతో బిల్డర్ల దందా

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

- ప్రజల ధనం, ప్రాణాలు కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత
- మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పిల్లలకు చదువు, ఆరోగ్య సౌకర్యాలు



సమావేశంలో మాట్లాడుతున్న భట్టి

సాక్షి, హైదరాబాద్: కొందరు బిల్డర్లు పేదలను అడ్డం పెట్టి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల ధనం, ప్రాణాలు కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందులో భాగంగానే చెరువులను రక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మూసీ నదిలో మంచి నీరు పారించడం, పార్కులు నిర్మించడం తమ ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునర్జీవ కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి, పునరావాస చర్యలు చేపడుతున్నామని భట్టి పేర్కొన్నారు. వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పిల్లలకు విద్యా సదుపాయాలతో పాటు నిర్వాసితుల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చేపట్టడం, వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మూసీ పరీవాహకంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు అనువుగా ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు. కలుషితమైన మూసీ నది పక్కన జీవించడం ఎవరికీ కూడా మంచిది కాదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ అంటేనే రాళ్లు, చెరువులు, పార్కులని.. అయితే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణంతో చాలా చోట్ల రాళ్లు కనుమరుగైపోయాయని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో చెరువులు, పార్కులు కబ్జా చేసి కొందరు ఇళ్లు కట్టుకుంటున్నారని, అలాగే కబ్జాల కారణంగా చెరువులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల విజయవాడ వరద ముంపునకు గురైనట్టు హైదరాబాద్‌కు వైపరీత్యాలు పొంచి ఉన్నాయన్నారు.

స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చాం

ఫ్యూడల్ మనస్తత్వంతో కొంతమంది రాష్ట్రాన్ని బందీగా చేశారని, అయితే తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులోనూ ఈ విధానం కొనసాగుతుందని భట్టి విక్రమార్క అన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలని, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆయన కోరారు.

రూ.లక్షన్నర కోట్ల 'మూసీ'కి లక్షల జీవితాలు బలి

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సీఎం రేవంత్ తీరును ఎండగడుతూ వాగ్బాణాలు
- సోషల్ మీడియా 'ఎక్స్'వేదికగా వరుస పోస్టులు



సాక్షి, హైదరాబాద్: 'రూ. లక్షన్నర కోట్ల మూసీ ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్' అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డిని నిందిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో ఆదివారం సుదీర్ఘ పోస్ట్ చేశారు. 'గుండెలు పగిలి గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేదనతో, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోదిస్తోంది. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నానని ఓ తల్లి... అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కుకు ఎలా పోతామని మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమోనని ఓ తల్లిఆత్మహత్య చేసుకుంది. భార్య కడుపుతో ఉందన్నా కనికరించరా? అని ఓ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి ఇప్పుడు ఎక్కడ పన్నావ్? నాడు అలా – నేడు ఇలా.. నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావ్'అని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని.. కోర్టులు, బీఆర్‌ఎస్ అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు.

బావమరిదితో నోటీసు ఇప్పిస్తే..

అమృత్ టెండర్ల అంశంలో తాను చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'బావ మరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తానని అనుకుంటున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము'అని వ్యాఖ్యానించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్ట బెట్టింది నిజమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13ని సీఎం ఉల్లంఘించారని ఆరోపించారు. శోధ గత రెండేళ్లగా కేవలం రూ. 2 కోట్ల లాభాన్నే ఆర్జించిన ఓ చిన్న కంపెనీ అన్నారు. 'ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్‌గా దొరికావు.. రాజీనామా తప్పదు' అని పోస్ట్ చేశారు.

బస్తీల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పా



పేదల ఇళ్లు కూల్చడం సరికాదు: ఎమ్మెల్యే దానం

- హైడ్రా విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరతా
- గతంలో అక్రమ కట్టడాలను కూల్చాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా?

బంజారాహిల్స్(హైదరాబాద్): నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హైడ్రా వచ్చిన తొలి రోజుల్లోనే తాను జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్ బస్తీలో గుడిసెలు కూలుస్తుంటే వ్యతిరేకించానని, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యంత్రాంగం 'హైడ్రా' పేదల గుడిసెల జోలికి రావొద్దని స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు. దానికి తనపై తానేదో కబ్జా చేస్తున్నట్టు విష ప్రచారం చేశారన్నారు. 20–30 సంవత్సరాలుగా చుక్కనీరు రాని బఫర్‌జోన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి తరఫున తాను మాట్లాడతానని, వారికి అక్కడే పునరావాసం కల్పించే విధంగా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరతానని తెలిపారు. ఇప్పటికే తాను సలహాదారులతోపాటు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్యులతో ఈ విషయాన్ని చర్చించానన్నారు. మూసీ ప్రక్షాళన మాత్రం జరగాల్సిందేనని, గతంలో మూసీకి వరదలు వచ్చినప్పుడు గౌలిగూడ బస్టాండ్, పరిసర ప్రాంతాలు మునిగి బీభత్సమైన వాతావరణాన్ని చూశామని, ఎప్పటికైనా మూసీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరమేనని చెప్పారు. హైడ్రా విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరతానన్నారు. గత ప్రభుత్వ హయాంలో సోషియో ఎకనామిక్ సర్వే చేసి మూసీ పరీవాహక ప్రాంతంలో 10 వేల ఇళ్లు ఉన్నట్టు గుర్తించిన విషయం వాస్తవం కాదా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. కేటీఆర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పార్క్‌హోటల్ పక్కన చెరువు శిఖం భూమిలో ఉన్న స్థలంలోని తన మిత్రుడు, బినామీ ప్రదీప్‌కు 10 అంతస్తుల వరకు, శోభ బిల్డర్స్‌కు 14 అంతస్తుల వరకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. హరీశ్‌రావు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత, కాంగ్రెస్ నేతలు మామిడి నర్సింగ్‌రావు, రాములు చౌహాన్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.

రూ.5వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు

మూసీపై సీఎంకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

- పేదలను నిలబెట్టాలనుకుంటున్నాం.. పడగొట్టడం మా ఉద్దేశం కాదు
- ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు... పునరావాసం కోసం హైలెవల్ కమిటీ
- మూసీ, హైడ్రా విషయంలో కలెక్టరేట్‌లలో హెల్ప్‌డెస్క్‌లు: మంత్రి డి.శ్రీధర్‌బాబు



మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్: అవకాశవాద శక్తులు మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయ ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ మొసలికన్నీరు కారుస్తోందని, భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇందుకోసం రూ.5వేలు ఇచ్చి సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, పడగొట్టాలన్నది కాదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఇందులో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని, వారిని కాపాడుకునే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. 35 బృందాలతో సామాజిక, ఆర్థిక సర్వే చేయిస్తున్నామని, వాక్‌టూ వర్క్ పద్ధతిలో నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. రివర్‌బెడ్‌లోని నివాసాలకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరేళ్లు చదివిస్తామని, మహిళలకు వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు. మూసీకి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశామని, పనులు పారదర్శకంగా చేపడతామని, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలకే పనుల బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మూసీ, హైడ్రా విషయంలో అనుమానాల నివృత్తికి అన్ని కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతికహక్కు లేదు

భూనిర్వాసితుల విషయంలో మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పేదలు, మధ్యతరగతి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడబోదని చెప్పిన శ్రీధర్‌బాబు అడ్డగోలుగా అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, అడ్డంకులు సృష్టించాలనుకునే బీఆర్‌ఎస్ ప్రయత్నాలను నమ్మొద్దని కోరారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని, సీఎం రేవంత్ సోదరుడికి కూడా నోటీసులిచ్చామని గుర్తు చేశారు. తాము భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన కార్యక్రమంతో ముందుకెళుతుంటే రాజకీయ కక్షపూరిత వైఖరితో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

ఇదండీ జోక్



నెక్స్ట్ సీఎం అభ్యర్థి రెడీగా ఉన్నారనే ధైర్యంతోనే అలా అన్నారా సార్!

ఈడీ అదుపులో 'సాహితీ' లక్ష్మీనారాయణ!



సాక్షి హైదరాబాద్: ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డ కేసులో సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయన్ను ఆదివారం మధ్యాహ్నం విచారణకు పిలిచిన అధికారులు.. సరైన ఆధారాలు అందించకపోవడంతోపాటు విచారణకు సహకరించకపోవడం వల్లే ఈ చర్య చేపట్టినట్లు తెలియవచ్చింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రూ. 161 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

భర్తతో గొడవపడి.. బిడ్డతో దూకి..

18వ అంతస్తు పైనుంచి దూకి మూడేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య

మణికొండ (హైదరాబాద్): భర్తతో గొడవపడి క్షణికావేశంలో కుమార్తెతో కలిసి ఒక మహిళ 18వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోం అవతార్ అపార్ట్‌మెంట్స్‌లోని బ్లాక్-10లోని ఫ్లాట్‌నెంబర్ 3006లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. మైహోం అపార్ట్‌మెంట్ 18వ అంతస్తులో ఉంటున్న భార్యాభర్తలు ఆదివారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో భార్య మానస (30) క్షణికావేశంలో తన కుమార్తె కృషి (3)తో కలిసి బాల్కనీ పైనుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త రాజు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

ఒక్కొక్కరికి రూ.93,750 చెల్లించనున్న కోలిండియా యాజమాన్యం



సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ (పీఎల్ఆర్) కింద రూ.93,750 చెల్లించేందుకు కోలిండియా యాజమాన్యం అంగీకరించింది. ఏటా కోలిండియా అనుబంధ బొగ్గు ఉత్పత్తి సంస్థల కార్మి కులకు దీపావళి బోనస్ చెల్లిస్తారు. గతేడాది రూ.85,500 చెల్లించిన యాజమాన్యం ఈ ఏడాది మరో రూ.8,750, పెంచి రూ.93,750 వేలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఆదివా రం ఢిల్లీలో కోలిండియా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. చెల్లింపు తేదీని సింగరేణి యాజమాన్యం ప్రకటించాల్సి ఉంది. దీనివల్ల సంస్థలోని 39,600 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కాగా బోనస్‌ను సింగరేణి కార్మికులకు దీపావళి ముందు చెల్లిస్తుండగా, ఇతర బొగ్గు పరిశ్రమల కార్మికులకు దసరా ముందే చెల్లిస్తారు.

'అడిషనల్ డీఎంఈలను రెగ్యులర్ పద్ధతిలో నియమించాలి'



సాక్షి, హైదరా బాద్: రాష్ట్రంలో అడిషనల్ డీఎంఈలను ఇన్‌చార్జులుగా కాకుండా, రెగ్యులర్ పద్ధతిలో నియమించాలని తెలంగాణ ప్రభు త్వ బోధనా వైద్యుల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ కిరణ్ మాదల డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల బోధనా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాదల మాట్లాడుతూ, పెరిఫరల్ మెడికల్ కాలేజీల అలవెన్స్ త్వరగా అమలు చెయ్యాలని, బది లీలపై ఒక విధానాన్ని తీసుకువచ్చి రెగ్యు లర్‌గా చెయ్యాలన్నారు. శాశ్వత ప్రాతిప దికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను త్వ రగా నియమించాలని, పాత కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన కాకుండా పెరిఫరిలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మెడికల్ కాలేజీలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక జాబ్ చార్ట్ రూపొందించాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్యాజువాలిటీ సేవలకు వినియోగించకూడదని చెప్పారు. బోధనా వై ద్యులకు కేటాయించిన సెలవులను వాడుకు నే వెసులుబాటు ఉండాలన్నారు. ఆసు పత్రుల అడ్మినిస్ట్రేటర్లు మెడికల్ యూని యన్ నాయకు లను టార్గెట్ చేయకూడదని డిమాండ్ చేశారు.

'స్కిల్'.. ఫుల్



- కీలకంగా తక్షణ ఉపాధి లభించే నైపుణ్య కోర్సులు
- యూనివర్సిటీల నిపుణులతో స్కిల్స్ వర్సిటీ సంప్రదింపులు
- డిగ్రీ, బీటెక్‌లో చేరే వారికి ముందుగా 3 నుంచి 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు
- పలు కోర్సులు సూచించిన ఓయూ, జేఎన్‌టీయూహెచ్ తదితర వర్సిటీలు
- ప్రతి కోర్సుకు 12 నుంచి 30 క్రెడిట్స్ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నైపుణ్య విశ్వవిద్యాలయం దీనిపైనే దృష్టి పెట్టింది. నైపుణ్యం అందించే కోర్సులపై పలు యూనివర్సిటీల నిపుణులతో ఆరా తీసింది. ప్రైవేటు బిజినెస్ స్కూల్స్ కూడా స్కిల్ కోర్సులపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదించిన స్కిల్ కోర్సుల వైపు రాష్ట్రంలోని వర్సిటీలు, స్కిల్స్ వర్సిటీ ప్రత్యేక అధ్యయనం చేపట్టాయి. ఇప్పటికే కొన్ని నైపుణ్య కోర్సులను ఉన్నత విద్యా మండలి (హెచ్ఈసీ) గుర్తించింది. డిగ్రీ స్థాయిలో వీటి కాంబినేషన్‌తో కోర్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉపాధి లభించే కోర్సులను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కసరత్తు ముమ్మరం చేశామని హెచ్ఈసీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి 'సాక్షి'కి తెలిపారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

స్కిల్స్ వర్సిటీ ఆరా

స్కిల్స్ యూనివర్సిటీ అధికారులు నైపుణ్య కోర్సులపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. డిగ్రీ, బీటెక్ విద్యార్థులు పట్టాలతో మార్కెట్లోకి వస్తున్నా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉండటం లేదని గుర్తించారు. ఇంటర్ ఉత్తీర్ణులై, డిగ్రీ, బీటెక్‌లో చేరే వారికి ముందుగా 3 నుంచి 6 నెలల కాలపరిమితితో కొన్ని స్కిల్ కోర్సులు అందించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ కోర్సులకు యూజీసీ కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఒకేషనల్ విద్యను జనరల్ విద్యతో సమ్మిళితం చేయాలన్నది యూజీసీ ఆలోచన. స్కిల్ కోర్సులు పూర్తిగా అకడమిక్‌గా ఉండకుండా, పూర్తిగా పరిశ్రమల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందేలా రూపొందించాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్కిల్స్ వర్సిటీ ఇటీవల వర్సిటీల నిపుణులతో స్కిల్ కోర్సులపై ఆరా తీసింది. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌తో పాటు పలు విశ్వవిద్యాలయాలు కొన్ని కోర్సులను సూచించాయి. ఇవన్నీ యూజీసీ ఆమోదించినవే కావడం గమనార్హం.

కోర్సులివీ..

వర్సిటీలు ప్రతిపాదిస్తున్న సర్టిఫికెట్ కోర్సుల్లో..మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ అండ్ రోబోటిక్స్, ఐవోటీ.. ఇండస్ట్రియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటాసైన్స్ అండ్ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ, డిజిటల్ ఫ్లూయెన్సీ..డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటివి ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్స్, వీఎల్ఎస్ఐ డిజైన్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, బేసిక్ కోడింగ్ ఇన్ కంప్యూటింగ్ లాంగ్వేజెస్, మెకట్రానిక్స్ వంటి కోర్సులను కొన్ని వర్సిటీలు సూచించాయి. ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టింగ్, బేసిక్ 3డీ డిజైన్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, 3డీ ప్రింటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్ రిపేరింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ డీటీహెచ్ ఇన్‌స్టాలేషన్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్ అండ్ వెల్‌నెస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ తదితరాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఆయా రంగాల్లో నిపుణులు బోధించేలా చూడాలని సూచించాయి. యోగిక్ సైన్సెస్, సాఫ్ట్ స్కిల్స్, బేసిక్స్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్స్‌లో స్టార్టప్స్‌లో విజయం సాధించిన నిపుణుల భాగస్వామ్యాన్ని సూచిస్తున్నాయి. ప్రతి కోర్సుకు 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని తెలిపాయి.



116 కిలో మీటర్లు.. 80 స్టేషన్లు

రెండో దశలో భాగంగా ఆరు మార్గాల్లో మెట్రో రైలు సేవల విస్తరణ

సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్‌పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్‌లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ట్రాఫిక్ అధ్యయనం

'రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్‌పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్‌మెంట్‌లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..' అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

భూగర్భంలో మెట్రో రైల్

నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్ మెట్రో రూట్‌లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్‌లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

- ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.

రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)

కారిడార్ - 4	నాగోల్ - ఎయిర్‌పోర్ట్	36.6
కారిడార్ - 5	రాయదుర్గం-కోకాపేట్ నియోపొలిస్	11.6
కారిడార్ - 6	ఎంజీబీఎస్ -చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్)	7.5
కారిడార్ - 7	మియాపూర్ - పటాన్‌చెరు	13.4
కారిడార్ - 8	ఎల్బీనగర్-హయత్ నగర్	7.1
కారిడార్ - 9	ఎయిర్‌పోర్ట్- ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)	40

చాంద్రాయణగుట్ట వరకు పాతబస్తీ మెట్రో

- ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు.

రోడ్ల విస్తరణ

- ప్రస్తుతం దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్‌లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి.
- ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆల్విన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్‌లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్.
- ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్.

  9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది.
- రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.



పురుషోత్తంరెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మంత్రి ఉత్తమ్‌కు పితృ వియోగం

- మహాప్రస్థానంలో పురుషోత్తంరెడ్డి అంత్యక్రియలు
- నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు



పురుషోత్తంరెడ్డి (ఫైల్)

గచ్చిబౌలి(హైదరాబాద్): మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. కొండాపూర్‌లోని కూతురు హితశ్రీ నివాసంలో ఉంటున్న పురుషోత్తంరెడ్డి(89) ఆదివారం ఉదయం అస్వస్థతకు లోనుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయారు. సాయంత్రం రాయదుర్గంలోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. ఉదయం సైబర్ మిడోస్ విల్లాస్‌లో పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. పురుషోత్తంరెడ్డి స్వగ్రామం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల కాగా, ఆయన బీహెచ్ఈఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య ఉషాదేవి, కుమారులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, కూతురు హితశ్రీ ఉన్నారు. పురుషోత్తంరెడ్డి భౌతిక కాయాన్ని చూసేందుకు గ్రామస్తులు కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పురుషోత్తంరెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతితోపాటు కుటుంబ సభ్యులకు ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఇంకా సంతాపం వ్యక్తం చేసిన వారిలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ తదితరులున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ నరహరి

హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ



అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ లాలూప్రసాద్, కోశాధికారిగా రవూఫ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆది వారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో వివిధ జిల్లాల సంఘం కార్యవర్గ సభ్యులు ఓట్లు వేశారని డాక్టర్ నరహరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం తెలంగాణలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం ఇచ్చే యూని యన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరగక సంఘం ఇలాగే ఉండిపోయింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఎన్నికలు జరగడంతో ప్రభుత్వ వైద్యుల్లో సంబరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని డాక్టర్ నరహరి తెలిపారు.

ఆత్మవిమర్శ చేసుకోండి.. చిత్తశుద్ధితో పనిచేయండి

- రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచన
- సామాన్యులు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నట్లు వెల్లడి
- ప్రజలకు పూర్తిగా సహకరించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
- 33 జిల్లాల తహసీల్దార్లతో నల్సార్ వర్సిటీ ప్రాంగణంలో భేటీ
- రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ అకాడమీ ఏర్పాటుకు హామీ
- బదిలీలు, పదోన్నతులు, బకాయిల విడుదలకు భరోసా



నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో నవీన్ మిత్తల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ దుర్వినియోగమైందని.. దాన్ని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా పటిష్ట విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. సామాన్యులతోపాటు రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని.. ఈ కసరత్తు తుది దశకు చేరుకుందని ఆయన తెలిపారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో 33 జిల్లాల తహసీల్దార్లతో పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తోందా లేదా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా రెవెన్యూ ఉద్యోగులు చిత్తశుద్ధితో, మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు పూర్తిగా సహకరించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులు, స్థలాలను కాపాడే విషయంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మౌలిక వసతులు కల్పిస్తాం..

గత ప్రభుత్వ హయాంలో హడావుడిగా మండలాల సంఖ్యను పెంచినా అందుకు తగ్గట్టుగా మండల స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, తగిన సిబ్బందిని నియమించలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇప్పుడు తహసీల్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించి పదోన్నతులు కల్పిస్తామన్నారు. కోర్టు ఖర్చులు, అద్దె, వాహన బకాయిల చెల్లింపులాంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందికి శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొనే తహసీల్దార్లపై కలెక్టర్ల అనుమతితోనే కేసులు నమోదయ్యేలా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు పంపడంపై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాకల, తహసీల్దార్లు పాల్గొన్నారు.



హింస ద్వారా శాంతిని సాధించలేము.
దాన్ని అవగాహన ద్వారా మాత్రమే పొందగలం.
– రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

సాక్షి
సోమవారం, 30 సెప్టెంబర్ 2024

నింద భోజనం

కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ 'నిందలు వేయరాదు' అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! 'వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట' అన్నాడాయన.

సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. 'ఏం చేస్తామండీ ఖర్మ' అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?

అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.

పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి 'బాల వ్యాకరణం' వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని 'అవును.. కాపీయే' అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. 'లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి' అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి 'రాధికా సాంత్వనం' ఎంత సాంత్వనం కోల్పోయిందని?

తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, 'నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ' అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.

నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే.

నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధులతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్చీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ!

సమాఖ్యకు 'జమిలి' సవాళ్లు!

కామెంట్



కరణ్ థాపర్

జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే 'ఒకే దేశం–ఒకే ఎన్నిక'కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.

నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా 'ఒకే దేశం–ఒకే ఎన్నిక'ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. 'ఒకే దేశం–ఒకే ఎన్నిక' అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా?



ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?

రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసుకోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?

నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు.

ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి.

రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదం ఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది.

దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్ర స్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి.

మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు.

ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది.

అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారీ వాజ్‌పేయి 'రైట్ టు రీకాల్' (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ 'ఒకే దేశం – ఒకే ఎన్నిక'. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.

ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందుగానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటి లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?

ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది.

నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే 'ఒకే దేశం–ఒకే ఎన్నిక'కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే 'ఒకే దేశం–ఒకే' ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు.

కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్పటానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

సోషల్ మీడియా

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల 'మనసులోని మాట'లు తాజాగా ఇలా...!

చవకైతే మేలు



షాపింగ్ అనేది దారుణంగా తయారైంది. ఇప్పుడు ప్రతిదీ 'ట్రెండీ'యే, కానీ నాణ్యత మాత్రం ఘోరం. 120 డాలర్లకు కొన్న స్వెటర్ కూడా రెండు ఉతుకులకే ఎందుకు పాడవుతోంది? మధ్య–శ్రేణివి కూడా ఇలాగే ఉన్నప్పుడు, జనాలందరూ 'ఫాస్ట్ ఫ్యాషన్' (లేటెస్ట్ ఫ్యాషన్‌తో కూడిన చవక దుస్తులు) ధరిస్తేనేం?

– అర్నేసా బుల్జూస్మిక్ కుస్తూరా, పరిశోధకురాలు

మనుషులుగా గుర్తిస్తేనే...



ప్రతి జీవితమూ విలువైనదే. ఎవరూ 'ఆనుషంగిక నష్టం' కాదు. ప్రతి మనిషికీ ఒక పేరుంది, కథుంది – లేదా ఉండేది. 'అన్ని యుద్ధాలూ క్రూరమైనవే' లాంటి మాటలు నాకూ తెలుసు. కానీ ప్రతిఒక్కరూ ఎదుటివాళ్లను సంపూర్ణ మానవులుగా గుర్తించనంత వరకూ ఇలాంటి ఘోరాలు ఆగవని కూడా తెలుసు.

– ఎమీ దార్, శాంతి కార్యకర్త

ఎన్నడూ చూడనిది...



మా అంకుల్ భార్య లెబనీస్. ఆయనతో మాట్లాడితే దాదాపుగా వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎప్పుడూ చూడనంత ఘోరాన్ని చూస్తున్నట్టుగా చెప్పారు. మా ఆంటీ అయితే ఉద్వేగంతో ఫోన్లో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. నేను ఒక పది నిమిషాల్లో క్లాసుకు వెళ్లాలి. ఎటు వెళ్తున్నాం మనం? మన రోజు మామూలుగా ఎలా ఉండగలదు?

– హెబా గోవయేద్, సోషియాలజిస్ట్ (న్యూయార్క్)

ఐకమత్యమా? నైతికతా?



ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నేను హిజ్బొల్లాకు మద్దతిస్తాను. కానీ సిరియన్లకు మద్దతుగా హిజ్బొల్లాను వ్యతిరేకిస్తాను. ఐకమత్యం అనే పేరుమీద నైతిక సూత్రం విస్మరణకు గురికాకూడదు. నా సిరియా జనాల మీద హిజ్బొల్లా చేసిన నేరాలను తక్కువ చేయకూడదు.

– మహమ్మద్ హిజాజీ, యూట్యూబర్

అసలుకే మోసం



పెళ్లి కాబోతున్న ఒక యువకుడికి జుట్టు రాలుతోందన్న ఆందోళన మొదలైంది. ఒక సీనియర్ మిత్రుడిని అడిగితే ఏదో ఆయింట్‌మెంట్ సూచించాడు. కొన్ని విటమిన్ మాత్రలు చెప్పాడు. పెళ్లయింది. కానీ యాంటీ క్లైమాక్స్, అంగస్తంభన సమస్యలొచ్చాయి. నీతి ఏమిటంటే, షేరింగ్ ఈజ్ కేరింగ్; కానీ ఔషధాల విషయంలో కాదు. కొన్ని వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి.

– కార్తీక్ బాలచంద్రన్, ఎండోక్రైనాలజిస్ట్

చేయాల్సింది!



మీరు కోరుకుంటున్న జీవితం గడపడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి: మీరు ప్రస్తుతం చేస్తున్న దానికీ, అక్కడికి చేరుకోవడానికి చేయాల్సిన దానికీ మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించడంలో విఫలం కావడం.

– సాహిల్ బ్లూమ్, ఆంట్రప్రెన్యూర్

ఇన్ బాక్స్

వరదల తీవ్రతను తగ్గించవచ్చు!

ఇటీవల వరదలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మొత్తం భారతదేశంలో తీవ్ర నష్టాన్ని కలగజేశాయి. ఈ వరదలకు ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్. భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సముద్రంలోని నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి చల్లని ప్రాంతానికి వెళ్లే క్రమంలో క్లౌడ్ బరస్ట్ అనే ప్రక్రియకు గురై భారీ వరదలు సంభవిస్తాయి. వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించే సామర్థ్యం మానవుని వద్ద లేదు. కాని, వాటి తీవ్రతను తగ్గించి వాటి వల్ల కలిగే ప్రాణ నష్టాన్నీ, ఆర్థిక నష్టాన్నీ నివారించే సామర్థ్యం మానవునికి ఉంది. భూమిపై వేడి పెరగకుండా చూసుకోవడం ద్వారా వాతావరణంలో అనూహ్య మార్పులను నివారించవచ్చు.

ముఖ్యంగా వరదలను నివారించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. క్లౌడ్ బరస్ట్‌కు మూలకారణమైన వాతావరణ మార్పును ఇవి తగ్గిస్తాయి. భారీవర్షాల సమయంలో చెట్లు గొడుగుల్లా పని చేస్తాయి. వాటి ఆకులు... వర్షపు నీరు నేరుగా నేలపై పడకుండా అడ్డుకొని ఆ నీరు భూమికి చేరటాన్ని ఆలస్యం చేస్తాయి. అందువలన భూమిపై పోగయ్యే వర్షపు నీటి పరిమాణం తగ్గడం వలన వరద తీవ్రత తగ్గుతుంది. చెట్ల వేర్లు ప్రకృతి ఇచ్చిన సహజ స్పాంజ్‌లు. ఇవి వర్షపు నీటిని పీల్చుకుని భూమిలో నిల్వ చేస్తాయి. చెట్లు నేలపై నీటి ప్రవాహ వేగాన్ని ఒక 'స్పీడ్ బ్రేకర్' లాగా తగ్గిస్తాయి. 'మడ అడవులు' తీర ప్రాంతాలలో వరదల ప్రమాదాన్ని తగ్గించగలవు. అలాగే భూమి మీద గడ్డి పెంచడం వలన వరద నీటి ప్రవాహ వేగం తగ్గి, నేల వరద నీటిని పీల్చుకుంటుంది. కాలనీలలో సిమెంట్ రోడ్స్, డాంబర్ రోడ్స్ వలన వరద నీరు ఇంకదు. అందువల్ల వరద తీవ్రత పెరుగుతుంది. చెరు వులు, నదులు, ఇతర ఉపరితల నీటి వ్యవస్థలు మంచి స్థితిలో ఉన్నాయో లేదో క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. నాళాలు, చెరువుకు నీరు ప్రవహించే మార్గాలపై నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలి.

వరదలు సంభవించినప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా ఉండక పోవటం వల్ల సెల్‌ఫోన్లు సరిగ్గా పనిచేయవు. విద్యుత్ ఉండక పోవటం వలన టెలివిజన్ వంటివి పనిచేయవు. కాబట్టి ప్రజలకు వరదలకు సంబంధించి 'తాజా సమాచారం' తెలుసుకోవడం కష్టం. కావున బ్యాటరీలతో పనిచేసే రేడియోలను ఉపయోగించి వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం క్షేమకరం. అందరూ వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటిస్తూ ఉండాలి. ఈ విధంగా వరదలను, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు.

– శ్రీదరాల రాము । 94411 84667

ఐదు దశాబ్దాల అలుపెరుగని పోరాటం

సందర్భం



ఎస్.ఎల్. పద్మ

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) స్వర్ణోత్సవాన్ని జరుపుకొంటోంది. 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో హైదరాబాదులో ప్రథమ మహాసభను జరుపుకొని ప్రణాళికను రూపొందించుకుంది. విద్యార్థి హక్కుల రక్షణకై, పోరాట దారులు వేసుకున్నది. ప్రజాస్వామిక హక్కుల పట్ల చైతన్యం కలిగించింది. ఏ రాజకీయాల్లో విద్యార్థులు ప్రయాణించాలో దిశా నిర్దేశం చేసింది. శాస్త్రీయ విజ్ఞానం ద్వారానే సమాజాన్ని సరిగా అర్థం చేసుకుంటామనీ, సమస్యల పరిష్కారాలను కనుగొనగలుగుతామని అనుభవపూర్వకంగా రుజువు చేసింది. తన ఆశయాల సాధనలో జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి, చేరాలు, కోలా శంకర్ వంటి ఆణిముత్యాలను కోల్పోయింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 'విప్లవ విద్యార్థి సంఘం' పురుడు పోసుకున్నది. కామ్రేడ్ జార్జి రెడ్డి నాయకత్వాన 'ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థు'ల పేరుతో యూనివర్సిటీలో అనేక రాజకీయ చర్చలు జరిపేవారు. దీంతో మేధాపరమైన ఆలోచనల సంఘర్షణ కేంద్రంగా యూనివర్సిటీ మారింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చేతుల్లో హత్యగావించబడ్డాడు జార్జి రెడ్డి. ఆయన మరణానంతరం తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో, వివిధ పేర్లతో కొనసాగుతున్న ప్రగతిశీల విద్యార్థి భావాలు కలిగిన సంస్థలనూ, విద్యార్థులను ఏకం చేస్తూ... కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ నేతృత్వంలో జార్జి స్ఫూర్తితో పీడీఎస్‌యూ స్థాపన జరిగింది. నిరు ద్యోగ సమస్య పరిష్కారం కావాలని, ప్రజల ఆకలి బాధలు తీరాలని, అసమానతలు పోవాలని ఆనాటి ఉద్యమ నాయకత్వం ఆలోచించింది. ఆ తరంలోని మెరికల్లాంటి యువ కిశోరాలు నేటి వరకు విప్లవోద్యమంలో, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నారు. ఐదు దశాబ్దాల కాలంలో నూతన ఆర్థిక విధానాలకు, గాట్ ఒప్పందాలకు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడింది. ర్యాగింగ్‌కు, ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఉద్యమాలు నిర్వహించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2000లో తీసుకు వచ్చిన విద్యార్థి వ్యతిరేక సంస్కరణలపై అలుపెరగని పోరాటాన్ని నిర్వహించింది. వేసవి సెలవుల్లో హాస్టల్స్ మూసివేతకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. యూనివర్సిటీ అధికారులు నియంతృత్వంతో ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలని విధించిన నిబంధనకు వ్యతిరేకంగా పోరాడింది. పుస్తకాలు లేకుండా సెమిస్టర్ విధానాన్ని పెట్టడాన్ని ఎందుకు వద్దనుకుంటున్నామో తెలుపుతూ సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించింది.



సెమిస్టర్ వ్యతిరేక పోరాటంలో విద్యార్థినులు సాహసోపేతమైన ఉద్యమాన్ని నడిపించారు. 'బాయ్‌కాట్ ది ఎగ్జామ్స్' అని నినదిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజీ, సికింద్రాబాద్ తదితర క్యాంపస్‌లలో పీజీ ఎగ్జామ్స్ బహిష్కరణతో పీడీఎస్‌యూ నాయకత్వంలో అమ్మా యిలు సాహసవంతమైన పోరాటాన్ని నిర్వహించారు. ఫలితంగా నేటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయస్థాయి నెట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు.

1999లో నిరుద్యోగ సమస్యపై జరిగిన ఆందోళన రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది. ఇందులో పీడీఎస్‌యూ క్రియాశీలంగా పనిచేసింది. ఈ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాకింది. హైదరాబాద్ నగరంలో 14 విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణతో భిక్షాటనలు, ధర్నాలు, ర్యాలీలు, ముళ్ళ కంచెలను ఛేదించుకొని చేసిన ఉద్యమం హర్షణీయం. ఫలితంగా నాలుగు నెలల కాల వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ వేయవలసి వచ్చింది.


ఉస్మానియా యూనివర్సిటీలో 33 శాతం మహిళా రిజర్వేషన్లలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం ఫలితంగా అన్ని కళాశాలల్లో ప్రతి డిపార్ట్‌మెంట్‌లో 33 శాతం మహిళలు ఉండే విధంగా విజయం సాధించగలిగింది. దానికి అనుగుణంగా గరల్స్ హాస్టల్స్ పెంచాలని పోరాడిన ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీలో 5 హాస్టల్స్ నిర్మాణం అయ్యాయి.

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఉద్యమానికి సహకరిద్దాం. 50 ఏళ్ళ పీడీఎస్‌యూ అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించే ఉద్యమకారుల మవుదాం.

వ్యాసకర్త పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి
(నేడు ఓయూలో పీడీఎస్‌యూ స్వర్ణోత్సవాలు)

ఉత్తమ ఫలములు

పంచతంత్రం కావ్యం, మిత్రభేదంలోని ఒక కథలో 'అనుభవతకు రాని యర్థంబు గల్గియు, లేని ఫలమె కాని లేదు సుఖము' అన్నాడు దూబగుంట నారాయణ కవి. మనసులో ఏ సంకోచమూ లేకుండా సంతోషంగా అనుభవించడానికి పనికి రానటువంటి డబ్బు ఎంత కలిగి ఉన్నప్పటికీ ఆ డబ్బు వలన ఏమిటి ప్రయోజనం? డబ్బులేనితనమే గాని ఆ స్థితి వలన ఏ సుఖమూ వుండదు– అని ఆ మాటల భావం. అయితే, అందులోని 'అనుభవత' అనే మాటకు 'ఏది హద్దు?' అనే ప్రశ్న వేసుకుంటే 'ఇదిగో ఇంతవరకు!' అని తేల్చి చెప్పగలిగే అవకాశం లేదు. విచక్షణ కలిగిన వ్యక్తికి, సంపాదించడంలోని కష్టం తెలిసిన వ్యక్తికి, ఆ హద్దు ఏదో తెలిసే ఉంటుంది. అది తెలియని వ్యక్తికి చివరికి 'అనుభవత'కు సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మిగిలి, డబ్బు మాయమవడం జరుగుతూ ఉంటుంది. అదలా ఉండగా, ఒక వ్యక్తి సంపాదించిన డబ్బుకు, అతడికి దైవవశాత్తూ కలిగిన ఇతర సంపదలకు 'నిజమైన ఫలములు ఏవి?' అనే ప్రశ్నకు 'సింహాసన ద్వాత్రింశిక' కథాకావ్యం, తృతీయాశ్వాసంలోని ఈ కింది కంద పద్యంలో ఒక మంచి వివరణ ఇచ్చాడు ఆ కావ్యకర్త కొఱవి గోపరాజు.



జ్యోతిర్మయం

ధనమునకు దానమును దప
మున కాచారమును రాజ్యమున కాజ్ఞయు జీ
వనమునకు యశము విద్యకు
వినయంబును నీతులకు వివేకము ఫలముల్.

సంపదకు దానం ఉత్తమమైన ఫలం. తపస్సు వలన సదాచార సంపన్నత ప్రయోజనం. రాజ్యపాలనాధికారానికి పలువురిచే పాటించబడే ఆజ్ఞను ఇవ్వగలగడమనేది ఫలం. జీవించామనడానికి నిదర్శనంగా, మరణించిన తరువాత కూడా తాను తెలిసిన వారందరి జ్ఞాపకాలలో నిలిచి ఉండేలా చేసే కీర్తిని సంపాదించి యశఃకాయుడు కావడం ప్రయోజనం. విద్యకు వినయంతో కూడిన నడవడి, చెప్పబడిన నీతికి వివేకంతో కూడిన బుద్ధి లభించడం ప్రయోజనాలు. ఆ ప్రయోజనాలు నెరవేరినప్పుడు మాత్రమే అవి సార్థకాలవుతాయి. నెరవేరనప్పుడు ఆ సంపదకు, తపస్సుకు, అధికారానికి, జీవితానికి, విద్యకు, నీతులకు ఆశించిన ప్రయోజనం సమకూరినట్లు కాదు. ఆ యా వ్యక్తులలో అవి ఎవరికీ ఉపయోగం లేని వృథా సంపదలుగా మిగిలుండి, కాలం తీరాక ఏ ప్రయోజనం లేనివిగా, నిష్ఫలంగా అంతరించిపోతాయి అని భావం.

– భట్టు వెంకటరావు

గ్రహం అనుగ్రహం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, **తిథి:** బ.త్రయోదశి సా.6.59 వరకు, తదుపరి చతుర్దశి, **నక్షత్రం:** మఖ ఉ.7.46 వరకు, తదుపరి పుబ్బ, **వర్జ్యం:** సా.4.31 నుండి 6.15 వరకు, **దుర్ముహూర్తం:** ప.12.15 నుండి 1.03 వరకు, తదుపరి ప.2.39 నుండి 3.27 వరకు, **అమృతఘడియలు:** రా.2.56 నుండి 4.43 వరకు; **రాహుకాలం:** ఉ.7.30 నుండి 9.00 వరకు, **యమగండం:** ఉ.10.30 నుండి 12.00 వరకు, **సూర్యోదయం:** 5.53, **సూర్యాస్తమయం:** 5.49.


కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం వద్ద ఎన్‌హెచ్‌-65ను కలిపే ఇంటర్‌చేంజ్

రహదారిపై రయ్.. రయ్..

అందుబాటులోకి జాతీయ రహదారి

- కోదాడ-ఖమ్మం మధ్యలో పూర్తయిన ఎన్‌హెచ్-356ఏ
- నిర్మాణ వ్యయం రూ.1,039 కోట్లు

కోదాడ: సూర్యాపేట-ఖమ్మం జిల్లాలను కలుపుతూ నాలుగు లేన్లుగా నిర్మిస్తున్న కోదాడ- ఖమ్మం జాతీయ రహదారి 356ఏపై ఈనెల 25 నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. ఖమ్మం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు నిర్మాణం చేస్తున్న జాతీయ రహదారిలో భాగంగా రూ.1,039 కోట్లతో కోదాడ -ఖమ్మం మధ్య 31.8 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించారు. కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం నుంచి అనంతగిరి మండలం బొజ్జగూడెంతండా వరకు బైపాస్‌రోడ్డు నిర్మించారు. దుర్గాపురం వద్ద జాతీయ రహదారి-65ను కలుపుతూ ఇంటర్‌చేంజ్ నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి ఖమ్మం వైపు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఖమ్మం జిల్లా పరిధి ప్రారంభమయ్యే పైనపల్లి శివారులో టోల్‌ప్లాజా ఏర్పాటు చేశారు. కోదాడ- ఖమ్మం మధ్య 40 కిలోమీటర్ల రహదారిపై గతంలో ఖమ్మం చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టేది. ప్రస్తుతం 30 నిమిషాల్లో చేరుకుంటున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.

బీహెచ్ఈఎల్ టు విజయవాడ వయా గచ్చిబౌలి ఓఆర్ఆర్

నేటి నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సు సర్వీసుల మళ్లింపు

సిటీలో పెరిగిన ట్రాఫిక్..ఎల్బీనగర్ రూట్‌కు ప్రత్యామ్నాయంగా..

36 కిలోమీటర్లు పెరిగినా, పాతచార్జీలే ఉంటాయంటున్న టీఎస్ ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్: సిటీ ట్రాఫిక్ మరింతగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ దాటేందుకు ఆర్టీసీ బస్సులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఔటర్ రింగురోడ్డు మీదుగా బస్సులను నగరాన్ని దాటించే ప్రత్యామ్నాయ మార్గంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి కొన్ని బస్సులను తిప్పుతోంది. బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి నిత్యం విజయవాడ వైపు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఇవి కచ్చితంగా ఇమ్లీబన్ బస్‌స్టేషన్ మీదుగా వెళుతున్నవే. ఆయా స్టాప్‌లలో ఆపుతూ చివరగా, బస్టాండ్‌లోని ప్రయాణికులను ఎక్కించుకుని ఎల్బీనగర్ పాయింట్‌కు చేరుకొని ముందుకు సాగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నగర శివారు ప్రాంతమైన పెద్ద అంబర్‌పేట వరకు అడుగడుగునా బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. బీహెచ్ఈఎల్‌లో బయలుదేరే బస్సులు పెద్ద అంబర్‌పేట వరకు చేరుకోవటానికి దాదాపు రెండున్నర గంటల సమయం తీసుకుంటున్నాయి. ఫలితంగా విజయవాడకు చేరుకునేందుకు ఆ బస్సులను బయలు దేరే సమయం నుంచి పరిశీలిస్తే దాదాపు ఎనిమిదిన్నర గంటలకుపైగా పడుతోంది.



దీంతో ట్రాఫిక్ చిక్కులను ఎంత అధిగమిస్తే, అంత మేర ప్రయాణ సమయం తగ్గుతుంది. దీనిపై పరిష్కార మార్గాల కోసం ఇటీవల ఆర్టీసీ ఎండీ అధికారులతో కసరత్తు చేయించారు. ఆమేరకు ఔటర్ రింగురోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా అధికారులు తేల్చి నివేదిక సమర్పించారు. దానికి ఆమోదం తెలిపిన ఆయన, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను కొన్ని రోజులు తిప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులనుంచి ఆదరణ కనిపిస్తే.. మరిన్ని సర్వీసులను ఆ మార్గంలో నడపాలని పేర్కొన్నారు. దీంతో ప్రయోగాత్మక సర్వీసులను సోమవారం రాత్రి నుంచి తిప్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం తొలుత బీహెచ్ఈఎల్ డిపో నుంచి విజయవాడ మార్గంలో నడుస్తున్న ఈ-గరుడ (ఎలక్ట్రిక్ సర్వీసు) బస్సులను ఇందుకు ఎంపిక చేశారు.

దూరం పెరిగినా..

గంటన్నరకుపైగా సమయం ఆదా....

బీహెచ్ఈఎల్ డిపో నుంచి బయలుదేరే ఈ-గరుడ బస్సులు రామచంద్రాపురం-బీరంగూడ-చందానగర్-మియాపూర్-నిజాంపేట క్రాస్‌రోడ్డు- కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు- జేఎన్‌టీయూ రైతుబజార్-మలేషియాటౌన్‌షిప్-శిల్పారామం-సైబర్‌టవర్స్ - మైహోమ్‌భుజా-సైబరాబాద్ పోలీసు కమిషనరేట్-టెలికాంనగర్ మీదుగా గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు మీదకు చేరుకుంటాయి. అక్కడి నుంచి నేరుగా హయత్‌నగర్ దాటిన తర్వాత ఉండే పెద్ద అంబర్‌పేట తర్వాత విజయవాడ హైవే మీదకు చేరుకుంటాయి.

- ఎంజీబీఎస్-ఎల్బీనగర్ సాధారణ మార్గంలో విజయవాడకు చేరుకోవాలంటే 301 కి.మీ. దూరం ఉంటోందని, ఔటర్ రింగు రోడ్డు మీదుగా వెళ్తే ఆ దూరం 337 కి.మీ.గా ఉందని అధికారులు చెబుతున్నారు. దూరం పెరిగినా.. ట్రాఫిక్ అడ్డంకులు చాలా తగ్గుతున్నందున ప్రయాణ సమయం భారీగా తగ్గుతోందని గుర్తించినట్టు పేర్కొంటున్నారు. దాదాపు గంటన్నర సమయం ఆదా అవుతోందంటున్నారు. రెగ్యులర్ రూట్‌లో వెళితే బీహెచ్ఈఎల్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు రెండున్నర గంటల సమయం పడుతుంటే, ఓఆర్ఆర్ మీదుగా వెళితే గంటలోపే చేరుకుంటున్నట్టు తమ పరిశీలనలో తేలిందని తెలిపారు. నిడివి పెరుగుతున్నా, టికెట్ ధరలు పెంచటం లేదని, పాతచార్జీలే వర్తిస్తాయని వెల్లడించారు. ప్రయాణ సమయం భారీగా తగ్గుతున్నందున ఈ ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లే సర్వీసులకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో మిగతా డిపోలకు చెందిన సర్వీసుల్లో కొన్నింటిని ఈ మార్గంలో మళ్లించాలని భావిస్తున్నారు.

‘లడ్డూ’పై కూటమి నేతల తీరు ఆక్షేపణీయం

కాన్వ విద్యా పీఠాధిపతి అనిపెద్ది



కొయ్యలగూడెం: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలోను, మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ విషయంలోను కూటమి నాయకుల తీరు ఆక్షేపణీయంగా ఉందని కాన్వ విద్యా పీఠాధిపతి బ్రహ్మశ్రీ అనిపెద్ది వేంకట నరసింహ శర్మ మూర్తి అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని పీఠంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూను వివాదాస్పదం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పారు. నిజంగా లడ్డూల్లో కల్తీ గుర్తిస్తే అందుకు బాధ్యులైన వారిని ప్రభుత్వం శిక్షించి తీరాలన్నారు. కానీ ఈ విషయంలో టీటీడీ ఈవో, సీఎం, ఉప ముఖ్యమంత్రుల ప్రకటనలు పొంతన లేని విధంగా ఉన్నాయని తెలిపారు.

తిరుమలలో భారీ కొండ చిలువ



తిరుమల: తిరుమలలో 14 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడు తెలిపిన వివరాల మేరకు..స్థానిక శంకరమఠం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి భారీ కొండచిలువ మఠంలోకి ప్రవేశించింది. మఠం నిర్వాహకులు భాస్కర్‌నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అవ్వాచ్చారి కోనలో విడిచిపెట్టారు.

బాబు చారిత్రక తప్పిదం వల్లే..

జీవనాడి.. జీవచ్ఛవం!

పోలవరంలో చంద్రబాబు నిర్వాకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ

అవే అంశాలను పునరుద్ఘాటిస్తూ ఈనెల 20న పీపీఏ, సీడబ్ల్యూసీలకు కమిటీ నివేదిక

ఆగస్టు 12న తొలుత ఇచ్చిన నివేదికపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా మరోసారి నివేదిక

వివరాలకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

నేడు తిరుమల లడ్డూ వివాదంపై

సుప్రీంకోర్టులో విచారణ

విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్‌లో విన్నవించారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్‌వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ లడ్డూ వివాదంపై విచారణ జరపనుంది.

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ


ధ్వజస్తంభం వద్ద మొక్కుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై.చంద్రచూడ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు, ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సీజేఐకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

దీని అర్థం ఏంటి బాబూ?

దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా?

శ్రీవారి లడ్డూ ప్రసాదం, తన పర్యటనపై చంద్రబాబు అబద్ధాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

సత్యమేవ జయతే అంటూ ట్వీట్



సాక్షి, అమరావతి: రాజకీయ దుర్బుద్ధితో పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలు వల్లె వేసి అపవిత్రం చేస్తూ.. తన తిరుమల పర్యటనపై అవాస్తవాలు చెబుతూ దబాయిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా...’ అంటూ శుక్రవారం సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుపతి, తిరుమల పర్యటనకు అనుమతి లేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోనూ.. వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా?

పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదంటూ సాక్ష్యాధారాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. జూలై 23న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు.. సెప్టెంబరు 20న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను.. సెప్టెంబరు 27న తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను జత చేసి.. దీని అర్థం ఏంటి బాబూ? దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు.


చంద్రబాబు అబద్ధాలు చెప్పారనడానికి ఈవో చెప్పిన మాటలే సాక్ష్యం

1 | 23-7-2024 | వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు రిజెక్ట్ చేశాం



శాంపిళ్లలో కల్తీ జరిగిందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని తేలింది. ఆ సప్లయిర్‌ను బ్లాక్ లిస్ట్ చేసేందుకు షోకాజ్ నోటీసు ఇచ్చాం.రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం
- టీటీడీ ఈవో శ్యామలరావు

2 | 18-9-2024 | నెయ్యికి బదులు జంతువుల కొవ్వు



శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ముడిసరుకులు వాడారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు.
- సీఎం చంద్రబాబు

3 | 20-9-2024 | నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపాం..




కల్తీ నెయ్యి అని రిపోర్టులో తేలడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేశాం. నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ సంస్థ నుంచి సరఫరాను నిలిపేశాం.
- టీటీడీ ఈవో శ్యామలరావు

4 | 22-9-2024 | మళ్లీ అవే కల్తీ మాటలు



నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు.
- సీఎం చంద్రబాబు

5 | 27-9-2024 | ఆ నెయ్యి ఎక్కడ వాడారో,..



నెయ్యి వాడాము కానీ.. ఎక్కడ వాడామో అప్రస్తుతం
- సీఎం చంద్రబాబు

— తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు —



పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అభాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు.
- సెప్టెంబరు 27న మాజీ సీఎం వైఎస్ జగన్

లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో, సీఎం చంద్రబాబు చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను వివరిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు

నోటీసు ఇచ్చారా అన్నావుగా బాబూ.. మరి ఇదేమిటి?

27-9-2024



నీకు నోటీసు ఇచ్చారా... నిన్ను వేంకటేశ్వరస్వామి టెంపుల్‌కు పోవద్దన్నారా... ఎవరైనా పచ్చి నీకు చెప్పారా? వాట్ ఆర్ యూ టాకింగ్?
-సీఎం చంద్రబాబు



తిరుమలకు వెళ్లడానికి అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను ఎండగడుతూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పెట్టిన నోటీసు

27-09-2024వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం యందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు.

- వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి పోలీసులు ఇచ్చిన నోటీసు

జన్యు మార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి ముప్పే

ఆయా పంటలపై విధాన రూపకల్పనకు కేంద్రం సంప్రదింపులు జరపాలి

కేంద్రానికి దక్షిణ భారత రైతు సంఘాల నాయకుల విజ్ఞప్తి



సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ్య వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎస్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది. ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్ర్యం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆర్థిక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు.

స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య

వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం 'ఎక్స్'లో పోస్టు చేసింది. అయితే, ''డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగి



వచ్చింది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది'' అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునర్వినియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్‌కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్‌లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్‌కు పయనమయ్యారు. సునీత, విల్మోర్‌లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే.

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో కొనసాగుతున్న ఎదురుకాల్పుల ఘటనలో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం బిల్లావర్ తహశీల్ కోగ్–మండ్లిలో మొదలైన ఈ ఎన్‌కౌంటర్‌లో హెడ్ కానిస్టేబుల్ ఒకరు చనిపోగా డీఎస్పీ, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు. వీరికి ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. కనీసం నలుగురు విదేశీ ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగున్న విషయం తెలిసిన బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రెండో రోజైన ఆదివారం ఒక ఉగ్రవాది చనిపోయాడని అదనపు డీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. సంఘటన ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అభినవ రాహు కేతువులు!

జంట ఉపగ్రహాలతో సంపూర్ణ సూర్యగ్రహణ సృష్టి ● 'ప్రోబా–3'కు ఈఎస్ఏ సన్నాహాలు ● త్వరలో ఇస్రో ప్రయోగం

సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు 'ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం.

రెండు ఉపగ్రహాలు... ఒకటిగా!

'ప్రోబా–3' రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒక దానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన 'అకల్టర్' ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన 'కరోనాగ్రాఫ్' ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్‌లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక 'ది అబ్జర్వర్' తాజాగా ఓ కథనం ప్రచురించింది.

- జమ్ముల శ్రీకాంత్

త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం!

'ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 X 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన 'వేగా–సి' రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.



ఉపయోగాలేమిటి?

- సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
- విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
- గురుత్వ తరంగాలు, కృష్ణ బిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశాస్త్రాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు.

ఎందుకీ ప్రయోగం?

సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ''అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు'' అని 'ప్రోబా–3' ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ''సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం'' అని 'ప్రోబా–3' కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆంద్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.

పదేళ్ల మన్‌కీ బాత్

నాకు భావోద్వేగ సందర్భమిది: మోదీ | కార్యక్రమంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడ్డాయన్న ప్రధాని

న్యూఢిల్లీ: ''మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్‌కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే 'మన్‌కీ బాత్' కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ''సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్‌కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్‌కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా'' అన్నారు.

స్థానికతకు జై

స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ''మన గడ్డపై మన కళాకారులు, కార్మికుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి'' అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ''కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు'' అని చెప్పారు.



పుణే మెట్రో తొలి దశ ప్రారంభం

పుణే: ''గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం'' అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. 'క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే స్మారక బాలిక పాఠశాల' నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు.

వాటికీ పదేళ్లు

ప్రతిష్టాత్మకంగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ''ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాంధీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో 'మేకిన్ ఇండియా' విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. ఆటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.

సీపీఎం సమన్వయకర్తగా కారత్



న్యూఢిల్లీ: సీపీఎం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ మధ్య సమన్వయకర్త బాధ్యతలను సీనియర్ నేత ప్రకాశ్ కారత్ నిర్వర్తించనున్నారు. ఆదివారం జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ నెల 12న మృతి చెందడం తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరి ఎన్నిక ఆలస్యమయ్యేలా ఉన్నందున పార్టీ నాయకత్వం ఇలా తాత్కాలిక ఏర్పాటు చేసింది. 2025 ఏప్రిల్‌లో మదురైలో జరిగే సమావేశంలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేదాకా కారత్ కొనసాగుతారని వివరించింది. సీపీఎం సీనియర్ మోస్ట్ నేతల్లో కారత్ ఒకరు. 2005–15 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1992లో పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు.

మోదీని దించేదాకా పోను: ఖర్గే

- కశ్మీర్ ప్రచారసభలో స్వల్ప అస్వస్థత
- అయినా ప్రసంగించిన కాంగ్రెస్ చీఫ్




జస్రోటా (జమ్మూ): ప్రధాని నరేంద్ర మోదీని అధికార నుంచి దింపేదాకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ సమీపంలోని జస్రోటీ గ్రామంలో సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కాస్త అస్వస్థతకు గురయ్యారు. తూలిపడబోతుండగా సీనియర్ నేతలు పట్టుకున్నారు. వారి సాయంతోనే ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ''జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్రా హోదా దక్కేదాకా పోరాటం కొనసాగిస్తా. దీన్ని వదలిపెట్టను. నాకు 83 ఏళ్లు. అయినా అంత త్వరగా చనిపోను. మోదీని దించేదాకా బతికే ఉంటా. కశ్మీరీల బాధలు వింటా. వారి సమస్యల పరిష్కారానికి పోరాడతా. ఇంకా మాట్లాడాలనుంది. కానీ కళ్లు తిరగడంతో మాట్లాడలేకపోతున్నా. నన్ను క్షమించాలి'' అని అన్నారు.

మనకసలు భయమే లేదు

కశ్మీర్‌ను బీజేపీ రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తోందని ఖర్గే దుయ్యబట్టారు. ''ఇక్కడ ఎన్నికలు నిర్వహించడమే బీజేపీకి ఇష్టంలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడంతో ఎన్నికలు నిర్వహిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడం బీజేపీకి సుతరామూ ఇష్టంలేదు. ఇక్కడి గనులు, లిక్కర్ కాంట్రాక్టులను అస్మదీయులకు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల వేళ మోదీ కశ్మీర్ యువత భవితపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆయన హయాంలోనే నిరుద్యోగిత గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది'' అని మండిపడ్డారు. కాగా, ఖర్గేకు అస్వస్థత విషయం తెల్సి ఆయనకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి మాట్లాడారు.

రాహుల్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్: అమిత్



చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు. ''కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది'' అన్నారు. ''సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆర్టికల్ 370ను మళ్లీ రానివ్వం'' అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివర్ణించారు. అగ్నివీర్‌లకు ఉద్యోగాలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


హెజ్‌బొల్లా అగ్రనేత హతం

క్షిపణి దాడుల్లో నబీల్ మృతి | లెబనాన్‌పై కొనసాగుతున్న దాడులు

జెరూసలేం: లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం వెల్లడించింది. కౌక్ మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్‌బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది! హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం ఇజ్రాయెల్ భీకర బాంబు దాడిలో మృతిచెందడం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్‌బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌక్ 1980ల నుంచి హెజ్‌బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్‌బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్ దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

దాడుల్లో 69 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఆదివారం చేసిన దాడులతో 69 మంది చనిపోగా 76 మంది గాయపడినట్లు లెబనాన్ తెలిపింది. ఒక్క బెకా లోయపై దాడుల్లో 21 మంది మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని, అయిన్ అల్ డెల్బ్ గ్రామంపై జరిగిన దాడిలో 24 మంది చనిపోయారు.



నబీల్ కౌక్

జోర్డాన్‌పై మిస్సైల్ దాడి!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్ పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్ నుంచి దూసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్ట అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు.

సిరియాపై అమెరికా దాడులు... 37 మంది మిలిటెంట్లు హతం

బీరుట్: సిరియాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడులకు దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ మిలిటెంట్‌తో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయవ్య సిరియాపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం పేర్కొంది. 2014లో ఇరాక్, సిరియాలను చుట్టుముట్టి, పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్ గ్రూపు తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులున్న వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలోనే ఉన్నాయి.

ఇరాన్ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...!

లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఇరాన్ గూఢచారి ఇచ్చిన కచ్చితమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్ పత్రిక లీ పారిసీన్ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్‌బొల్లా సీనియర్ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది. నస్రల్లా మృతిపై ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్‌బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ ముప్పేట దాడి

కీవ్: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్‌లలో పెద్దసంఖ్యలో ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్ రీజియన్‌లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసిన ఘటనలు నమోదయ్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది.

లెబనాన్ నిరాశ్రయులు... పది లక్షలు!

సిరియా బాట పడుతున్న లక్షలాది మంది

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే'' అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్‌బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్‌బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు.



లెబనాన్ నుంచి తరలిపోతూ రోడ్డుపై నిద్రిస్తున్న చిన్నారులు

సిరియాకే ఎందుకు?

నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.

యూకేకు సంపన్నులు

లెబనాన్‌లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఒకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు.

మందుపాతర పేల్చిన మావోలు

ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లా తెర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగెల్లూరు– గుండం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మావోలు పేల్చిన మందుపాతర ధాటికి ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో సీఆర్‌పీఎఫ్ 153 బెటాలియన్ సభ్యులు కూంబింగ్ చేపట్టారు. కాగా, వీరి రాకను కనిపెట్టిన మావోలు ఆ మార్గంలో మందుపాతరను అమర్చి పేల్చారు. కూంబింగ్‌లో 200 మందికి పైగా జవాన్లు పాల్గొనట్లు తెలుస్తోంది. మందుపాతర పేలుడు తర్వాత పోలీసుల పైకి మావోలు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. దీంతో మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించి కూంబింగ్ ముమ్మరం చేశామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు.

సాక్షి
హైదరాబాద్
సోమవారం । 30 । సెప్టెంబర్ । 2024



బ్లూ బగ్ మాయ!

సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. బ్లూ టూత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దీన్నే అస్త్రంగా మలుచుకుంటున్నారు. బ్లూ బగ్గింగ్ పేరిట హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. -8లో



నిర్వాసితులకు 'డబుల్' టెన్షన్!

మూసీ నిర్వాసితులకు 'డబుల్' టెన్షన్ పట్టుకుంది. వారికి కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -8లో

వాతావరణం

గరిష్టం/కనిష్టం
33.0/23.0

నగర పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం వేళ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలులతో.. తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది.

పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

కేంద్రమంత్రి బండి సంజయ్



ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు

కాచిగూడ: మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైడ్రా దాడులపై ప్రభుత్వం పునః సమీక్షించుకోకుంటే బీజేపీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సేవా మహాయజ్ఞం పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలే.. పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా, పేదల ఉసురు తీసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా' అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా, పేదలు కన్నీళ్లు పెడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు, మనోహర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, కె.గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.

శరీరాన్ని నడిపే ఇంజిన్ 'హృదయం'



వాక్‌లో పాల్గొన్న చాప్టర్ ప్రతినిధులు, డాక్టర్లు తదితరులు

సాక్షి, సిటీబ్యూరో/కవాడిగూడ: శరీరాన్ని నడిపించే ఇంజిన్ 'హృదయం' అని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ అమన్ సాల్వాన్ పేర్కొన్నారు. ది కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇందిరా పార్కులో ఆదివారం వరల్డ్ హార్ట్ డే వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను సొసైటీ గౌరవ కార్యదర్శి డాక్టర్ కృష్ణ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. వాక్‌లో కార్డియాలజిస్టులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. హృదయ సంబంధ వ్యాధులు గుండె, రక్త నాళాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని డాక్టర్ అమన్ చెప్పారు. గుండె భాగానికి రక్తసరఫరాలో అంతరాయం కలిగినా, తగ్గినా గుండెపోటు వస్తుందని వివరించారు. గుండె కణజాలం ఆక్సిజన్, పోషకాలను పొందలేకపోతే శరీర అవసరాలను తీర్చడానికి తగినంత రక్తాన్ని పంప్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది గుండెపోటు, అధిక రక్తపోటుకు దారి తీస్తుందని పేర్కొన్నారు. మంచి అలవాట్లు, పోషకాహారం, జీవనశైలితో గుండె పోటును నివారించాలన్నారు.

వచ్చే ఏడాది గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తాం


- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేతగా శంకర్‌దాస్



విజేత శంకర్‌దాస్‌కు ట్రోఫీ అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

గోల్కొండ: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గోల్కొండ నయాఖిల్లాలోని హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో జరిగిన 'గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్' ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన శంకర్‌దాస్‌కు మంత్రి ట్రోఫీతో పాటు రూ.15 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం భారీ స్థాయిలో గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని తెలిపారు. అంతేకాకుండా నేరుగా ప్రభుత్వమే గోల్ఫ్ కోర్సును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గోల్కొండ మాస్టర్స్ ట్రోఫీకి అపూర్వ స్పందన లభించిందని ఆయన అన్నారు. ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణ వల్ల తెలంగాణలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. గోల్కొండ మాస్టర్ టోర్నీకి తొమ్మిది దేశాలకు చెందిన 15 మంది క్రీడాకారులు రావడం గొప్పవిషయమన్నారు. టోర్నమెంట్ రన్నరప్‌గా నిలిచిన అంగద్‌చీమా ట్రోఫీతో పాటు రూ.10 లక్షల బహుమతిని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీకే రాజు, పీజీటీఐ సీఈవో ఉత్తమ్‌సింగ్ పాల్గొన్నారు.

'లోపలి వాన' పుస్తకావిష్కరణ



గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కె.వంశీధర్ రచించిన 'లోపలి వాన' పుస్తకావిష్కరణ సభ ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్.గోపి మాట్లాడుతూ..మనిషి అంతర్ముఖంలోని జడివాన వంటి అంశాలపై రచయిత రాసిన తీరు బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓయూ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.రఘు, ఆచార్య సూర్యధనుంజయ్, సికింద్రాబాద్ పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు ఆదినారాయణ, కిన్నెర కార్యదర్శి రఘురామ్ పాల్గొన్నారు.





ఉత్సాహంగా పింక్ రన్

రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పింక్ పవర్ రన్‌కు విశేష ఆదరణ లభించింది. ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. పది, ఐదు, మూడు కిలోమీటర్ల కేటగిరీల్లో మారథాన్లను నిర్వహించారు. గచ్చిబౌలిలో ప్రారంభమైన మారథాన్లు ఐఎస్‌బీ, విప్రో కూడలి మీదుగా తిరిగి స్టేడియంకు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో విజేతగా లవ్ ప్రీత్ నిలిచారు. మహిళల విభాగంలో సీమా, సంజీవని ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకున్నారు. పింక్ రన్‌లో పాల్గొన్న వేలాది మంది ప్రత్యేకమైన గులాబీ రంగు దుస్తులను ధరించి పక్షి రూపంలో భారీ మానవ హారంగా ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేశారు.

– సాక్షి, సిటీబ్యూరో

'మురుగు' పరుగెత్తొద్దు!

సీవరేజీ ఓవర్ ఫ్లో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

"వందశాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు వేస్తున్న జలమండలి తాజాగా మహానగరాన్ని 'సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ'గా మార్చేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా గాంధీ జయంతి నుంచి స్పెషల్ డ్రైవ్ అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. భారీ వర్షాలకే కాకుండా నిత్యం డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల ద్వారా ఓవర్ ఫ్లోను సైతం పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. రెండురోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ కార్యాచరణ ప్రణాళిక అమలుపై వర్క్‌షాపు నిర్వహించి సీజీఎంల నుంచి మేనేజర్ల స్థాయి వరకు దిశానిర్దేశం చేసింది."

–సాక్షి, సిటీబ్యూరో

- అక్టోబర్ 2 నుంచి మూడు నెలల పాటు స్పెషల్ డ్రైవ్
- ప్రతి నిత్యం పైప్‌లైన్ల క్లీనింగ్‌కు చర్యలు
- రంగంలోకి ఎయిర్ టెక్ మిషన్లతో ప్రత్యేక బృందాలు
- పొంగిపొర్లే డ్రైనేజీ లైన్లపై ప్రత్యేక దృష్టి
- మురుగు సమస్య 30 శాతానికి తగ్గింపే లక్ష్యం

ప్రతినిత్యం రోడ్లపై మ్యాన్‌హోళ్ల నుంచి సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. రోజువారీగా సీవరేజీ సమస్యపై వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

- ఎప్పటికప్పుడు తాత్కాలికంగా సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్య పరిష్కరించడం కంటే పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చూపాలని యోచించారు. అందుకు సాధ్య సాధ్యాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
- ప్రధానంగా డ్రైనేజీ పైప్‌లైన్లలో పూడిక పేరుకుపోవడం, ఎప్పటికప్పుడు తొలగింపులో నిర్లక్ష్యం, ఏళ్ల నాటి భూగర్భ పైప్‌లైన్లు దెబ్బతినడం, సామర్థ్యాన్ని మించి కనెక్షన్లు ఉండటం, మురుగులో వ్యర్థాలు అధికంగా రావడం, పైప్‌లైన్లు జామ్ కావడం, మ్యాన్‌హోల్స్ మూతలు దెబ్బతిని ఉండటం లాంటి అంశాలు సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యకు ప్రధాన కారణాలుగా గుర్తించారు.
- సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో చర్యలకు ఉపక్రమించారు.

మూడు నెలల్లో 30 శాతానికి తగ్గేలా..

నగరంలోని ప్రధాన, అంతర్గత రోడ్లపై నిత్యం మురుగు పరుగుల కట్టడికి మూడు నెలల పాటు స్పెషల్‌డ్రైవ్ కొనసాగనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి నాటికి డ్రైనేజీ ద్వారా సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యను 30 శాతానికి తగ్గించే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు కానుంది. ఆ తర్వాత నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని జలమండలి నిర్ణయించింది.. గత రెండు సంవత్సరాల ఫిర్యాదులను పరిశీలిస్తే.. నెలకు దాదాపు 40 వేల వరకు సీవరేజీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించింది. రెండేళ్లలో డ్రైనేజీ మ్యాన్ హోళ్ల ద్వారా సీవరేజీ ఓవర్ ఫ్లో పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొదటి మూడు నెలలు వాటిపై



ఎయిర్‌టెక్ యంత్రం ద్వారా సీవరేజీ తొలగింపు (ఫైల్)

ప్రత్యేక దృష్టి సారించనుంది.

కార్యాచరణ ఇలా..

జలమండలి పరిధిలోని సెక్షన్ల వారీగా భూగర్భ పైప్‌లైన్ల పరిస్థితి, సామర్థ్యాన్ని ప్రత్యేక బృందం పరిశీలిస్తాయి. పైప్‌లైన్ల సామర్థ్యం తక్కువ ఉన్నా..కాలం చెల్లిన పైప్‌లైన్లు ఉన్నా వాటి స్థానంలో కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాధనలు సిద్ధం చేస్తారు. పైప్‌లైన్ల వారీగా కనెక్షన్ల సంఖ్య, సామర్థ్యం, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను గుర్తిస్తారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలపై మేనేజర్ స్థాయి పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి సర్కిల్‌కు డైరెక్టర్ స్థాయి అధికారి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

మా లక్ష్యం.. సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సీటీ

రాబోయే రెండేళ్లలో సీవరేజి ఓవర్ ఫ్లో ఫ్రీ సీటీగా హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగా మొదటి మూడు నెలల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యలను 30 శాతానికి తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. ఇందుకు క్షేత్ర స్థాయిలో అవసరమైన సిబ్బంది, ఎయిర్ టెక్ మిషన్లను అందుబాటులో ఉంచుతాం. నగరవాసులు కూడా డ్రైనేజీలో నీటిలో కరగని వ్యర్థాలు వేయొద్దు. ఓవర్ ఫ్లోను నివారించేందుకు సహకరించాలి.

– అశోక్ రెడ్డి, ఎండీ, జలమండలి



జలమండలి పరిధిలో సీవరేజీ వ్యవస్థ ఇలా..

కోర్‌సిటీలో పైప్‌లైన్	5,570 కి.మీ
జీహెచ్‌ఎంసీ పరిధిలోపైప్‌లైన్	4,199 కి.మీ
ట్రంక్ లైన్	612 కి.మీ
మ్యాన్‌హోళ్లు(కోర్‌సిటీ)	2,70,679
మ్యాన్‌హోళ్లు(శివార్లలో)	3,60,700
పారిశుద్య సిబ్బంది	1327
జెట్టింగ్,ఎయిర్ టెక్ మిషన్లు	212

ప్రతినిత్యం ఇలా..

ప్రతినిత్యం సెక్షన్ల వారీగా సీవరేజీ జెట్టింగ్, ఎయిర్ టెక్, సిల్ట్ మిషన్లతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఫిర్యాదులతో సంబంధం లేకుండా పైప్‌లైన్ల క్లీనింగ్ పనులు చేపట్టనున్నాయి. క్షేత్ర స్థాయి పనితీరుపై జీపీఎస్ ట్రాకింగ్‌ను డాష్‌బోర్డుకు అనుసంధానం చేసి ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తారు. ఏ సెక్షన్లో..ఎక్కడ..ఎంత..ఏ వర్క్ జరిగింది అనే అంశాలను గుర్తించి రోజువారీ వర్క్ రిపోర్ట్ రూపొందించనున్నారు. క్షేత్ర స్థాయి పనితీరుపై ప్రతి వారం డివిజన్ స్థాయిలో, పక్షం రోజులకు ఒకసారి సర్కిల్ స్థాయిలో, నెలకోసారి ఎండీ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి చర్యలు చేపడతారు.

మూసీ నిర్వాసితులను వీడని దడ!



- మార్కింగ్ ఆగినా.. వెంటాడుతున్న హైడ్రా భయం
- కదలమంటున్న కుటుంబాలు
- అండగా ఉంటామంటున్న రాజకీయ పక్షాలు
- కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న బాధితులు

సాక్షి, సిటీబ్యూరో: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితులకు 'ఇళ్ల కూల్చివేత' దడ పట్టుకుంది. ప్రస్తుతానికి ఇళ్లకు రెడ్ మార్కింగ్ ప్రక్రియ నిలిచిపోయినా..ఏక్షణంలో హైడ్రా బుల్డోజర్లు విరుచుకు పడ్తాయో అని భయాందోళనకు గురవుతున్నారు. నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల్లో కొందరు ఇళ్లను ఖాళీ చేసి పునరావాసం కోసం తరలిపోతుండగా, మిగతా కుటుంబాలు కదిలేందుకు ససేమిరా అంటున్నాయి. మూసీ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు, ప్రజాసంఘాలు ముందుకు వస్తునా..మూసీ ప్రక్షాళనలో భాగంగా కూల్చివేతలు ఖాయమన్న సంకేతాలు వస్తుండడంతో ఆశలు వదలుకునే పరిస్థితులు ఏర్పడింది. బాధిత కుటుంబాల్లో కొందరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతుండగా, సరైన పత్రాలు లేని కుటుంబాలు మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయి. కాగా ఆదివారం మూసీ పరీవాహక పరిధిలో ఎలాంటి హడావుడి కన్పించలేదు.

గృహాలతోపాటు కుటీర పరిశ్రమలు

మూసీ పరీవాహక పరిధిలో గృహాలతోపాటు కుటీర పరిశ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. నదీ గర్భం, బఫర్‌జోన్‌లో కలిపి మొత్తం 12 వేల పైచిలుకు గృహాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం వెల్లడిస్తున్నా..వాటి సంఖ్య రెట్టింపు కంటే అధిక సంఖ్యలో ఉన్నట్లు అనధికార అంచనా. గృహాలతో పాటు కుటీర పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కూల్చివేతతో వందలాది మంది ఉపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పునరావాసం టార్గెట్ 2,166 కుటుంబాలు

మూసీ పరీవాహక పరిధిలోని నదీగర్భంలో గుర్తించిన 2166 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను మాత్రమే డ్రోన్ సర్వే ద్వారా గుర్తించారు. ఈ సర్వే గతంలో జరిగింది. తాజాగా మరోసారి సర్వే పేరుతో యాప్‌లో వివరాల ఆధారంగా రెండు రోజుల్లో కేవలం 916 గృహాలకు మాత్రమే రెడ్ మార్కింగ్ వేశారు. నివాసితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో తాత్కాలికంగా రెడ్ మార్కింగ్ నిలిచిపోయింది. అయితే ఇప్పటి వరకు మార్కింగ్ వేసిన గృహాలకు సంబంధించి కుటుంబాలలో సానుకూలత వ్యక్తం చేసినవారిలో సైతం సగం కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి తరలించినట్లు తెలుస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్‌రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గృహాలు ఐదు వందలు కూడా లేనట్లు తెలుస్తోంది. మిగితా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆలస్యం చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా దక్కవన్న ఆందోళన నిర్వాసితులను వెంటాడుతోంది.

నగరానికి నలువైపులా మెట్రో..

- రెండో దశతో విస్తరించనున్న మెట్రో రైలు సేవలు
- ఫ్యూచర్‌సిటీకి మహర్దశ
- నగర శివార్ల వరకు మెట్రో పరుగులు..

సాక్షి, సిటీబ్యూరో: రెండో దశ ప్రాజెక్టుతో నగరం నలువైపులా మెట్రో సేవలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో కొత్తగా మరో ఆరు మార్గాల్లో మెట్రో విస్తరించనున్నారు. నగరంలోని ఎక్కడి నుంచైనా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేవిధంగా ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి కూడా ఈ రెండో దశలోనే మెట్రో నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాత అనేక రకాల ఆకర్షణీయమైన ఫీచర్‌లతో ఫ్యూచర్‌సిటీ మెట్రో డీపీఆర్‌ను తయారు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, అటు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కొత్తగా పడమటి వైపు కోకాపేట్ నియోపోలిస్ వరకు మెట్రో విస్తరించనున్న దృష్ట్యా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోర్త్‌సిటీకి కూడా మెట్రో పరుగులు పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిని కూడా ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు పొడిగించింది. దీంతో ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పెద్ద ఎత్తున టౌన్‌షిప్పులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రజారవాణా, మౌలిక సదుపాయాలు సైతం విస్తరించనున్నాయి.



1.5 కి.మీకు ఒకటి..

రెండో దశ ప్రాజెక్టులో కొత్తగా 80కి పైగా మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. చాంద్రాయణగుట్ట వద్ద భారీ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ను నిర్మిస్తారు. వివిధ మార్గాల్లో వచ్చే రైళ్లు ఈ స్టేషన్ నుంచి మారే అవకాశం ఉంది. ప్రతి ఒక కిలోమీటర్‌కు, లేదా 1.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉండేవిధంగా అన్ని రూట్‌లలో పెద్ద సంఖ్యలో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ రూపొందిస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్ ప్రకారం స్టేషన్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పుడున్న మూడు కారిడార్‌ల నుంచి కూడా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు, ఫోర్త్‌సిటీ, పటాన్‌చెరు, హయత్‌నగర్ తదితర అన్ని వైపులకు ప్రయాణించేవిధంగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టు వద్ద కొత్తగా ప్రతిపాదించిన 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో మార్గంలోనే మెట్రో స్టేషన్ కూడా రానుండడం మరో ప్రత్యేకత.

పెరిగిన రూట్...

రెండో దశ మెట్రో ప్రాజెక్టును మొదట 72 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ రెండు, మూడు దఫాలుగా ప్రాజెక్టును వివిధ మార్గాల్లో పొడిగించారు. దీంతో ప్రస్తుతం ఇది 116.2 కిలోమీటర్లతో అతి పెద్ద ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ–7 రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన రూట్‌ను తాజాగా మార్చారు. ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు మీదుగా మళ్లించారు. అలాగే రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మొదట ప్రతిపాదించిన రూట్‌ను సైతం ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ వరకు పొడిగించడంతో రెండో దశ రూట్ కిలోమీటర్లు పెరిగాయి. కొత్తగా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని కూడా ఈ రెండో దశలోనే ప్రతిపాదించడం గమనార్హం. అలాగే ఓల్డ్ సిటీ రూట్‌లో మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించగా దాన్ని ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇలా అన్ని వైపులా అదనంగా పొడిగించడంతో రెండో దశ పరిధి బాగా విస్తరించింది.

ఓనం ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క



ఘనంగా ఓనం ఉత్సవాలు

శేరిలింగంపల్లి: మలయాళీ అసోసియేషన్ ఆఫ్ నల్లగండ్ల, శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో ఓనం ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నల్లగండ్ల హుడా కాలనీలోని వికాస్ ఎఫిస్టిమో గ్లోబల్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో 20 గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హైదరాబాద్ నగరం అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా జరుపుకుంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరినీ కడుపున పెట్టుకుని చూసుకుంటుందన్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేశారు. మలయాళీ అసోసియేషన్ ఆఫ్ నల్లగండ్ల, శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో గోషయాత్ర, స్థానిక క్రీడలతో కూడిన ఓనంకలి, అరిటాకులతో నిర్వహించే సద్య, మలయాళీల సాంస్కృతిక నృత్యం కథాకళి వేడుకలకు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన, అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.



సీతక్కకు పూల మొక్క అందజేస్తున్న నిర్వాహకులు

ట్రాన్స్‌జెండర్లతో ముజ్రా పార్టీ

8 మంది యువకులు, నలుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్

చాంద్రాయణగుట్ట: బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్ జెండర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనలతో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న సెంటర్‌పై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది యువకులతో పాటు నలుగురు ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బండ్లగూడ ప్రాంతానికి చెందిన హమీద్ అనే వ్యక్తి శనివారం రాత్రి స్థానిక యువకులు, ట్రాన్స్ జెండర్లతో కలిసి గౌస్‌నగర్ ఉందాసాగర్ చెరువు పక్కన లేక్ వ్యూ హిల్స్‌లోని ఓ ప్రహరీలో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జాబ్రీ, మహ్మద్ రియాజ్, షేక్ సొహేల్, షానవాజ్ ఖాన్, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఫెరోజ్, సయ్యద్ షా ఫారూఖ్, షేక్ మహ్మద్‌లు ట్రాన్స్‌జెండర్లు మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సొహెల్ అలియాస్ ఆర్జూ, పురానాపూల్‌కు చెందిన మహ్మద్ సైఫ్ అలియాస్ లవ్లీ, జల్‌పల్లికి చెందిన కరీమా బక్ష, వట్టేపల్లికి చెందిన అబ్దుల్ ఆమెర్‌లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయిస్తూ భారీ శబ్దాలతక్ష స్థానికంగా న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందడంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ, ఎస్సైలు నవీన్, నర్సింహులు దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. వారి నుంచి ఒక ఆంప్లిఫయర్, స్పీకర్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.



పోలీసులకు చిక్కిన యువకులు, ట్రాన్స్‌జెండర్లు

నిర్వాసితులకు 'డబుల్' టెన్షన్!

- అసంపూర్తిగా భవనాలు..
- డ్రైనేజీలైన్లు, కరెంట్, మంచినీరు కరువే
- మౌలిక వసతుల్లేక.. ఉండలేక పోతున్న లబ్ధిదారులు
- అసంపూర్తిగా మిగిలిన ఇళ్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్న మూసీ నిర్వాసితులు



రావిర్యాల గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం గృహ సముదాయం

సాక్షి, సిటీబ్యూరో: మూసీ నిర్వాసితులకు 'డబుల్' టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సర్వే పేరుతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నదీగర్భం సహా బఫర్, ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటికి రెడ్ మార్క్ వేస్తూ ఇళ్లను ఉన్న ఫళంగా..ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా హుకుం జారీ చేస్తుండటం, బాధితులకు అసంపూర్తిగా మిగిలిన ఇళ్లను కేటాయిస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూమ్‌లను పొందిన నిరుపేద లబ్ధిదారులు.. మౌలిక సదుపాయాల లేమితో అక్కడ ఉండలేక ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఒక్కో బ్లాకులో పది పదిహేను మందికి మించి ఉండటం లేదు. తట్టి అన్నారం, వనస్థలిపురం, కుర్మల్‌గూడ లో ఇదే పరిస్థితి. తాజాగా మూసీ నిర్వాసితులకు ఈ ఇళ్లను కేటాయిస్తుండటంతో వారు వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కనీస వసతులు లేని చోట తాము ఎలా ఉండగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పుతున్నారు.

నిరాకరిస్తున్న నిర్వాసితులు

మూసీ పరివాహక ప్రాంతంలో 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. వీటిలో నది గర్భంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, రంగారెడ్డిలో 332, మేడ్చల్ పరిధిలో 239 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కూడిన బృందాలు గత రెండు రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి, ఆయా నిర్మాణాలకు రెడ్‌మార్క్ వేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నివాసం ఉండటం శ్రేయస్కరం కాదని పేర్కొంటూ నిర్వాసితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితులకు ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా ఉన్న 15 వేలకుపైగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాటిని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు ఇప్పటికే కొన్ని చోట్ల పూర్తి చేసింది. అయినా మెజార్టీ బ్లాకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటి పూర్తికి అవసరమైన నిధులు కేటాయించక పోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

అసంపూర్తిగా భవనాలు

బండరావిరాలలో పది బ్లాకులు నిర్మించారు. స్లాబు, బ్రిక్ వర్క్ మాత్రమే పూర్తయ్యాయి. గదులకు డోర్లు బిగించ లేదు. దర్వాజలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు స్లాబు నుంచి నీరు లీకవుతుంది. గోడలకు నిమ్ము చ్చింది. నిర్మాణాల చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. డ్రైనేజీ, కరెంట్, మంచినీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మృగమే. ఇక బాచారంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రంగులు కూడా వేశారు. డోర్లు, కిటికీలు బిగించారు. విద్యుత్ లైటింగ్, ప్లంబింగ్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది. వనస్థలిపురం, తట్టి అన్నారంలో నిర్మించిన ఇళ్లలో ఇప్పటికే సగానికిపైగా పంపిణీ చేసినప్పటికీ మౌలిక సదుపాయాలు లేక మెజార్టీ లబ్దిదారులు వాటిని ఖాళీ చేసి వెళ్లారు. లిఫ్టులు లేకపోవడంతో పై అంతస్తుల్లోకి చేరుకునేందుకు వృద్ధులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బాటసింగారంలో స్లాబ్ వర్క్ మాత్రమే పూర్తి చేశారు. డ్రైనేజీ, కరెంట్, మంచి నీరు, రో డ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేక పోవడం ఇబ్బందిగా మారింది. వీటిని మూసీ నిర్వాసితులకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కనీస వసతులు కూడా లేని ఈ ఇళ్లను తీసుకునేందుకు వారు వెనుకాడుతున్నారు. నందనవనంలో నిర్మించిన ఇళ్లలో ఆక్రమణ దారులు తిష్టవేశారు. వీరిని ఖాళీ చేయించి, అర్హులకు కేటాయించడంలో అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. మూసీ నిర్వాసితులకు ఇక్కడ ఇళ్లు కేటాయిస్తే..ఆక్ర మణ దారుల నుంచి నిర్వాసితులకు చుక్కెదురవనుంది.

పంచారు..సౌకర్యాలు విస్మరించారు!

కీసర: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లిలో జీ+10 విధానంలో 6240,, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడలో సుమారు 6200 ఇళ్లు నిర్మించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారులకు కేటాయించారు. కానీ పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. గృహాలు పొందిన లబ్దిదారులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సగానికిపైగా ఖాళీ చేసి వెళ్లారు. రవాణా, మంచినీరు, పాఠశాల, ఆసుపత్రి, లేకపోవడంతో ఇక్కడ ఉండలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 200 కుటుంబాలే ఉంటున్నాయి. రాంపల్లిలో లిఫ్టులు ఏర్పాటు చేసినప్పటికీ..ఇప్పటికీ దాన్ని ప్రారంభించలేదు. జీ+10 అంతస్తుల భవనాన్ని ఎక్కి దిగలేక వృద్ధులు ఇబ్బందిపడుతున్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని అహ్మద్‌గూడలో నిర్మించిన డబుల్‌బెడ్ రూం గృహ సముదాయాలో విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

కోర్టు వద్దని చెప్పినా కూల్చేశారు..

పంజగుట్ట: కొందరు రెవెన్యూ అధికారులు తమపై కక్షకట్టి హైడ్రా పరిధిలో లేకున్నా అమీన్‌పూర్, కృష్ణారెడ్డిపేటలో తమ మూడు భవంతులను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించినా వాటిని పట్టించుకోకుండా తమ భవనాలను కూల్చివేశారని ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు డాక్టర్ మహ్మద్ రఫీ, పొదలకూరి కల్యాణ్, మధుసూదన్ మాట్లాడుతూ .. అమీన్‌పూర్ మండలం, కృష్ణారెడ్డిపేటలో సర్వేనెంబర్ 165, 166లో తాము ఫ్లాట్‌లు కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు సమయంలో 1986 నుంచి లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఎల్‌ఆర్‌ఎస్ కూడా ఉందని, అన్ని అనుమతులతో ప్రభుత్వానికి చలాన్లు కట్టి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. కాగా ఫ్లాట్ నెంబర్ 92లో 270 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో కిడ్స్ కేర్ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మించినట్లు మహ్మద్ రఫీ తెలిపారు. ఫ్లాట్ నెంబర్ 90లో కల్యాణ్ 300 గజాల స్థలంలో అన్ని అనుమతులతో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టామన్నారు. ఫ్లాట్ నెంబర్ 74లో మధుసూదన్ 284 గజాల స్థలంలో ఐదు అంతస్తుల నిర్మించాడన్నారు. కాగా తమ స్థలాలు సర్వేనెంబర్ 165, 166లో ఉన్నప్పటికీ ఇది సర్వే నెబర్ 164గా పేర్కొంటూ అందులో ప్రభుత్వానికి చెందిన 44 ఎకరాల స్థలం ఉండాలని చెబుతూ శనివారం సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆదివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉన్నతాధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సదరు కట్టడాలు అక్రమమని, వాటికి పర్మిషన్ లేదని, అక్కడ ఆసుపత్రి లేదని, ఇంకా భవనం నిర్మాణ దశలోనే ఉందని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సర్వే చేపట్టకుండానే తమ స్థలం 164 సర్వే నెంబర్‌లో ఉందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. తమకు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వమే,తమ నిర్మాణాలు కూల్చివేసి రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిర్మాణాలు చేస్తున్నప్పుడు కూడా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చారని తాము హైకోర్టుకు అన్ని ఆధారాలతో సంప్రదించగా కోర్టు రెవెన్యూ అధికారులకు సదరు స్థలాల జోలికి వెళ్లరాదని ఉత్తర్వులు ఇచ్చిందని అయినా తమ నిర్మాణాలు కూల్చివేస్తే కోర్టు ధిక్కరణ కేసు వేసినట్లు తెలిపారు. దీంతో తమపై కక్ష పెంచుకున్న రెవెన్యూ అధికారులు హైడ్రాను సంప్రదించి వారి సాయంతో నిర్మాణాలు కూల్చివేశారని తెలిపారు. తాము తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తిరిగి సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని కోరారు.



కాలనీ లేఔట్ చూపిస్తున్న బాధితులు ..

ప్రేమతో వైద్యం చేయాలి

సినీనటుడు బ్రహ్మానందం



బంజారాహిల్స్: మనిషిని భయం కృంగదీస్తుందని, అలాంటి సమయంలోనే వైద్యులు ప్రేమతో రోగికి ధైర్యం చెప్పి వైద్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో స్టార్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్ టూ హార్ట్ పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం తన జీవితంలో తన కుటుంబం విషయంలో ఎదురైన ఆరోగ్య అనుభవాలను, డాక్టర్లతో జరిగిన అనుభవాలను పంచుకున్నారు. తాను కూడా బైపాస్ సర్జరీ చేసుకున్నానని కానీ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. జబ్బు రాక ముందే జాగ్రత్తగా పడాలని ఒక వేళ వస్తే దానిని అధిగమించే మార్గాలను అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ మన్నెం గోపీచంద్, సంస్థ జేఎండీ డాక్టర్ రమేష్ గూడపాటి తదితరులు పాల్గొన్నారు.

కాలేజీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి



ఉమేష్ మృతదేహం

చాదర్‌ఘాట్: రాంగ్ రూట్‌లో వచ్చిన నర్సింగ్ కాలేజీ బస్సు ఢీ కొని బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. డబీర్‌పురా కోమటివాడకు చెందిన దాసకొండ ఉమేష్ (35) వ్యాపారం చేసేవాడు. ఆదివారం ఉదయం తను దిల్‌సుఖ్‌నగర్ నుంచి చాదర్‌ఘాట్ వెళుతుండగా రాంగ్ రూట్‌లో వచ్చి యశోధా నర్సింగ్ స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడిగా కే.ఎస్.రామారావు



ఫిలింనగర్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కే.ఎస్.రామారావు ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన కే.ఎస్.రామారావు 795 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ఎస్ఎన్.రెడ్డి, జనరల్‌సెక్రటరీగా తుమ్మల రంగారావు (ఏకగ్రీవ ఎన్నిక), జాయింట్‌సెక్రటరీగా సదాశివరెడ్డి (ఏకగ్రీవ ఎన్నిక), కోశాధికారిగా జె. శైలజ, పర్మనెంట్ మెంబర్లుగా కె. భవానీ, కృష్ణంరాజు(వేణు), ఏడిద సతీష్(రాజా), సిహెచ్. వర ప్రసాదరావు ఎన్నికయ్యారు. ప్రమోటి కమిటీ మెంబర్లుగా కాజా సూర్యనారాయణ, భాస్కర్‌నాయుడు, కె.మురళీ మోహన్‌రావు, నవకాంత్, బాలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 1950 ఓట్లకుగాను 1097 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా పోటీ చేసిన కె.ఎస్.రామారావుకు 946 ఓట్లు రాగా, ఆయనపై పోటీ చేసిన డాక్టర్ జ్యోతిప్రసాద్ కోసరాజుకు 151 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా గెలిచిన ఎస్.ఎన్‌రెడ్డికి 696 ఓట్లు, కోశాధికారిగా గెలిచిన జులాల శైలజకు 631 ఓట్లు వచ్చాయి.

మట్టి దిబ్బలు పడి యువకుడి మృతి

మూసా పేట: కేబుల్ వైరింగ్ కోసం తీసిన గుంతలో పని చేస్తుండగా మట్టి మీద పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లిలోని రంగనాయక స్వామి ఆలయ సమీపంలో హానర్ సంస్థ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బీహార్‌కు చెందిన రవి (20) తండ్రి కిషోర్ రామ్‌తో కలిసి కూలీ పనులు చేస్తున్నాడు. కేబుల్ వైరింగ్ కోసం తీసిన గుంతలో వైర్ల సమస్య ఉండటంతో రవి గుంతలోకి దిగి వాటిని మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి కుప్పకూలి అతడిపై పడింది. దీంతో అక్కడే ఉన్న తోటి కార్మికులు అతడిని బయటికి తీసి సమీపంలోని అమోర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి కిషోర్ రామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బ్లూబగ్ మాయ!

- బ్లూ టూత్‌తో స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్
- మాల్‌వేర్స్‌తో సెల్‌ఫోన్‌లోని డేటా తస్కరణ
- వీటి సహాయంతో సైబర్ నేరాలు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. బ్లూటూత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దీన్నే అస్త్రంగా మలుచుకుంటున్నారు. బ్లూ బగ్గింగ్ పేరుతో కొత్త తరహా హ్యాకింగ్‌లకు పాల్పడుతూ మోసాలు చేస్తున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో బ్లూటూత్ బగ్గింగ్ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వ్యక్తిగత డేటాను తస్కరించి బెదిరింపులకు పాల్పడటంతో పాటూ బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ బ్లూ బగ్?

తొలుత హ్యాకర్ తన బ్లూ టూత్ పేరును ఎదుటి వ్యక్తులు వినియోగిస్తున్న ఫోన్, ఇతర గాడ్జెట్స్ కంపెనీ పేరులాగా మార్చి కనెక్ట్ అయ్యేందుకు బ్లూటూత్ రిక్వెస్ట్ పంపిస్తారు. అది మనదే అని పొరపాటున పెయిర్ యాక్సెప్ట్ చేస్తే ఇక అంతే... హ్యాకర్లు బ్రూట్‌ఫోర్స్ సాంకేతికత ద్వారా మన సెల్‌ఫోన్‌లోని లాగిన్ ఆధారాలు, ఎన్‌క్రిప్షన్ కీ, వెబ్‌పేజీలకు భంగం కలిగిస్తారు. దీంతో సెల్‌ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది కానీ, ఎలాంటి సందేశాలు రావు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తాడు. అంతే దీంతో మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డ్‌లు, ఈ-మెయిల్స్ ప్రతీ ఒక్కటీ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

పెయిర్ చేస్తే దొరికిపోయినట్టే..

సాధారణంగా హ్యాకర్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ల ద్వారా లింకులు, సాఫ్ట్‌వేర్‌లు పంపించి హ్యాక్ చేస్తుంటారు. బ్లూ బగ్గింగ్ విధానంలో మాత్రం బ్లూటూత్‌ను అనుసంధానిస్తే చాలు హ్యాకింగ్ చేయవచ్చు. యునీక్ నంబర్, అడ్రస్‌లతో రూపొందించిన మీడియా యాక్సెస్ కంట్రోల్ (ఎంఏసీ) బ్లూటూత్ నెట్‌వర్క్‌లో ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి వీలు కల్పిస్తుంది. ఒకసారి పెయిర్ అయితే అవతలి వ్యక్తి ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని ట్రాక్ చేయడానికి వీలుంటుంది. సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని నేరస్తులు తస్కరించి, వీటి సహాయంతో బెదిరింపులకు పాల్పడుతుంటారు. బలవంతపు వసూళ్లు చేస్తుంటారు.



ప్రతి ఒక్కటీ బ్లూటూత్‌తో కనెక్ట్..

ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఉపకరణం బ్లూటూత్‌తో అనుసంధానమైపోయింది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లు, ఎయిర్‌బడ్స్, కారులోని మ్యూజిక్ సిస్టమ్ (కార్ప్యూటర్), ఇంటిలోని ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ వంటి గృహోపకరణాలు సైతం బ్లూటూత్‌తో కనెక్ట్ అవుతున్నాయి. బ్లూటూత్‌తో అనుసంధానమైతే ఆయా ఉపకరణాలను చేతులతో కాకుండా మౌఖిక ఆదేశాలతో వినియోగించుకునే వీలుంటుంది. దీంతో వేగం, సౌలభ్యంగా ఉంటుంది. ఈ కారణంగా యువత నుంచి పెద్దల వరకు ఈ వైర్‌లెస్ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు బ్లూటూత్ అనుసంధానమై ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలను లక్ష్యంగా చేసుకొని పంజా విసురుతున్నారు.

యువకుడి దారుణ హత్య

- స్నేహితుడే గొంతుకోసి హతమార్చినట్లు అనుమానం
- పోలీసుల అదుపులో నిందితుడు?

చిక్కడపల్లి: స్నేహితుడిని ఓ వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం... లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వెనక గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్టు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని భరత్ నగర్‌కు చెందిన మహ్మద్ బషీర్(30)గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కూలీగా పనిచేస్తున్న బషీర్ కుటుంబ సభ్యులు కొంతకాలం క్రితంతుముకుంట కొకూర్‌కు మకాం మార్చారు. అయితే ఉంటున్న బషీర్, తన స్నేహితుడు భోలక్‌పూర్‌కు చెందిన ఫైయిముద్దీన్‌తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగిన అనంతరం గోశాల ప్రాంతానికి వచ్చారు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఫైయిన్ బషీర్‌ను చాకుతో గొంతు కోసి హత్య చేసి అక్కడినుంచి పరారయ్యాడు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్‌యాదవ్, దోమలగూడ ఏసీపీ మొగలయ్య, క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఆసుపత్రులకు సూపరింటెండెంట్స్ నియామకం



డాక్టర్ అనిత రాయిరాల



డాక్టర్ ఎం. శ్రావణ్‌కుమార్

వెంగళరావునగర్: ఎర్రగడ్డలోని మెంటల్, ఛాతీ ఆసుపత్రులకు పూర్తిస్థాయి సూపరింటెండెంట్స్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రులో ఇన్‌చార్జీలుగా ఉన్న వైద్యులు ఆదివారం నుంచి పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా మెంటల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ అనిత రాయిరాల 2004లో ఉస్మానియాలో పీజీ చేసి 2018లో మెంటల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2021 నుంచి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఇన్‌చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకున్నారు. కాగా డాక్టర్ శ్రావణ్‌కుమార్ 1980 ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అక్కడే ఎండీ పూర్తి చేశారు. 2012 వరంగల్ చెస్ట్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బదిలీపై వచ్చారు. కాగా ఇరువురు (మెంటల్, చెస్ట్ హాస్పిటల్స్) వైద్యులకు ప్రభుత్వం పూర్తిస్థాయి సూపరింటెండెంట్స్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మురుగునీటి రహిత నగరం కోసం..

చిత్తశుద్ధితో పనిచేయండి

- ప్రతీ మ్యాన్‌హోల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి
- 2 నుంచి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం
- పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు
- పనుల నిర్వహణతో పాటు భద్రతపై కూడా దృష్టి పెట్టాలి
- సమావేశంలో జీఎం హరి శంకర్

బంజారాహిల్స్: మురుగు నీటి రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా జలమండలి సిబ్బంది, ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని జలమండలి డివిజన్-6 జీఎం హరిశంకర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని జలమండలి కార్యాలయంలో డివిజన్-6లోని 13 సెక్షన్లకు చెందిన డీజీఎంలు, మేనేజర్లు, ఎయిర్‌టెక్ ఓనర్లు, సూపర్‌వైజర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మురుగు నీటి నిర్వహణ- భద్రతపై అవగాహనతో పాటు ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి చేపట్టబోయే ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులకంటే సిబ్బందికే అన్ని విషయాలు తెలుసునని ఎక్కడెక్కడ మ్యాన్‌హోళ్ళు ఓవర్ ఫ్లో అవుతున్నాయో, ఎందుకు అవుతున్నాయో కారణాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతీ మురుగు నీటి కాల్వను శుభ్రం చేయాలని ఒక్కో బస్తీ పరిధిలో, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో ఎన్ని మీటర్ల మేర మురుగు కాల్వలు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఓవర్ ఫ్లో అవుతున్నాయో, వ్యర్థాలు ఎక్కువగా ఎక్కడ ఇరుక్కుంటాన్నాయో గుర్తించి సర్వే చేయాలన్నారు. ఎయిర్‌టెక్ మిషన్ ఓనర్లు బాధ్యతగా విధులు నిర్వహించకపోతే



పాల్గొన్న సిబ్బంది, ఉద్యోగులు



మాట్లాడుతున్న జలమండలి జీఎం హరి శంకర్

కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేనేజర్లు సైతం అక్టోబర్ 2 నుంచి 90 రోజులపాటు ఏ రోజు ఏ బస్తీలో పనిచేయాలో, ఏ కాలనీలో పనిచేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీవరేజీ లైన్లు, మ్యాన్‌హోళ్లలో పనులు చేసేటప్పుడు సిబ్బంది ఖచ్చితంగా రక్షణ ప్రొటోకాల్ పాటించాలని ఎవరైతే రక్షణ ప్రొటోకాల్‌లోని గ్లౌజ్‌లు, మాస్క్‌లు, షూస్ వేసుకోరో ఆ సిబ్బందితో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదే విధంగా మ్యాన్‌హోళ్ల, లైన్ల మరమ్మతులు చేసే సమయంలో స్థానికులు, వాహనదారులను, పాదచారులను అప్రమత్తం చేసే విధంగా సూచిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మరమ్మతులతో పనులు జరగకపోతే సంబంధిత మేనేజర్లు ప్రణాళికలు రూపొందించి తన వద్దకు పంపిస్తే నిధులు మంజూరు చేయించి పనులు చేయిస్తామని సూచించారు.

పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి



శునకాలకు ఉచిత రేబిస్ టీకా ఇస్తున్న వైద్యులు

బంజారాహిల్స్: పెంపుడు జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఉంటూ, వాటి ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. నారాయణగూడ ఎస్ఎస్‌వీహెచ్‌లో వరల్డ్ రేబిస్ డే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులకు సోకే వ్యాధులపై అవగాహన ఉండాలని సూచించారు. ఏదైనా జబ్బు చేసిన వెంటనే తగ్గరలోని జంతు వైద్యులను సంప్రదించాలన్నారు. అలాగే రేబిస్ టీకాలను తప్పనిసరిగా పెంపుడు శునకాలకు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 శునకాలకు ఉచిత రేబిస్ టీకాలు వేశారు. ఎస్ఎస్‌వీహెచ్ సూపరింటెండెంట్ ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ అరవింద్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాటను నిలబెట్టుకోవాలి



ఆత్మీయ సమ్మేళనంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులు ..

పంజగుట్ట: కాంగ్రెస్ పార్టీ తక్షణమే కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లి ఇచ్చినమాటను నిలుపుకోవాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు సీహెచ్. ఉపేందర్ అన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్ మాట్లాడుతూ తమిళనాడులో ఏవిధంగా బీసీ ఉద్యమం జరిగిందో అదే ఉద్యమస్ఫూర్తితో తెలంగాణలో బీసీలు ముందుకు రావాలని, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు బీసీలు గెలుపొందాలని పిలుపునిచ్చారు. బంగారు నరసింహ సాగర్ మాట్లాడుతూ బీసీలలో అందరం ఒకరి కులం మరొకరు గౌరవించుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ చిన్న కులాలను సమాజానికి పరిచయం చెయ్యడమే లక్ష్యంగా బీసీ సమాజ్ బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్‌సాగర్, ఓర్సు కృష్ణయ్య, సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య, దేవేందర్, వెంకటేశ్, శివాని తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లను కేటాయించే వరకు పోరాటం చేస్తాం

- కమలానగర్ బస్తీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ హైదర్

రహమత్‌నగర్: కమలానగర్ బెడ్‌రూంలలో తమకు ఇళ్లను ఇచ్చిన తరువాతే మిగిలినవి ఎవరికైనా కేటాయించుకోవాలని బస్తీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ హైదర్ స్పష్టం చేశారు. తమకు నివాసాలను కేటాయించే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలానగర్ బస్తీలో 56 మంది స్థానికులు తమ ఇళ్లను కోల్పోయారని వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర హైకోర్టులో తొమ్మిది సంవత్సరాల క్రితమే పిటిషన్ వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కేసు న్యాయస్థాన పరిధిలో ఉందన్నారు. ఈ విషయమై హైద్రాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు హైద్రాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓలకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో చాలా అవకతవకలు జరుగాయని ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. స్పందించిన సీఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచారణ నిమిత్తం పంపించడం జరిగిందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విజయ్, పరంధాములు, ఖలీల్, ఇబ్రహీం, బుచ్చయ్య, లలిత, పర్వీన్, హుస్సేన్, ఖైరున్, జయరాం, శివమ్మలు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న హైదర్

కుటుంబానికి గ్రాండ్ పేరెంట్స్ వెన్నెముక

- ఎస్ఎస్ఎస్‌వీలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్‌డే వేడుకలు

వెంగళరావునగర్: కుటుంబానికి వెన్నెముక గ్రాండ్ పేరెంట్స్ అని, మన జీవితంలో వారి పాత్ర ఎంతో గొప్పదని సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ శిరీషభవానీశంకర్ అన్నారు. ఆదివారం శ్రీకృష్ణానగర్‌లోని సాయి సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్‌డే వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రీప్రైమరీ చిన్నారుల అమ్మమ్మలు, నాయనమ్మలు పాల్గొన్నారు. చిన్నారులు తమ చిట్టిపొట్టి మాటలతో విలువను, ప్రాధాన్యతను తెలియజేశారు. అదేవిధంగా బుడిబుడి అడుగులతో వారితో కలిసి నాట్యం చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా శిరీష భవానీశంకర్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మల ప్రాముఖ్యతను వారి తల్లిదండ్రులు తెలియజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



అమ్మమ్మ, నాయనమ్మలతో ఆటలాడుతున్న చిన్నారులు

బీజేపీ నాయకుడికి పరామర్శ



రమేశ్ నాయక్‌కు పరామర్శిస్తున్న డా.కళ్యాణ్ నాయక్

రహమత్‌నగర్ (బోరబండ): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ ఎస్టీ మోర్చా కార్యాలయ కార్యదర్శి, కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బర్మావత్ రమేశ్ నాయక్‌ను రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డా. కళ్యాణ్‌నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమేశ్‌నాయక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకురాలు జ్యోతినాయక్, బీజేవైఎం నాయకుడు భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రహమత్‌నగర్ సీపీఎం శాఖ కార్యదర్శిగా స్వామి



పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, స్వామిలు

రహమత్‌నగర్: రహమత్‌నగర్ డివిజన్ సీపీఎం శాఖ కార్యదర్శిగా స్వామి ఎన్నికైయ్యారు. ఎస్ఎస్‌బీనగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సీపీఎం పక్షాన ప్రజల తరుపున పోరాటం చేస్తానని చెప్పారు. సీపీఎం నాయకులు అశోక్, శేషగిరిరావు, భాగ్యరాజ్, లక్ష్మణ్, దేవదాస్, ఏఆర్ నరసింహ, రాము, పార్వతమ్మ, సువర్ణ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

జంక్షన్లకు కొత్త అందాలు



నాగార్జున సర్కిల్‌లో ఏర్పాటు చేసిన నమూనా

బంజారాహిల్స్: జంక్షన్ల సుందరీకరణతో పాటు ముఖ్యమైన కూడళ్ళలో అధికారులు ఏర్పాటు చేస్తున్న నమూనాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జున సర్కిల్‌లో ఇద్దరు విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఉన్న నమూనాను ఆదివారం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నమూనాతో ఈ జంక్షన్‌కే సరికొత్త అందమొచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని విభిన్నమైన నమూనాలు ఆయా కూడళ్ళలో కనిపిస్తాయని ఖైరతాబాద్ డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు.

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం



రహమత్‌నగర్ (బోరబండ): ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులకు బోరబండ పోలీస్ సిబ్బంది ఆదివారం రూ. లక్ష వేయి రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ వీరశేఖర్ మాట్లాడుతూ సాయికుమార్ మృతి పోలీసు శాఖను తీరనిలోటని వాపోయారు. సెక్టార్ ఎస్సైలు సర్దార్ జమాల్, మహేష్, తుల్జారంనాయక్, స్వప్నారెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

- బీవీబీపీ ఆత్మకూరి రామారావు స్కూల్‌కు అవార్డు

ఫిలింనగర్: విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమని ఆత్మకూరి రామారావు స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయక్ అన్నారు. భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్‌కు 'డైనమిక్ స్కూల్-2024' అవార్డు దక్కింది. ఎడ్యుకేషనల్ న్యూస్ నెట్‌వర్క్ (ఈఎన్ఎన్) ఆధ్వర్యంలో ఇటీవల నగరంలో జరిగిన డైనమిక్ స్కూల్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్, స్కూల్ కో-ఆర్డినేటర్ సంయుక్తరావులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తేనే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. కమ్యూనిటీ బెస్ట్ యాక్టివిటీస్, అన్ని వసతులు, సౌకర్యాలు, ఎక్స్‌లెంట్ అకాడమిక్, పర్యావరణ పరిరక్షణ, సిటిజన్ ప్రోగ్రాం తదితర కార్యక్రమాలు నిత్యం జరుపుతున్నట్లు చెప్పారు.



అవార్డు అందుకుంటున్న ఆత్మకూరి రామారావు స్కూల్ ప్రతినిధులు

కేఎల్ డీమ్డ్ టు బీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు



అంతర్జాతీయ సదస్సుకు హాజరైన వక్తలు, విద్యార్థులు

బంజారాహిల్స్: ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓజోన్, పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. బీహార్‌కు చెందిన ఏక్విటాస్ విక్టోరియా రీసెర్చ్ సెంటర్ (ఏవీఆర్‌సీ సహకారంతో జరిగిన ఈ సదస్సులో 'మెరుగైన పర్యావరణం కోసం మానవజన్య కార్యకలాపాలను పునర్నిర్మించడం ఒక వైవిధ్యమైన విధానం' అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, స్థిరమైన పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణలో 'కార్పొరేట్' బాధ్యత వంటి అంశాలను ఈ సదస్సులో ప్రస్తావిస్తూ ఎంతోమంది పరిశోధనా పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఇటీవల విజయవాడలో తలెత్తిన వరదలతో పాటు కోస్తాంధ్రాలో వరద సమస్యను పరిష్కరించేలా నివేదికను సిద్ధం చేయడం ఈ సదస్సు ముఖ్య అంశాలలో ఒకటి అన్నారు. సమీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఈ నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు.

ప్రజా సంక్షేమం ఆమ్ ఆద్మీతోనే సాధ్యం

లిబర్టీ: సామాన్య ప్రజల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం వైస్ చైర్మన్ ఖలీమ్‌బాబా, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ షా, ఎండీ రహీం అక్బర్ నూర్ అన్వర్, మజీద్, అత్తార్ తదితరులు లిబర్టీ వద్ద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేద ప్రజల అభ్యున్నతి విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుర్ర రాములుగౌడ్, సలమన్‌రాజు, మాజీద్, అఫ్సరజావిద్, షరీఫ్, దర్శనం, రమేష్ పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు కృషి



లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎన్ రెడ్డి

రహమత్‌నగర్: అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. కమలానగర్ డబుల్‌బెడ్‌రూం నివాసాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది లబ్ధిదారులు డబుల్ బెడ్‌రూం రాలేదని ఆందోళన చెందుతున్నారని అధైర్యపడవద్దని సూచించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు కలిసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

క్యాషియర్‌పై సిబ్బంది దాడి

వెంగళరావునగర్: క్యాషియర్‌పై సిబ్బంది దాడి చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. విజయనగరం ప్రాంతానికి చెందిన ఎం.కిరణ్ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనితో పాటుగా విధులు నిర్వహించే సందీప్, సూరజ్‌లు శనివారం సాయంత్రం తప్పుగా ఆర్డర్లు ఇచ్చారు. ఇదేమని కిరణ్ వారిని ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈజీ మనీ కోసం గంజాయి విక్రయం

- ఎన్బీటీనగర్‌లో గంజాయి బ్యాచ్ అరెస్టు

బంజారాహిల్స్: బంజారాహిల్స్‌రోడ్‌నెం. 12లోని ఎన్బీటీనగర్ కమాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో గంజాయి అమ్ముతుండగా బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి గంజాయి విక్రేతలతో పాటు కొనుగోలు దారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్బీటీనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్న నితీష్‌కుమార్ (24) తన స్నేహితులతో కలిసి ఈజీమనీ కోసం గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ కె.రమేష్ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి ఈ గదిపై దాడి చేశాడు. సోదాల్లో పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నితీష్ కుమార్‌తోపాటు కన్హయ్యకుమార్, అనిల్‌కుమార్‌లు గంజాయి విక్రయిస్తున్నట్లుగా తేలింది. వీరంతా బీహార్ ముజఫర్‌పూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరి నుంచి బీహార్‌కు చెందిన పంకజ్‌కుమార్, రాకేష్ కుమార్, లలిత్‌పాశ్వాన్, దీపక్‌కుమార్, కరణ్‌కుమార్ తదితరులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురు గంజాయి విక్రేతలతో పాటు అయిదు మంది కొనుగోలు దారులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు.



పోలీసులు అరెస్ట్ చేసిన గంజాయి బ్యాచ్

అంబేడ్కర్‌నగర్‌లో మన్‌కీబాత్ వీక్షణ

ఫిలింనగర్: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ పద్మాలయ అంబేడ్కర్‌నగర్ బూత్ నెంబర్-186లో ఆదివారం ప్రధాన మంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ బూత్ అధ్యక్షుడు ఎస్.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గడ్డం వెంకటస్వామి, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడు ముద్దంగుల శ్రీనివాస్, బూత్ కో-ఆర్డినేటర్ రాజారాం యాదవ్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా నెక్లెస్ రోడ్డులో 'రెహబ్ రన్'

ఖైరతాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆదివారం నెక్లెస్ రోడ్డులో కార్డియాక్ రెహబ్ రన్ నిర్వహించారు. బ్రిటీష్ హై కమిషనర్ రేయిహ జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. సంజీవయ్య పార్కు నుంచి ప్రారంభమైన రన్ ట్యాంక్‌బండ్ చుట్టూ కొనసాగింది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండవచ్చునని కార్డియాక్ రెహబ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్, సీఈఓ డాక్టర్ మురళీధర్ బాబీ తెలిపారు. ప్రతి రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.



2న చలో గాంధీభవన్ పోస్టర్ ఆవిష్కరణ

ఖైరతాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే జీవో 317 సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిష్కరించలేదని జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అధ్యక్షులు విజయకుమార్ అన్నారు. అక్టోబర్ 2న చేపట్టే చలో గాంధీభవన్ కార్యక్రమ పోస్టర్‌ను ఆదివారం సాగర తీరంలో ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు గాంధీభవన్‌లో గాంధీ సాక్షిగా జీవో 317 సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సంవత్సరం పూర్తయిందన్నారు. అక్టోబర్ 2న గాంధీభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి వెంటనే సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 8 నెలలు గడిచిందని వెంటనే జీవో 317 సబ్ కమిటీ రిపోర్టును ముఖ్యమంత్రికి సమర్పించాలని కోరుతామని తెలిపారు. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు వెంటనే నిర్ణయం తీసుకొని దసరాలోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మధుసూధన్ రెడ్డి, సందీప్, వినోద్ సూరి, ప్రవీణ్, లత పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరణలో జేఏసీ నాయకులు

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

రహమత్‌నగర్ (బోరబండ): మంచం మీద నుంచి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సంఘటన బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ఎస్పీఆర్‌హిల్స్ ఆశయ్యనగర్‌కు చెందిన సురేష్ కూతురు హసిని (3) ఈ నెల 19న మధ్యాహ్నం తన సోదరితో కలిసి మంచంపై పడుకుంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సివిల్స్ పరీక్షలకు కల్పతరు 3.0



కల్పతరు 3.0 ఉచిత పోటీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు. చిత్రంలో బాలలత

చిక్కడపల్లి: సివిల్స్ పోటీ పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు ఆదివారం సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమి, టైలోరో ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌లో కల్పతరు 3.0 ఉచిత పోటీ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధినేత్రి బాలలత మాట్లాడుతూ పోటీపరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మొదటి 10 మందికి సివిల్స్‌కు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు వందమందికి మెటీరియల్ అందజేస్తామన్నారు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

సిటీలో భారీ వర్షం

సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆర్‌సీ పురం, గచ్చిబౌలి, చందానగర్, షేక్‌పేట, గోల్కొండ, మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు, మాదాపూర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హైటెక్ సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బండ్లగూడ, గండిపేట, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. సగటున నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సందడిగా స్పోర్ట్స్ మేనియా

సాక్షి, సిటీబ్యూరో: డిజైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న విద్యార్థులు క్రీడల్లోనూ రాణించగలమని నిరూపించారు. ఎంచుకున్న రంగం ఏదైనా క్రీడాస్ఫూర్తి అవసరమని ఆటల ద్వారా తెల్పి చెప్పారు. నగరానికి చెందిన హామ్‌స్టెక్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన స్పోర్ట్స్ మేనియా సందడిగా సాగింది. ఫ్యాషన్, ఇంటీరియర్, ఫొటోగ్రఫీ తదితర కోర్సుల విద్యార్థుల కోసం ఆదివారం కుకట్‌పల్లిలోని టైట్ ఎండ్ గ్లోబల్ స్పోర్ట్స్ ఆవరణలో ప్రత్యేక క్రీడా ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ హాజరై ఏ రంగంలో రాణించాలన్నా క్రీడల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. కార్యక్రమంలో హామ్‌స్టెక్ నిర్వాహకులు అజితారెడ్డి పాల్గొని క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

వేగన్ ఫెస్ట్ సక్సెస్



సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హాల్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన వేగన్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. చివరి రోజు వాతావరణ, జంతు ప్రేమికులు భారీగా తరలి వచ్చారు. మాంసాహారానికి ఎందుకు దూరంగా ఉండాలో సందర్శకులకు నిర్వాహకులు వివరించారు. స్టాల్స్‌లో స్వచ్ఛమైన శాకాహారం వంటలను అందుబాటులో ఉంచారు. వాటి ప్రత్యేకతలు, పోషక విలువల గురించి అవగాహన కల్పించారు. ఫెస్టివల్‌కు హైదరాబాద్ ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభించిందని, 5 వేలకుపైగా మంది వచ్చారని సీపీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ పి.సుధాకర్ తెలిపారు. ప్రతి ఏటా ఈ రకమైన ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు.

మైసూర్ మెడికల్ కాలేజీలో నగర సంస్థ 5జీ సేవలు



సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వాల్గో ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో మైసూర్ మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన 5జీ నెట్‌వర్క్, డేటా సేవలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సేవలను, అధునాతన టెక్నాలజీ పరిణామక్రమాన్ని సిద్ధరామయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో వాల్గో ఇన్‌ఫ్రా సీఈఓ శ్రీధర్ రావు, కర్ణాటక వైద్య విద్య మంత్రి శరణ్ పి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ మైసూర్ మెడికల్ కాలేజ్ క్యాంపస్‌కు అత్యాధునిక 5జీ, డేటా సేవలను విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మైసూర్ మెడికల్ కాలేజీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సుజాత రాథోడ్, డీన్ డాక్టర్ కె.ఆర్. దాక్షాయణి, ఇన్‌చార్జి మంత్రి, మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు.



నగర శివారు శామీర్‌పేట నల్సార్ యూనివర్సిటీలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ సదస్సు సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్‌తో గ్రూపు ఫొటో దిగిన జిల్లా రెవెన్యూ, సమాచారం శాఖ ఉద్యోగులు. – సాక్షి, సిటీబ్యూరో

‘వేస్ట్ టు బెస్ట్’

సేకరించిన వ్యర్థాలతో ఇంటీరియర్ డిజైన్ల ప్రదర్శన









హెచ్‌సీయూలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు, వ్యర్థాలతో వేస్ట్ టు బెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ డిజైన్లు తయారు చేసి ప్రదర్శించిన దృశ్యాలు



రాయదుర్గం: వ్యర్థాలకు చక్కని అర్థం చెప్పారు. వేస్ట్ నుంచి బెస్ట్‌ను తయారు చేశారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన ఇంటీరియర్ డెకరేషన్ డిజైన్లు ఆకట్టుకున్నాయి. హెచ్‌సీయూలో ‘వేస్ట్ టు బెస్ట్’పేరిట ప్రదర్శనకు పెట్టారు. ఆదివారం హెచ్‌సీయూ క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్, క్యాంపస్ మెయిన్ లైబ్రరీ, ఏఎండీ ఐఎస్‌హెచ్ఏ ప్రాంగణాలలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తయారు చేసిన మోడల్ మేకింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని వేస్ట్ టు బెస్ట్ తయారీ చేశారు. సమన్వయ కర్తలు దివ్య, అజయ్‌ప్రకాశ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లను కోఆర్డినేటర్ కృష్ణయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ థీంసింగ్ అభినందించారు.



- 2015 నుంచి ఇప్పటివరకు మేడ్చల్ జిల్లాలో 5,529 కొత్త పరిశ్రమల స్థాపన
- రూ. 22,552 కోట్ల పెట్టుబడులతో 1,56,597 మందికి ఉపాధి
- ప్రగతిపథంలో నగర శివారు పారిశ్రామిక రంగం

6 నెలలు.. 130 పరిశ్రమలు

రూ.380 కోట్ల పెట్టుబడులు.. 2,700 మందికి ఉద్యోగాలు

సాక్షి, సిటీబ్యూరో: నగర శివారుల్లో పారిశ్రామిక రంగం ప్రగతిపథంలో పరుగులు పెడుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అంటే ఆరు నెలల కాలంలో రూ. 380 కోట్ల పెట్టుబడులతో 130 కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

→ నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా సకాలంలో అనుమతులను మంజూరు చేయటం వల్ల పరిశ్రమల ఏర్పాటు విజయవంతమైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా మరో 783 భారీ, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా.

→ మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే ఉన్న ఐటీ, పారిశ్రామిక రంగాలకుతోడు రియల్ ఎస్టేట్, ఉద్యానవన పంటల సాగుతో స్వర్గధామంగా మారింది. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హబ్‌గా తయారైంది. హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్‌మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్‌కేసర్‌లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచంపల్లిలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీలు రానున్నాయి.

→ మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ నియోజక వర్గాల పరిధిలోని పోచారం, ఘట్‌కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమలకు సంబంధించి భూసేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది.

8 ఏళ్లలో 5,529 కొత్త పరిశ్రమలు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2015 జనవరి నుంచి 2024 సెప్టెంబర్ వరకు రూ.22,552 కోట్ల పెట్టుబడులతో 5,529 కొత్త పరిశ్రమలను పారిశ్రామిక అధిపతులు నెలకొల్పారు. ఇందులో 1,56,597 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాదికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఈ పరిశ్రమల్లో మెగా, భారీ పరిశ్రమలతోపాటు మైక్రో, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.

పరిశ్రమలు ఇక్కడే...

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలిలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫర్నీచర్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడున్న కోకాకోలా కంపెనీల్లో కూడా కార్మికులు, ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు.

→ బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫ్యాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బీహెచ్ఈఎల్, ఆర్ అండ్ డీ, హెచ్ఏఎల్, ఐడీపీఎల్ (ప్రస్తుతం ఖాయిలా పడిన పరిశ్రమ) ఎన్ఆర్ఎస్ఏ వంటి కంపెనీలు ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్‌పల్లి, సీఐఈ గాంధీ నగర్ ఒకేచోట ఉన్నాయి.

→ శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో బయోటెక్, కెమికల్, విత్తన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో అపరెల్ టెక్స్‌టైల్ పార్కు ఉంది. తుర్కపల్లిలో ఐసీఐసీఐ నాలెడ్జ్ కంపెనీ పేరుతో పరిశ్రమల హబ్ ఏర్పడ్డాయి. ఘట్‌కేసర్, కీసరలలో కూడా చిన్న కంపెనీలు ఉన్నాయి.

నగరంలో నేడు

- జీ–స్పార్క్‌పై సమావేశం ఉదయం 11.30 గంటలకు రెడ్ హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో జరుగుతుంది.
- గచ్చిబౌలి నుంచి హనుమకొండకు ప్రతి సోమవారం ఆర్టీసీ ఇంద్ర బస్సు సర్వీసు ఉదయం 5 గంటలకు గచ్చిబౌలిలో ప్రారంభమవుతుంది.
- నగరంలో తిరిగేందుకు ఉబర్ షటిల్ బస్సుల సేవలను నాలెడ్జి సిటీలోని టీ హబ్ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు.

గ్రేటర్ సిటీ నలుమూలలా ప్రతిరోజూ నిర్వహించే ఈవెంట్ల వివరాలను ఒక రోజు ముందే మాకు పంపండి. 'సాక్షి' ఎంగేజ్‌మెంట్ కాలం (నగరంలో నేడు)లో ప్రచురిస్తాం. మీ ఈవెంట్ల వివరాలను sakshiupdates123@gmail.com కు మెయిల్ చేయగలరు.

గాంధీ మెడికల్ కాలేజీకి విజయభారతి భౌతికకాయం అప్పగింత



విజయభారతి పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్న దృశ్యం

గాంధీఆస్పత్రి: ప్రముఖ రచయిత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల బొజ్జా మాతృమూర్తి విజయభారతి భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఆమె అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. వైద్య విద్యార్థుల అవసరార్థం భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని ఆమె కుటుంబసభ్యులు నిర్ణయించి ఆదివారం ప్రత్యేక అంబులెన్స్‌లో కాలేజీకి తరలించారు. భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీ అనాటమి విభాగానికి అప్పగించినట్లు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.ఇందిర తెలిపారు.

ఘన నివాళులు

సనత్‌నగర్: విజయభారతి భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. కుందన్‌బాగ్ ఐఏఎస్ క్వార్టర్స్‌లోని రాహుల్ బొజ్జ నివాసంలో ఉన్న ఆమె భౌతికకాయాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఐఏఎస్ అధికారులు దాన కిషోర్, బుద్ధప్రకాష్, రవిబాబు, బోయి విజయేంద్ర, ఐఆర్‌పీఎస్ భరత్‌భూషణ్, జస్టిస్ చంద్రయ్య, హైకోర్టు పీపీ నాగేశ్వరరావు, మహిళా సంఘాల నేతలు గద్దం ఝాన్సీ, సంధ్య, సజయ, ఆఫీసర్స్ ఫోరం కన్వీనర్ సిద్ధోజీరావు, ప్రొఫెసర్ సంధ్యారాణి సందర్శించి నివాళులు అర్పించారు.

వయోవృద్ధుల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

అవగాహన వాక్‌లో మంత్రి సీతక్క



అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ అవగాహన ర్యాలీలో మంత్రి సీతక్క తదితరులు

ఖైరతాబాద్: వయోవృద్ధుల చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ వికలాంగుల వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ‘వృద్ధులు భారం కాదు, మన బాధ్యత’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ‘వయోవృద్ధుల సంరక్షణ అందరి బాధ్యత’ అంటూ మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ పిల్లల్ని కనిపెంచి ప్రయోజకులను చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించాలని అన్నారు. ఇప్పుడు పెద్ద బంగళాలు, ఫాంహౌస్‌ల సంస్కృతి వచ్చినా ఉమ్మడి కుటుంబాలు ఉండటం లేదని, ఇళ్లు పెద్దవవుతున్నకొద్దీ కుటుంబాలు చిన్నగా అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనప్పుడు డబ్బుకు, హోదాలకు విలువ ఉండదని పేర్కొన్నారు. వయసు మీద పడ్డ పెద్దవారిని చిన్న పిల్లల్లా సాకాలని, ఆస్తుల కోసం తల్లిదండ్రులను హత్య చేయడం బాధాకరమని అన్నారు. వయోవృద్ధుల సంరక్షణను కన్న పిల్లలే గాలికి వదిలేస్తున్నారని, అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓల్డ్‌ఏజ్ హోమ్‌లను పెంచాల్సి వస్తోందని వివరించారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం 2007లో యూపీఏ ప్రభుత్వం పోషణ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అవగాహన ర్యాలీలో శాఖ డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతోపాటు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.



గుప్పెడు బాదం... గుండె భద్రం..

సాక్షి, సిటీబ్యూరో: రోజూ గుప్పెడు బాదం పప్పులు ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తాజా సర్వే వెల్లడించింది. ‘వరల్డ్ హార్ట్ డే’ను పురస్కరించుకుని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం వివరాలను కాలిఫోర్నియా ఆల్మండ్స్ నగర ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. బాదంలో ప్రొటీన్, జింక్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి 15 రకాల శరీరానికి అత్యంత ఉపయుక్తమైన పోషకాలు ఉంటాయని, ఇది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనం తేల్చిందని వివరించారు.

కళా మహోత్సవ్









బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవ్ కార్యక్రమానికి మొదటిరోజు ఆదివారం సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘కలర్స్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్’పేరుతో ప్రారంభమైన నృత్య ప్రదర్శనలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల కళాకారులు అలరించారు. సందర్శకులు సైతం కళాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. ఈశాన్య ప్రాంతాల్లోని గొప్ప శిల్పకళా సంప్రదాయాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈశాన్య వారసత్వంతో కూడిన హస్తకళాకారులు రూపొందించిన తామరపట్టు నేయడం, కుండలు, రంగురంగుల అల్లికలతో అల్లిన బుట్టలు ఆకట్టుకున్నాయి. అస్సాం నుంచి ఆరు స్ట్రింగ్ బ్యాండ్, మణిపూర్ నుంచి డాక్టర్ ది బ్యాండ్‌ల సంగీత ప్రదర్శనలు సందర్శకులకు మంత్రముగ్ధులను చేశాయి. 8 రాష్ట్రాల కళాకారులతో అష్టలక్ష్మి రంగోలి అద్భుతమైన దృశ్యరూపంగా ఆవిష్కరించబడింది. ఈశాన్య రాష్ట్రాల కళామహోత్సవ్ అక్టోబర్ ఆరు వరకు ఉదయం పది నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నది. – రసూల్‌పురా

బాపూ బాటలో ‘సత్యశోధన’

అక్టోబర్ 2న అలంపూర్‌లో పాదయాత్ర ప్రారంభం



పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరిస్తున్న డాక్టర్ రమణాచారి

నాంపల్లి: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల భవిత కోసం విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ శివార్చక విజయకుమార్ సారథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వంద రోజులు–వెయ్యి కిలోమీటర్ల మేర ‘బాపూ బాటలో.. సత్యశోధన’ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర మహాత్మాగాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ప్రారంభమై నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర దేవాలయంలో ముగుస్తుంది. గాంధీ చూపిన బాటలో నడిచే పాదయాత్ర పోస్టర్‌ను ఆదివారం మాసాబ్‌ట్యాంక్ నఫీజ్ రెసిడెన్సీలోని గాయత్రీ సదనంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణాచారి గాంధేయవాదులు డాక్టర్ విజయ్‌కుమార్, పి.బడేసాబ్, గంటా మనోహర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. భావితరాల భవిష్యత్తును చక్కదిద్దేందుకు డాక్టర్ శివార్చక విజయకుమార్ సారథ్యంలో ‘బాపూ బాటలో.. సత్య శోధన’పాదయాత్ర చేపట్టడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

సాక్షి సిటీ ప్లస్
11
హైదరాబాద్, సోమవారం, 30, సెప్టెంబర్, 2024





మణికొండలో మాంగళ్య మాల్

ప్రారంభించిన సినీనటి శ్రీలీల

మణికొండ: సినీ హీరోయిన్ శ్రీలీల మణికొండలో సందడి చేశారు. మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్‌ను ఆదివారం ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మాంగళ్య అవతరించిందన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు కిడ్స్, ఎత్నిక్ వేర్, మెన్స్, ఉమెన్స్, వివాహాది శుభకార్యాలకు ధరించే ప్రత్యేక వస్త్రాలు ఇందులో లభిస్తాయన్నారు. మాల్‌లోని మూడు అంతస్తులనూ కలియదిరిగి, అభిమానులతో ముచ్చటించి సెల్ఫీలు దిగి సందడి చేశారు. మాల్ డైరెక్టర్‌లు పీఎస్ మూర్తి, కాసం నమశ్శివాయ, మల్లిఖార్జున్, కేదారినాథ్, శివప్రసాద్, పి.అరుణ్ కుమార్‌లు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటి వరకూ 22 స్టోర్‌లను ప్రారంభించామన్నారు. రానున్న రోజుల్లో కర్ణాటకలోనూ అడుగు పెట్టనున్నామని తెలిపారు. మణికొండ మున్సిపల్ వైస్ చైర్మెన్ కె.నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌లు, పలు పార్టీల నాయకులు, భవన యజమాని అభినందన కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఏజీ స్పోర్ట్స్.. నవరాత్రి నైట్స్..



సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి 11 వరకూ దాండియా, బతుకమ్మ ఉత్సవాలతో నవరాత్రి నైట్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను పలువురు మోడల్స్ మియాపూర్‌లోని ఏజీ స్పోర్ట్స్ క్లబ్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు క్రాంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనం, నవరాత్రి సెలబ్రేషన్స్‌లో కేవలం దాండియా మాత్రమే కాకుండా బతుకమ్మ సంబరాలను సైతం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నవరాత్రి నైట్స్ నార్త్ కల్చర్ దాండియా, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఉత్సవాలను సమ్మిళితం చేసి నిర్వహిస్తుండటం ప్రత్యేకతని వివరించారు. ఈ తొమ్మిది రోజులూ ఉత్సవాల్లో సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ తయారుచేసిన వారికి, ఆకట్టుకునే బతుకమ్మ పాట పాడిన వాళ్లకి, దాండియాలో ఆకర్షణీయమైన నృత్యం చేసిన వారికి, బెస్ట్ దాండియా డ్రస్సింగ్‌కు బహుమతులు అందించనున్నామని అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో పాల్గొనడానికి 9105691076 ను సంప్రదించవచ్చని వివరించారు. నిర్వాహకులు వంశీ పల్లె, డీజే ఫ్లోజా చౌదరి పాల్గొన్నారు.

- విదేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఏర్పాట్లు
- నగరంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న కాన్సెప్ట్
- కార్పొరేట్ కల్చర్‌పై యాజమాన్యాల సందిగ్ధం
- సిబ్బందికి, వైద్యులకు ఉపయుక్తమంటున్న నిపుణులు



వైద్యం.. వైవిధ్యం..

వైద్యుల ఆరోగ్య పరిరక్షణకు ఆస్పత్రుల్లోనే జిమ్‌ల ఏర్పాటు

మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు..

- సాక్షి, సిటీబ్యూరో



నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.

ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు..

నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ ఆశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు.

ఒత్తిడిని జయించేందుకు..

ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.

సిబ్బందికి ఉపయుక్తం..



ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.

లాభనష్టాల బేరీజు లేకుండా..



ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్‌లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచ్చింది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొల్పినప్పుడు మా హాస్పిటల్‌లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పని చేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు.

- డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్





'గ్లామన్ మిసెస్ ఇండియా'గా హేమలత

బంజారాహిల్స్: టీవీ జర్నలిస్ట్, యాంకర్, నిన్ను చూస్తూ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన హేమలతారెడ్డిని గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు వరించింది. మలేషియాలో జరిగిన మిసెస్ ఇండియా 2024 కార్యక్రమంలో మిసెస్ ఇండియా–2024 అవార్డు దక్కించుకోడంతోపాటు బెస్ట్ టాలెంట్ అండ్ ఫొటోజెనిక్ విభాగంలో కూడా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అవార్డు తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ షోలలో తెలుగువారు తక్కువగా పాల్గొంటారని, ఈ అవార్డు రావడంతో తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని వేదికలపై తాను అవార్డులు గెలుచుకుంటానని అన్నారు.

మాయాలో దాండియా మస్తీ-2024



రాయదుర్గం: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ జాంటీ హాట్ ఆధ్వర్యంలో 'దాండియా మస్తీ-2024' అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని మాయా లగ్జరీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం కొండాపూర్‌లోని మాయా లగ్జరీ కన్వెన్షన్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకూ ఈ వేడుకలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవర చిత్రంలో నటించిన నటి బిందునూతక్కి, జాంటీ హాట్ ఈవెంట్స్ వ్యవస్థాపకుడు దీపికా బాజీరెడ్డి, ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ హెల్త్ క్యాంప్

బంజారాహిల్స్: ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాలు కాపాడుకునేందుకు పయత్నిస్తుండాలని సినీ నటుడు, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లోని జీవీకే హెల్త్ హబ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్‌జీ శాస్త్రి ఆధ్వర్యంలో నటులు, సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారంతో పాటు చేయాల్సిన వ్యాయమం, వంటి పలు ఆరోగ్య సూచనలు చేశారు.



కేక్ మిక్సింగ్.. గ్రేప్ స్టాంపింగ్

నగరంలో క్రిస్మస్ సందడి మొదలు

ఎయిర్‌పోర్ట్ నోవోటెల్ వేదికగా మిక్సింగ్, స్టాంపింగ్

నగరం విభిన్న సంస్కృతులకు కేంద్రం బిందువు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. శతాబ్దాల గత చరిత్ర మొదలు ప్రస్తుత తరం అధునాతన జీవనశైలిని సైతం తనలో ఇముడ్చుకుని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిగా విశేష ఆదరణ పొందిన కేక్ మిక్సింగ్ ఈవెంట్లను సైతం ఘనంగా నిర్వహిస్తోంది మన భాగ్యనగరం. ఈ నేపథ్యంలో నగరంలోని ఎయిర్‌పోర్ట్ నోవోటెల్ వేదికగా ఆదివారం కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. క్రిస్మస్ ఈవెంట్లకు రెండు నెలల ముందే మిక్సింగ్ మొదలైంది.. ఆ వివరాలు తెలుసుకుందాం..

- సాక్షి, సిటీబ్యూరో



క్రిస్మస్‌కి దాదాపు 2 నెలల ముందు కేక్ మిక్సింగ్ నిర్వహిస్తారు. కేక్ మిక్సింగ్ దాదాపు 25 రకాల డ్రైఫ్రూట్స్, రమ్, బ్రాందీ, వైన్ వంటి లిక్కర్లతో కలిపిన మిశ్రమాన్ని 2 నెలల పాటు సోక్ (పులియబెడతారు–ఫర్మంటేషన్) చేస్తారు. 60 రోజుల తరువాత ఈ మిశ్రమంతో ప్లమ్‌కేక్ తయారు చేస్తారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ కేక్ చాలా స్పెషల్. క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు కేక్ మిక్సింగ్ చేసి తయారు చేసే కేక్‌లలో రుచి, నాణ్యత ఉండదని నోవోటెల్ చెఫ్ అమన్న రాజు తెలిపారు. కనీసం 2 నెలలు లిక్కర్‌లో మాగిన డ్రైఫ్రూట్స్‌కు మంచి ఫ్లేవర్ అద్దుతుంది. గ్రేప్ స్టాంపింగ్ (కాళ్లతో ద్రాక్షలను తొక్కుతూ వైన్ తయారు చేయడం) కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇది ఫ్రాన్స్‌కు చెందిన పురాతన పద్ధతి, సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

13 ఏళ్ల నుంచి..

నోవోటెల్ ఆధ్వర్యంలో 2011 నుంచి కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండు వారాల్లో 2 వేల నుంచి 2,500 కేకుల వరకూ చేస్తాం. ఒక కిలో కేక్‌లో ఈ మిశ్రమాన్ని 30 శాతం మాత్రమే వినియోగిస్తాం, మిగతాది క్యారమిల్, ఎగ్, ఫ్లోర్ తదితరాలను వినియోగిస్తాం. వైన్ తయారీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రేప్ స్టాంపింగ్‌లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేశారు.

- సుఖ్‌బీర్ సింగ్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్

వహ్.. భారత్..

నగరం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రతి యేటా పాల్గొంటాను. హైదరాబాద్, భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. రష్యా నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు చార్మినార్, బిర్లా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తారు. నాకు ఇష్టమైన వేడుకల్లో ఈ కేక్ మిక్సింగ్ ముఖ్యమైనది. ఐదేళ్లుగా ఈ వేడుకలకు హాజరవుతున్నా. నా పిల్లలకు కూడా ఇక్కడి సంస్కృతిపై మక్కువ.

- ఎలీనా, రష్యా



మద్యం మత్తులో పక్కింటి గడపకు నిప్పు

- పంచాయితీ భయంతో ఆత్మహత్య
- మెదక్ జిల్లాలో ఘటన

చిన్నశంకరంపేట (మెదక్): మద్యం మత్తులో అర్ధరాత్రి పక్కింటి గడపపై గడ్డివేసి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే మర్నాడు పాలివాళ్లు పంచాయితీ పెడతారనే భయంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల కుమార్ (42) గురువారం రాత్రి మద్యం మత్తులో పొరుగున ఉండే పాలివారైన గొల్ల రమేశ్ ఇంటి గడపపై గడ్డి వేసి నిప్పు పెట్టాడు. ఇది గమనించిన వారు ఉదయం పంచాయితీ పెట్టి మాట్లాడదామన్నారు. దీంతో భయపడిన కుమార్ ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్సింగిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కుమార్ శనివారం రాత్రి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కృష్ణా బేసిన్‌లో 3,048 టీఎంసీల నీరు

- కొత్త అధ్యయనంలో తేల్చిన కేంద్ర జలసంఘం
- బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల కంటే 875 టీఎంసీల మేర అధిక నీటిలభ్యత ఉందని వెల్లడి
- 38 ఏళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకున్న సీడబ్ల్యూసీ
- వందేళ్ల ప్రవాహాలను అధ్యయనం చేస్తేనే శాస్త్రీయంగా ఉంటుందన్న నిపుణులు



సాక్షి, హైదరాబాద్: కృష్ణానది బేసిన్‌లో 3,048.37 టీఎంసీల నీటిలభ్యత ఉన్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కొత్త అధ్యయనంలో తేల్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 1985–86 నుంచి 2022–23 మధ్యకాలంలోని 38 ఏళ్ల ప్రవాహాల లెక్కల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. దాని ఆధారంగా తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. కృష్ణాబేసిన్‌లో 2,130 టీఎంసీల నీటిలభ్యత ఉందని బచావత్ ట్రిబ్యునల్ తేల్చితే, 2,173 టీఎంసీల లభ్యత ఉన్నట్టు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్ల కంటే 8,75 టీఎంసీల నీటిలభ్యత అధికంగా ఉందని సీడబ్ల్యూసీ చెప్పింది. అయితే 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందేళ్ల లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు.

దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 %

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని పర్వతశ్రేణుల్లో జోర్ అనే గ్రామం వద్ద సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తులో పురుడుపోసుకున్న కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీదుగా 1,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఏపీలో 9.80 శాతం కృష్ణా బేసిన్ పరిధి ఉంది. కృష్ణానదిలో కుడివైపు నుంచి కోయినా, వర్ల, పంచ్‌గంగా, దూధ్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్ర, కాగ్నా.. ఎడమవైపు నుంచి మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉపనదులు కలుస్తాయి.

2005-06లో 10,716 టీఎంసీల గరిష్ట ప్రవాహం

కృష్ణా బేసిన్‌లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో సగటున 843.20 మి.మీల వర్షపాతం కురిసింది. దీని వల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం నమోదైంది.

2005–06లో 1,169.70 మి.మీల వర్షపాతం కురవడంతో ఆ ఏడాది 10,716.60 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీల వర్షపాతం కురవడంతో 5,207.50 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది.

- 2005–06లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా, 2018–19 లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది. 1985–2023 మధ్య కృష్ణా బేసిన్‌లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఏటా సగటున 96.06 టీఎంసీల ఆవిరి నష్టాలే ఉండడం గమనార్హం.

కృష్ణాలో నీటి లభ్యతపై వివిధ అధ్యయనాలలో వెల్లడైంది ఇదీ..

అధ్యయనం చేసిన సంవత్సరం	అధ్యయనం చేసిన సంస్థ	నీటి లభ్యత (టీఎంసీల్లో)
1901–03	ఫస్ట్ ఇరిగేషన్ కమిషన్	2,996.80
1949	ఖోస్లా ఎంపీరికల్ ఫార్ములా	1,575.75
1953	కృష్ణా, గోదావరి టెక్నికల్ కమిటీ	1,655.20
1960	సీడబ్ల్యూపీసీ	2,039.78
1962	కృష్ణా, గోదావరి కమిషన్	2,217.06
1973	కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్	2,372.80
1993	సీడబ్ల్యూసీ	2,758.79
2019	సీడబ్ల్యూసీ	3,144.42
2024	సీడబ్ల్యూసీ	3,048.37

బియ్యం.. మరింత ప్రియం

- బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతుల సుంకం 10 శాతానికి తగ్గింపు
- ఎగుమతులపై 20 శాతం సుంకం ఉన్నప్పుడే కిలో రూ.70కి చేరిన ఫైన్ బియ్యం ధర
- విదేశీ ఎగుమతులకు లైన్ క్లియర్ కావడంతో పెరగనున్న ఎగుమతులు

సాక్షి, హైదరాబాద్: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) శుక్రవారమే నోటిఫికేషన్ విడుదల చేసింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్ ఆంక్షలు

2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియత్నాం , పాకిస్తాన్‌ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు.

పెరిగిన ధాన్యం ఉత్పత్తి

2023–24లో దేశంలో ధాన్యం ఉత్పత్తి పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కలు వేసింది. తద్వారా బియ్యం నిల్వలు కూడా పెరుగుతాయని చెబుతోంది. ఈ వారంలో దేశీయంగా 137.83 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిని అంచనా వేసింది. ఇది 2022–23లో ఉత్పత్తి అయిన 135.76 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ. కాగా ఎగుమతులపై నిషేధం ఫలితంగా 2022–23లో 17.79 మిలియన్ టన్నులతో పోలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 11.12 మిలియన్ టన్నులకు పడిపోయాయి.



ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు సాధారణ 401.55 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువగా 409.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. తెలంగాణలో కోటి మెట్రిక్ టన్నుల వరకు ఈసారి ధాన్యం దిగుబడి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

మిల్లర్లకు మేలు..సామాన్యులకు షాక్

కేంద్రం నిర్ణయం రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు వరం కానుంది. ప్రభుత్వం సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్న మిల్లర్లు గతంలో ఫైన్ రకాలైన సోనా మసూరి, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ, తెలంగాణ సోనా మొదలైన వాటిని సొంతంగా మిల్లింగ్ చేసుకొని విక్రయించేవారు. మిర్యాలగూడ, పెద్దపల్లి, నిజామాబాద్ ప్రాంతాల్లోని మిల్లుల నుంచి విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. కేంద్రం ఆంక్షలతో విదేశీ ఎగుమతులకు బ్రేక్ పడింది. అదే సమయంలో సీఎంఆర్ కింద పారా బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పడంతో మిల్లర్లు 2022 రబీలో మిల్లింగ్ కూడా చేయలేదు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో మిల్లర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పెరిగే ధరలను తలచుకొని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ

- అర్ధరాత్రి వేళ ఇంటి ఫొటోలు, వీడియోలు తీసిన ఇద్దరు
- స్థానికుల సమాచారంతో అరెస్టు
- ఆ ఇద్దరి ఫోన్లలో ప్రధాని మోదీ, రాజాసింగ్ ఫొటోలు



రెక్కీ నిర్వహించిన వ్యక్తులు

అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు ఫొటోలు, వీడియోలు తీయడంతో కలకలం రేగింది. ధూల్‌పేట్‌లో నివసించే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటిపై రెక్కీ నిర్వహించారని, అతని హత్యకు కుట్ర జరుగుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మంగళ్‌హాట్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం..ఈ నెల 27వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నగరంలోని బోరబండ, యూసుఫ్‌గూడకు చెందిన షేక్ ఇస్మాయిల్, ఖాజా పాషాలు నంబర్‌ప్లేట్ లేని నలుపు రంగు యాక్టివాపై రాజాసింగ్ ఇంటికి వచ్చారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్ల ద్వారా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ సమయంలో స్థాని కులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. కొద్దిసేపట్లోనే అక్కడకు చేరుకున్న మంగళ్‌హాట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి సంఘటన జరిగి నా, పోలీసులు విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంచలనంగా మారింది. షేక్ ఇస్మాయిల్, ఖాజా పాషాల ఫోన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ మహేశ్‌గౌడ్, గోషామహల్ ఏసీపీ వెంకట్‌రెడ్డిలను వివరణ కోరగా ఇద్దరిని అరెస్టు చేశామని, వారిపై పలు కేసులు నమోదు, చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

తన ఇంటిపై రెక్కీ నిర్వహించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశం ద్వారా వివరాలు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి నలుగురు తన ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చారన్నారు. ఇద్దరు పారిపోగా, మరో ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారన్నారు. తన ఇంటి ఫొటోలు, వీడియోలను ముంబయిలోని ఓ వ్యక్తికి పంపిస్తున్నట్టు తాము గుర్తించామని రాజాసింగ్ తెలిపారు.

తండ్రి కళ్లెదుటే తనయుడి మృతి

- విద్యుదాఘాతంతో యువ రైతు దుర్మరణం



విశాల్ పవార్

జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతానికి గురైన కొడుకు విలవిల్లాడుతుంటే.. కాపాడేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడు. కళ్లెదుటే బిడ్డ ప్రాణాలు వదిలాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ తండాలో ఆదివారం ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శేఖాపూర్ తండాకు చెందిన నర్సింగ్ పవార్‌కు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు విశాల్ పవార్ (29) వ్యవసాయ పనులు చేస్తున్నాడు. తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన విశాల్.. బోరు మోటారు ఆన్ చేయడానికి స్టార్టర్ బటన్ నొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. విలవిల్లాడుతున్న కొడుకును చూసిన తండ్రి తన దగ్గరున్న టవల్‌తో లాగి కాపాడాలని విఫలయత్నం చేశాడు. చివరికి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడిచాడు. విశాల్‌కు భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీజన్ ముగిసింది... 'భరోసా' ఏమైంది?

- వానాకాలం పెట్టుబడి సాయం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
- పాత పద్ధతిలో ఇచ్చినా బాగుండేదంటున్న రైతులు
- యాసంగి నుంచి పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూములకే సొమ్ము!



సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సీజన్ రెండ్రోజుల్లో ముగుస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యాసంగి మొదలుకానుంది. అయినా ఇప్పటివరకు వానాకాలం సీజన్‌లో రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి సీజన్‌కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు చేసే విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్‌లో మాత్రం నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలో పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈసారికి ఇచ్చినా బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కానీ వానాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ దీనిపై వ్యవసాయశాఖ ఏమీ తేల్చడం లేదు.

సబ్ కమిటీ వేశారు... మార్గదర్శకాలన్నారు...

ఈ ఏడాది జూలై 2న రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. అందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు అప్పట్లో ప్రకటించింది. కానీ జూలై 23 నుంచి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా ఊసెత్తలేదు.

ఎకరానికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్‌కు ఎకరానికి రూ. 7,500 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 15 వేలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక యాసంగి సీజన్‌లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ. 5 వేలను రైతులకు అందించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ. 7,500 ఇస్తామని ప్రకటించింది. వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.

పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తారా?

గతంలో సాగు భూములన్నింటికీ రైతుబంధు అందజేయగా వచ్చే యాసంగి సీజన్ నుంచి పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూములకే సొమ్ము అందజేయాలని యోచిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. రైతులు పంటలు వేశాక.. సీజన్ మధ్యలో లేదా చివరి దశలో ఉన్నప్పుడు సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో నిర్ధారించాకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రుణమాఫీలో చాలా వరకు పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేశారన్న వాదనలు ఉన్నాయి. రైతు భరోసాలోనూ అవే నిబంధనలు అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తదితరులను మినహాయించే అవకాశముంది. అలాగే ఐదు లేదా పది ఎకరాలున్న రైతులకే ఈ పథకాన్ని పరిమితం చేయొచ్చని తెలుస్తోంది.

బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు



నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన బాధితురాలి బంధువులు

కొమురవెల్లి (సిద్దిపేట): బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కోపోద్రిక్తులైన బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టి, వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు తన పక్కింట్లో నివాసం ఉండే ఏడో తరగతి చదివే చిన్నారిపై శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. శనివారం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా తీవ్రంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ఈ విషయం బయటికి తెలియడంతో స్థానికులు, బంధువులు నిందితుడి ఇంటిపై దాడి చేసి అతనికి సంబంధించిన కారు, జేసీబీ, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అదనపు డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధితురాలి తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

నిందితుడి అరెస్టు, రిమాండ్

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీపీ అనురాధ తెలిపారు. నిందితుడి ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పారు.

జాతీయ లోక్ అదాలత్‌లో 1.38 లక్షల కేసులు పరిష్కారం

- అత్యధికంగా 57,475 ఈ–పెట్టీ కేసుల కొట్టివేత
- 9,053 కేసుల పరిష్కారంతో టాప్‌లో నిలిచిన నిజామాబాద్ కమిషనరేట్
- డీజీపీ జితేందర్ వెల్లడి



సాక్షి, హైదరాబాద్: పెండింగ్ కేసులను ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరించేందుకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ రాష్ట వ్యాప్తంగా విజయవంతమైందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సాధారణ కేసుల పరిష్కారంతోపాటు సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఊరట లభించినట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని రకాల కేసులు కలిపి 1,38,427 పరిష్కారం అయినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 57,475 ఈ–పెట్టీ కేసులు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా 53,515 మోటార్ వెహికిల్ యాక్ట్ (ఎంవీయాక్ట్)కేసులు సైతం పరిష్కారం అయినట్టు వెల్లడించారు. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కేసులు 4,186, ఎఫ్‌ఐఆర్ కాంపౌండెడ్ కేసులు 23,251 ఉన్నట్టు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం అయిన మొదటి ఐదు యూనిట్లలో 19,053 కేసుల పరిష్కారంతో నిజామాబాద్ తొలిస్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు. హైద రాబాద్‌లో 12,247 కేసులు, సూర్యాపేటలో 11,178 కేసులు, సైబరాబాద్‌లో 10,935 కేసులు, రాచకొండలో 9,823 కేసులు పరిష్కారం అయినట్టు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులలో బాధితుల సొమ్మును తిరిగి ఇప్పించడంలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గొప్ప మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. 5,355 మంది సైబర్ బాధితు లకు రూ. 27.2 కోట్లు రీఫండ్ చేయించినట్టు డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం సీఐడీ డీజీ శిఖాగోయల్ నేతృత్వంలో కృషి చేసిన ఎస్‌సీఆర్‌బీ డీఐజీ నారాయణ నాయక్, డీఎస్పీలు చందర్‌రావు, చెన్నయ్య, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీ ఎస్వీ హరికృష్ణను డీజీపీ జితేందర్ ప్రశంసించారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడంలో ఉత్తమ పని తీరు ప్రదర్శించారంటూ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను డీజీపీ అభినందించారు.

డిజిటల్ క్రాప్ సర్వే నుంచి తప్పించండి

- నిరసన వ్యక్తం చేస్తూ బహిష్కరించిన 2,600 మంది ఏఈవోలు
- ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ షోకాజ్ నోటీసులు ఇస్తున్న అధికారులు
- ఇప్పటికే 49 రకాల పనులు నిర్వహిస్తున్నామని ఏఈవోల వెల్లడి
- ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 'డిజిటల్ క్రాప్ సర్వే'ను వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) బహిష్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని తమ ద్వారా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఒత్తిడి తేవడంపై వారు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డైరెక్టర్ గోపీలను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామస్థాయిలో సహాయకులు లేకుండానే 49 రకాల రెగ్యులర్ విధులను నిర్వర్తిస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్నామని... ఇప్పుడు డిజిటల్ క్రాప్ సర్వే పేరిట సాగులో ఉన్న కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూములను ప్రస్తుతమున్న 2,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులతోనే సర్వే చేయించాలని చూడటాన్ని ఏఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులు తమ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు వారు చెప్పారు. సర్వేయాప్ డౌన్‌లోడ్ చేసుకోని ఏఈవోలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు.

డిజిటల్ క్రాప్ సర్వే ఏంటంటే?

వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను రూపొందించే లక్ష్యంతో 'డిజిటల్ అగ్రి మిషన్'పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తొలిదశలో 12 రాష్ట్రాలను ఎంపిక చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ గుంట భూమిని లాటిట్యూడ్ లాంగిట్యూడ్‌లతో సహా ఫొటోలు తీస్తూ ఆ భూములలో రైతులు ఏం పంటలు వేశారో ఆన్‌లైన్ చేయించడమే డిజిటల్ క్రాప్ సర్వే ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోనూ డిజిటల్ సర్వే చేయాలని ఏఈవోలను రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. ప్రతీ సీజన్‌లోనూ ప్రతీ భూమిని డిజిటల్ చేయాలని అంటున్నారు. ఇది కష్టమైన వ్యవహారమని ఏఈవోలు వాపోతున్నారు.

ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన ఇతర రాష్ట్రాలు

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో 2,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరు సగటున 6 నుంచి 7 గ్రామాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వేను మానవ వనరుల సహకారంతో చేయాల్సి ఉంది. ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 14 వేల నుంచి 20 వేల మంది స్థానిక యువతను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొని సర్వే చేయిస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ప్రైవేట్ ఏజెన్సీలకు సర్వే బాధ్యతలు అప్పగించారు. కాగా తెలంగాణలో మాత్రమే తమను చేయమని చెప్పడం ఏంటని ఏఈఓలు మండిపడుతున్నారు.

సర్వేకు 12 వేల మంది అవసరం: బందెల సుమన్

ఒక మండలంలో పంటల సర్వే పూర్తి చేయడానికి 15 నుంచి 20 మంది ఏఈవోలు అవసరమవుతారని ఏఈవోల సంఘం రాష్ట్ర నాయకులు బందెల సుమన్ చెప్పారు. సాగులోని భూభాగం మొత్తం సర్వే చేపట్టాలంటే 12 వేల మంది సహాయకుల అవసరముంటుందన్నారు.

పిచ్చికుక్కల దాడిలో 44 మందికి గాయాలు



కుక్కల దాడిలో గాయపడిన బాధితులు

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్థిపేట, దుంపిల్లపల్లి గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా మీద పడి గాయపరిచాయి. ఈ దాడిలో దాదాపు 44 మంది వరకు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను పరకాల ప్రభుత్వాస్పత్రితోపాటు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

సాక్షి ఫ్యామిలీ
హైదరాబాద్
సోమవారం ॥ 30-9-2024



మంచిమాట

జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..

మార్పు మనుగడ కోసమే...

మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈ ప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మ న్యూనతతో కుంగి పోకూడదు.

కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధి పరంగా సంఘపరంగా, ఆత్మ పరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యంగా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.

కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది సృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.

ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది.

కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ప్రోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ప్రాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చి దిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని పొంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి.

– దాసరి దుర్గాప్రసాద్

ఆధ్యాత్మికత

అన్నదాతా సుఖీభవ!

మహాలయ పక్షాలు జరుగుతున్నాయి. ఈ పక్షం రోజులూ మరణించిన పెద్దల పేరు మీద అన్నదానం చేయడం చాలా మంచిదని శాస్త్రోక్తి. ఎందుకంటే ఎన్ని దానాలు చేసినా... ఏ దానం చేసినా అన్నదానానికి సరిసాటి కాదు అవి. అందుకు ఉదాహరణగా ఒక ఇతివృత్తాన్ని చెబుతారు పెద్దవాళ్లు. అదేమంటే.. మహాభారత యుద్ధంలో కర్ణుడు వీరమరణం పొందుతాడు కదా... ఆ తరువాత ఆయన స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు సకల సౌకర్యాలూ ఉన్నాయి. ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది అందుబాటులో ఉంది. అయితే ఏంలాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించడం లేదు. సౌకర్యాలు ఎన్ని ఉన్నా సంతృప్తి కలగడం లేదు. ఆ విధంగా ఎందుకు అనిపిస్తోందో అర్థం కాలేదు. అందుకే అదే మాటను స్వర్గ లోకాధిపతి అయిన సురేంద్రుని అడిగాడు కర్ణుడు.



అందుకు సురపతి చిరునవ్వుతో, ''ఓయీ కర్ణా... నీవు జీవించిన కాలంలో అడిగినవాడికి లేదనకుండా ఇచ్చి దానకర్ణుడివని పేరు తెచ్చుకున్నావు కదా.. ఎవరికైనా ఎప్పుడైనా అన్నదానం చేసావా... ఒకసారి గుర్తు తెచ్చుకో'' అన్నాడు.

ఆ మాటకు ఆశ్చర్యపోయిన కర్ణుడు అన్నదానం గురించి గుర్తు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా గుర్తు రాలేదు. అయితే ఓ నిరుపేద తన దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగినప్పుడు తానేదో పరధ్యానలో ఉండి ఇప్పుడు అన్నం పెట్టేవారెవరూ లేరు కానీ, ఫలానా చోటికి వెళితే నీకు కడుపు నిండా తిండి దొరుకుతుందని ఓ ఇల్లు చూపించిన సంగతి గుర్తు వచ్చింది. అదే ఇంద్రుడికి చెప్పాడు. ఆ మాటకు ఆనందించిన దేవేంద్రుడు ''అలా అయితే నీవు అన్నదానం దొరుకుతుందని చెప్పిన ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో'' అని చెప్పాడు.

ఆ విధంగా చేయడానికి చిన్నతనంగా అనిపించినప్పటికీ, ఆ చెప్పిన వాడు దేవేంద్రుడు కాబట్టి తాను ఆ పేదవాడికి ఇల్లు చూపించిన వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఆశ్చర్యం... అప్పటివరకూ అతడిని పీడించిన వేదన, వెలితి మాయమై కడుపు నిండిన భావన కలిగింది. అంతవరకూ ఉన్న అసంతృప్తి మటుమాయమైంది.


ఇప్పుడు అర్థం అయింది కదా.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారో, ఆకలి అని పొట్ట చేతపట్టుకుని ఇంటి ముంగిటికొచ్చిన అన్నార్తులకు కుల మత లింగ ప్రాంతీయ భాషాభేదాలు లేకుండా.. అడిగినవాడు తన శత్రువా మిత్రుడా అని కూడా ఆలోచించకుండా అన్నం పెట్టాలని. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా దాన గ్రహీతకు మరి కొంత ఇస్తే బాగుండుననిపిస్తుంది లేదంటే మరేదో కావాలనిపిస్తుంది. అయితే ఆప్యాయంగా అన్నం పెట్టినప్పుడు మాత్రం తిన్నవాళ్ల కడుపునిండింది, ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. అందుకే అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి నిరంతరం అన్నదానం చేసేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇకవేళ మనం అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటిని చూపించినా పుణ్యమని పెద్దలు చెప్తారు.

మహాలయ పక్షాలలో ఇప్పటికే పదిరోజులకు పైగా గడిచిపోయింది. మరికొద్దిరోజులే ఉంది. ఈ కొద్దిరోజులలో అయినా సరే, మన నమ్మకాలు, విశ్వాసాలు, పూజా పురస్కారాలతో పని లేకుండా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే వారికి కడుపు, మనకు గుండే నిండుతాయి. అన్నదాతా సుఖీభవ!


– డి.వి.ఆర్. భాస్కర్

గృహస్థాశ్రమ వైశిష్ట్యం

అంతరాత్మ చెప్పింది విను...



ధర్మం చెప్పడానికి ప్రమాణాలుగా శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారమ్ కాగా చిట్టచివరిది– అంతరాత్మ ప్రబోధమ్. లోపలి నుంచి భగవంతుడు చెబుతుంటాడు... ఇది తప్పు.. అని చేయకు. ఇది సరైనదే..చెయ్..అన్నప్పుడు చేసేయ్. ఏది చేయమని అంతరాత్మ ప్రబోధించిందో అది ధర్మం. ఏది వద్దని హెచ్చరించిందో అది అధర్మం. అందువల్ల అంతరాత్మ ప్రబోధమ్ చివరి, అథమ ప్రమాణం. కర్తవ్యమ్... నేను చేయవలసినదేది? అక్కడ మొదలు కావాలని చెబుతుంది శాస్త్రం. నేనేమి చేయాలో నాకు తెలియాలి. అంటే దానికి చదువుకోవాలి.. ఇది దేనికోసం.. భగవంతుని అనుగ్రహం కోసం. భక్తి రెండుగా మొదలవుతుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని... నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం మొదలుపెడితే.. పోయి పోయి నది సముద్రంలో కలిసిపోయినట్టు.. అది ఒకటవుతుంది.. అప్పుడు ఇక తానెవరో తెలిసిపోతుంది. అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తూపోతే ఒక సత్యం తెలుస్తుంది. అదేమిటి? ఇది నేను కాదు –అని. నోటితో చెబితే అది తెలిసిపోయిందని కాదు... అనుభవంలోకి రావాలి. ఇది.. ఈ శరీరం.. నేను కాదు, లోపల ఒకటి ఉంది. అది నేను. అదే సత్యం. అది కత్తిచేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు.... అదే నేను. అంతే తప్ప ఇది.. అంటే ఈ శరీరం నేను కాదు. .. అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్టు గుర్తు ఏమిటంటే... ఇది .. ఈ శరీరం పడిపోతున్నా... ఇది 'నేను' కాదు అని లోపల ఉన్న 'నేను' చూస్తూ సాక్షీభూతంగా ఉండడం. ఆ అనుభవంలోకి మారడం దగ్గర ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప ఎవరికిస్తారు? ''శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరఃసంయతేంద్రియః/ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి'' ... శ్రద్ధావాన్ లభతే జ్ఞానం... గురువుగారు చెప్పిన మాట, శాస్త్రాలు చెప్పిన సూత్రం సత్యం అనిముందు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో, శ్రద్ధతో ప్రారంభం అయినప్పుడు వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. చదువుకున్న దాని మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇంద్రియాలను కట్టడి చేస్తాడు. అక్కడ 'ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్యా... అక్కడ తనను తాను ధర్మచక్రంలో ఇముడ్చుకోగలుగుతాడు. ధర్మాన్ని అతిక్రమించని అర్థకామాలు పొందుతాడు. అప్పుడు ధర్మకామార్థసిద్ధయేత్... గృహస్థాశ్రమానికి ఆశీర్వచనం అయిపోయింది. 'నీకు ధర్మార్థ కామములు సిద్ధించుగాక. ధర్మము నుండి విడివడిపోకుండుగాక!.. మనుష్య జన్మను సద్వినియోగం చేసుకోవడానికి పరమ తేలిక మార్గం–గృహస్థాశ్రమం. అంటే నీ కర్తవ్యం తెలియడం దగ్గర మొదలయింది. కర్తవ్యం తెలియకుండా నేనెవరో తెలుసుకుంటాననటే ... అది సాధ్యం కాదు. దానికది మార్గం కాదు. భగవాన్ రమణులలాగా గోచి పెట్టుకుని... నేనెవరో నాకు తెలిసిపోతుంది .. అంటాననటే కుదరదు. మీరు జ్ఞానిని అనుకరించలేరు. సాధన పండితేనే జ్ఞానం కలుగుతుంది. సాధనకు అర్హత.. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః.ఏవి నీకోసం ఋషులు ఇచ్చారో వాటిని చదువు. వేదాలన్నీ చదవనక్కరలేదు. రామాయణం, భాగవతం చదువు. భారతం పంచమ వేదం. అది సమస్త పురాణ సారాంశం. అవి చదువు. ఇవి లోకం కోసం ఇస్తున్నా.. అన్నాడు వ్యాసుడు.



బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

సినిమా

మా బిల్డింగ్ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం

– మంచు విష్ణు



''మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) బిల్డింగ్ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం'' అని 'మా'అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్ హబ్ అసోసియేషన్‌తో 'మా' ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌లో 'మా' సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ''జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రిగారితో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. 'మా' సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు'' అని అన్నారు. ''ఆదివారం వరల్డ్ హార్ట్ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్ చెకప్ చేశాం'' అన్నారు డా. శాస్త్రి. 'మా'లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొని, చెకప్ చేయించుకున్నారని సమాచారం.



రైమ్‌తో రామ్‌చరణ్

తుస్సాడ్స్‌లో ఆర్‌ఆర్

హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ విగ్రహానికి కావాల్సిన కొలతలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుక ఉంటుందని ఓ అవార్డు ఫంక్షన్‌లో మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే చరణ్ మైనపు విగ్రహంలో ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా కనిపించనుండటం ఓ విశేషం. మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లుగా రామ్‌చరణ్ వెల్లడించారు. మరి... ఆర్ (రామ్‌చరణ్) అండ్ ఆర్ (రైమ్) మైనపు బొమ్మలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోని పాత్రకు సంబంధించిన మేకోవర్‌తో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. అలాగే రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గేమ్ చేంజర్' సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్టోబరులో ఆరంభం



విజయ్ దేవరకొండ

'టాక్సీవాలా' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 19వ శతాబ్దపు నేపథ్యంలో 1854 – 1878 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని, ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభమయ్యేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ప్రభాస్ అద్భుతమైన నటుడు

– అర్షద్ వార్సీ



ప్రభాస్ అద్భుతమైన నటుడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కితాబులిచ్చారు. కాగా ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదలైన తర్వాత, ఆ సినిమాలో ప్రభాస్ జోకర్‌లా కనిపించాడంటూ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఓ వేడుకలో అర్షద్ స్పందించారు. ''ఏ విషయంపైన అయినా ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రభాస్ అద్భుతమైన నటుడు. దీన్ని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. నేను ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా ('కల్కి 2898 ఏడీ'లోని ప్రభాస్ పాత్ర భైరవను ఉద్దేశించి)లోని పాత్రను ఉద్దేశించినవి మాత్రమే. వ్యక్తి గురించి కాదు... అయితే గొప్ప నటులు ఈ తరహా పాత్రలు చేస్తే వారి అభిమానులు బాధపడతారు. ప్రస్తుతం భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. వివిధ భాషలకు చెందిన నటీనటులు ఒక సినిమాలో భాగస్వామ్యం అవుతుండటం సంతోషంగా ఉంది'' అంటూ అర్షద్ మాట్లాడారు. ఇక ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లు బాక్సాఫీస్ లెక్కలు స్పష్టం చేశాయి.

నీడల్లే నేను తోడు ఉండనా...



ఆలియా భట్, వేదాంగ్

'అంకుర్ నువ్వు ఏమన్నా చేశావా? నువ్వు ఏదన్నా టచ్ చేశావా? ఏదన్నా తిన్నావా ఓకే... కబీర్ నీ ఫోన్‌తో ఏమైనా కాల్స్ చేశాడా? లేదుగా? బ్లడ్ శాంపిల్స్ తీస్తే క్లీన్ వస్తుంది కదా... నువ్వేం భయపడకు... నీకేం కానివ్వను' అని ఆలియా భట్ పలికే సంభాషణలతో 'జిగ్రా' సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'జిగ్రా'. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా, అంకుర్ పాత్రలో వేదాంగ్ నటించారు. కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. 'జిగ్రా' చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా హీరో రానా విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇంకా ఈ ట్రైలర్‌లో 'దారే లేకున్నా... నీ వెంట నీడల్లే నేను తోడు ఉండనా... ఏమైనా కానీ... ఏ పిడుగే రానీ నేను తోడు ఉండనా...' అనే పాట కూడా వినిపిస్తుంది.

ఇడియట్ రోజులు గుర్తొచ్చాయి

– దర్శకుడు ప్రశాంత్ వర్మ



గౌరి, సిమ్రాన్ శర్మ, మాధవ్, అనూప్, ప్రశాంత్ వర్మ

హీరో రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా 'మిస్టర్ ఇడియట్'. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మించిన ఈ సినిమా నవంబరులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ''రవితేజగారు ఎందరినో ప్రోత్సహించారు. నన్నూ ప్రోత్సహించారు. ఈ వేడుకకు పిలిచినప్పుడు మాధవ్‌ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి, వచ్చాను. రవితేజగారి స్థాయికి మాధవ్ చేరుకోవాలి. టైటిల్ 'మిస్టర్ ఇడియట్' అని చెప్పగానే నాకు 'ఇడియట్' సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అని అన్నారు. ''మా పెదనాన్న రవితేజగారు నాకు సపోర్ట్ చేస్తుంటారు'' అన్నారు మాధవ్. ''ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది'' అన్నారు గౌరి. ''రవితేజలో ఉన్న ఫీచర్స్‌లో కొన్ని మాధవ్‌లో కూడా ఉన్నాయి'' అన్నారు జేజేఆర్ రవిచంద్. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఓ అతిథిగా పాల్గొన్నారు.

రహస్య మలుపులతో...

రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం 'రహస్యం ఇదం జగత్'. కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతల, హిరణ్య రావినూతల నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 8న విడుదల కానుంది. అమెరికాలోని డల్లాస్‌లోగల యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని క్యాంపస్ మూవీ థియేటర్‌లో ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ జరిగింది. ''ఓ తెలుగు చిత్రం టీజర్‌ని అమెరికాలో విడుదల చేయడం ఇదే తొలిసారి'' అని నిర్మాతలు పేర్కొన్నారు. ''మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ అంశాలకు పలు మలుపులు జోడించి ఈ చిత్రం రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీ చక్రం, శ్రీ యంత్రం, మన చరిత్ర గురించి చెప్పినవి ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది'' అని కోమల్ ఆర్. భరద్వాజ్ అన్నారు.



'రహస్యం ఇదం జగత్' పోస్టర్

టైటిల్ గురించి సినిమాలో తెలుస్తుంది

నోయెల్, రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బహిర్భూమి'. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వంలో మచ్చ వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మచ్చ వేణుమాధవ్ మాట్లాడుతూ – ''సెట్ బాయ్ నుంచి హీరో వరకూ మా సినిమా బాగా రావడానికి అందరూ కృషి చేశారు. అక్టోబరు 4న తెలుగులో విడుదల చేసిన కొన్ని రోజులకు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తాం. ఈ రోజు సాయంత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై మా మూవీ ట్రైలర్‌ని ప్రదర్శిస్తాం. హాష్ ట్యాగ్ 'బహిర్భూమి' అని సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి బహుమతి అందిస్తాం'' అన్నారు. ''అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవి. 'బహిర్భూమి' టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది'' అని రాంప్రసాద్ కొండూరు చెప్పారు. ''ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రాంప్రసాద్‌కి ఇది ఫస్ట్ మూవీ అయినా చక్కగా తెరకెక్కించారు. అలాగే మంచి కాన్సెప్ట్‌తో 'బహిర్భూమి'ని నిర్మించిన వేణు మాధవ్‌గారు వంద సినిమాలు చేయాలి'' అని నోయెల్ తెలిపారు. నటుడు చిత్రం శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, ఛాయాగ్రాహకుడు ప్రవీణ్ కోమరి తదితరులు పాల్గొన్నారు.



గరీమా సింగ్, నోయెల్, రిషిత



మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52 ; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24 ; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ(48 బంతుల్లో 59 ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది.



ఒక్క చుక్క వాన పడకున్నా..

- మూడో రోజూ ఆట రద్దు
- భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు

కాన్పూర్: సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా... బంగ్లాదేశ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమే అనుకుంటే... వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు. దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక...

కాన్పూర్‌లో ఇప్పటికే మూడు రోజుల ఆట ముగియగా.. అందులో ఎనిమిది సెషన్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్‌కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... 'సి' బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు. దేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్‌లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.

భారత క్రికెట్‌లో 'కొత్త' కళ

దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడిబొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది... క్రికెట్‌లో వస్తూ వచ్చిన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా క్రికెటర్లకు అందుబాటులోకి వచ్చింది.


- బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం
- జాతీయ క్రికెట్ అకాడమీ పేరు మార్పు
- అద్భుతాలు చేస్తామన్న వీవీఎస్ లక్ష్మణ్



బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్‌బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్‌సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు...

- మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు.
- ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్ల అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి.
- ప్రధాన గ్రౌండ్‌లో ఆధునిక తరహా ఫ్లడ్‌లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం.
- మిగతా రెండు గ్రౌండ్‌లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది.
- మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్‌డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం.




"నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్‌లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటి కంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కల్పిస్తుంది.

–వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్

- ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి.
- నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మున్ముందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తలు సాక్షి స్పోర్ట్స్ ఈ-పేపర్‌లో

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్



బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. ఈ కౌన్సిల్‌లో అరుణ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా ఇతర సభ్యులు కాగా... ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) తరఫున చాముండి ప్రాతినిధ్యం వహిస్తారు. 65 ఏళ్ల చాముండి ఆంధ్ర జట్టు 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దులతో పాటు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు కూడా ఈ ఏజీఎంలో ఆమోదముద్ర వేశారు. మరో వైపు వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసిన కొత్త ప్రతిపాదనలను కూడా బోర్డు ఆమోదించింది.

భవిత

కెరీర్ కౌన్సెలింగ్
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన
ఈ- మెయిల్ sakshieducation@gmail.com

విద్య, ఉద్యోగ సమాచారం

ఆర్ఆర్‌సీ-ఈస్టర్న్ రైల్వేలో 3,115 యాక్ట్ అప్రెంటిస్‌లు

కోల్‌కతాలోని ఈస్టర్న్ రైల్వే-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ల శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం ఖాళీల సంఖ్య:** 3,115.
- **వర్క్‌షాప్/డివిజన్‌లు:** హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్‌సోల్ డివిజన్, జమాల్‌పూర్ వర్క్‌షాప్.
- **ట్రేడులు:** ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజనీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
- **అర్హత:** పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- **వయసు:** 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
- **ఎంపిక విధానం:** మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
- **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 23.10.2024
- **వెబ్‌సైట్:** https://rrcrecruit.co.in

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో 31 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు

ఆర్మ్‌ర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) యూనిట్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం పోస్టుల సంఖ్య:** 31.
- **విభాగాలు:** మెకానికల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్, క్యాడ్ స్పెషలిస్ట్, మెటలర్జీ,కెమికల్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ.
- **అర్హత:** సంబంధిత విభాగంలో డిప్లొమా,బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.**వయసు:**21నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
- **వేతనం:** నెలకు రూ.50,000.
- **ఎంపిక విధానం:** విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ చిరునామకు పంపించాలి.
- **దరఖాస్తులకు చివరితేది:** నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- **వెబ్‌సైట్:** https://avnl.co.in

అనంతపురం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 84 అంగన్‌వాడీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం పోస్టుల సంఖ్య:** 84.
- **పోస్టుల వివరాలు:** అంగన్‌వాడీ వర్కర్/మినీ అంగన్‌వాడీ వర్కర్/అంగన్‌వాడీ హెల్పర్.
- **అర్హత:** పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. **వయసు:** 21–35 ఏళ్ల మధ్య ఉండాలి.
- **వేతనం:** నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
- **దరఖాస్తులకు చివరితేది:** 01.10.2024.
- **వెబ్‌సైట్:** https://ananthapuramu.ap.gov.in

అనంతపురం జిల్లా చిల్డ్రన్ హోమ్‌లో వివిధ ఉద్యోగాలు

అనంతపురం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోం(బాల సదనం)లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం పోస్టుల సంఖ్య:** 07(పోస్టుల వివరాలు: స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్-01, హౌస్ కీపర్-01, ఎడ్యుకేటర్(పార్ట్ టైమ్)-02, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్(పార్ట్ టైమ్)-02, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్(పార్ట్ టైమ్)-01.
- **అర్హత:** పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అనంతపురం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.
- **దరఖాస్తులకు చివరితేది:** 01.10.2024.
- **వెబ్‌సైట్:** https://ananthapuramu.ap.gov.in

నర్సింగ్.. కెరీర్ షైనింగ్

- నర్సింగ్‌లో విస్తృత కెరీర్ అవకాశాలు
- ఇంటర్మీడియెట్ అర్హతతోనే నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం
- నర్సింగ్ ప్రొఫెషనల్స్‌కు పెరుగుతున్న డిమాండ్
- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో నియామకాలు
- ప్రారంభంలోనే నెలకు రూ.44 వేల వరకు మూల వేతనం

నర్సింగ్.. వైద్య రంగంలో ఎంతో కీలకమైన సేవాతత్పరతతో కూడిన వృత్తి! వైద్యులు చికిత్సలు చేసినా.. రోగులకు సేవలు అందించేది మాత్రం నర్సులే! అందుకే.. నర్సింగ్ వృత్తికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది! నర్సింగ్ సేవలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది! ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ కొలువులో చేరిన వారికి వేతనాలు సైతం భారీ స్థాయిలో అందుతున్నాయి! ఈ నేపథ్యంలో.. నర్సింగ్ సేవలకు ప్రాధాన్యం, ఈ రంగంలో కెరీర్ అవకాశాలు, అకడమిక్ మార్గాలు తదితర వివరాలు..



కెరీర్ గైడెన్స్

ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదలు బ్యాచిలర్, పీజీ అర్హతతో పలు స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు బైపీసీ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వైద్యకోర్సులకు ప్రత్యామ్నాయంగానూ నర్సింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు.

ఎంపీహెచ్‌డబ్ల్యూ/ఏఎన్ఎం

ఇంటర్మీడియెట్ అర్హతతోనే నర్సింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేందుకు మార్గం.. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్/ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్‌లోని అన్ని గ్రూప్‌ల విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. విద్యార్థులు చేరాలనుకుంటున్న విద్యా సంవత్సరంలో డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లలోపు వయసుండాలి. వీటి ప్రవేశాలను రాష్ట్రాల స్థాయిలో కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో మెరిట్ జాబితా రూపొందించి సీటు కేటాయిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో కొలువులు లభిస్తాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అవకాశాలు అందుకోవచ్చు.

జీఎన్ఎం

నర్సింగ్ వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇంటర్మీడియెట్ అర్హతతోనే అవకాశం కల్పించే మరో కోర్సు.. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జీఎన్ఎం). ఈ కోర్సు వ్యవధి ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి మొత్తం మూడేళ్లు. రాష్ట్రాల స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నేతృత్వంలో సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. మెరిట్ జాబితా రూపొందించి సీటు కేటాయిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ఉన్నత విద్య కోసం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో చేరే వీలుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ గృహాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

బీఎస్సీ నర్సింగ్

బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్ట్‌గా కలిగిన వారు బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు అర్హులు. రాష్ట్రాల స్థాయిలో పారా మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, స్టేట్ హెల్త్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించే ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులు, ఈఏపీసెట్ (బైపీసీ స్ట్రీమ్) ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్న వారికి నేరుగా నర్సులుగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ వేతనం అందుతుంది.

పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా

నర్సింగ్‌లో ఉన్నత విద్య, కెరీర్ కోణంలో మంచి అవకాశాలు కల్పించే కోర్సు.. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా. జీఎన్ఎం అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల ఉత్తీర్ణులు ఇందులో చేరేందుకు అర్హులు. ఇందులో స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులు అంకాలజీ, ఆపరేషన్ రూమ్, ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ తదితర స్పెషలైజేషన్లను అభ్యసించొచ్చు.

పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్

పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులో.. మెడికల్ సర్జన్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్ నర్సింగ్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. వీరికి ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్ల స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో

ప్రస్తుతం నర్సింగ్ కోర్సులను రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతో పాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యసించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలోని ఎయిమ్స్(ఢిల్లీ, భోపాల్, పాట్నా, భువనేశ్వర్, రాజ్‌పూర్, రిషికేష్ క్యాంపస్‌లు); ఏఎఫ్ఎంసీ-పుణె; జిప్‌మర్ - పుదుచ్చేరి; పీజీఐఎంఆర్-చండీగఢ్ క్యాంపస్‌లు నర్సింగ్ బోధనలో పేరొందిన సంస్థలుగా గుర్తింపు పొందాయి.

ఏఎఫ్ఎంసీలో నర్సింగ్.. మిలటరీలో కెరీర్

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణెలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థినులకు మిలటరీలోనే కొలువు లభిస్తుంది. కోర్సులో చేరే సమయంలోనే 60 శాతం మందికి షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా కింద సీటు కేటాయిస్తారు. వారు కోర్సు పూర్తయ్యాక కనీసం అయిదేళ్లు మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తామని బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు.

పీహెచ్‌డీ

నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. సైకియాట్రిక్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, పిడియాట్రిక్ నర్సింగ్ స్పెషలైజేషన్స్‌కు పీహెచ్‌డీలో ప్రాధాన్యం నెలకొంది. ఆయా స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నర్సింగ్ ప్రొఫెసర్లుగా, ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో పర్యవేక్షణ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

ఆకర్షణీయ వేతనాలు

దేశంలో నర్సింగ్ నిపుణులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని ఆసుపత్రుల్లో చేరిన వారికి ప్రస్తుత పే కమిషన్ ప్రకారం–బేసిక్ పే రూ.44,900గా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆసుపత్రులు, సంక్షేమ వసతి గృహాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. వీరికి నెలకు రూ. 25 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటోంది.

విదేశీ అవకాశాలు

నర్సింగ్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా దేశాల్లో నర్సులకు డిమాండ్ నెలకొంది. ఈ దేశాల్లో కెరీర్ సొంతం చేసుకోవాలంటే.. ఆయా దేశాలు నిర్వహించే లైసెన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కెనడాలో నర్సుగా ఉపాధి కోరుకునే వారు ఆ దేశం నిర్వహించే కెనడియన్ రిజిస్టర్డ్ నర్సెస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ భాష నైపుణ్యం కూడా తప్పనిసరి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా విదేశీ కెరీర్ సొంతం చేసుకున్న వారికి నెలకు రూ. 2 లక్షల వరకు వేతనం లభిస్తోంది.

కార్పొరేట్ కొలువులు

కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణతో బ్యాచిలర్, పీజీ స్థాయి నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పీజీ స్థాయిలో అభ్యర్థులు చదివిన స్పెషలైజేషన్ ఆధారంగా నెలకు రూ.40 వేల వరకు వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తోంది.

స్టాక్ మార్కెట్లు (శుక్రవారం ముగింపు)

దేశీ సూచీలు		
సెన్సెక్స్ ▽	264	85,572
నిఫ్టీ ▽	37	26,179

విదేశీ సూచీలు			
నాస్‌డాక్	18,120	▽	71
డోజోన్స్	42,313	△	138
ఎఫ్‌టీఎస్ఈ 100	8,321	△	36
డాక్స్	19,474	△	235
షాంఘై	3,088	△	87
నికాయ్	39,830	△	904

అమెరికా • బ్రిటన్ • జర్మనీ • చైనా • జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్ డాలర్		81.87	85.55
£	బ్రిటన్ పౌండ్		109.75	114.65
€	యూరో		91.26	95.73
¥	జపాన్ ఎన్ (100)		47.00	69.00
AU$	ఆస్ట్రేలియా డాలర్		55.55	60.40
S$	సింగపూర్ డాలర్		63.06	67.71
SAR	సౌదీ రియాల్		21.42	22.98
UAE D	యూఏఈ దిర్హామ్		21.90	23.68
¥	చైనా యువాన్		11.06	12.88

వారసులపై వాత్సల్యం





ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచ్చిన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కల్పించేదే ఎన్‌పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించే కథనమిది...

-సాక్షి, బిజినెస్‌డెస్క్

పిల్లలకు 'పింఛను' బహుమానం: పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ఖాతా నంబర్‌ను స్వీకరించిన హైదరాబాద్ బాలిక లాంబా కరణం

- కొత్తగా ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం
- రూ.10వేలు.. భవిష్యత్తులో రూ.10 కోట్లు
- కాంపౌండింగ్‌తో భారీ నిధి
- బాల్యంలోనే వృద్ధాప్యానికి భరోసా

తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50-60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది.

వాత్సల్య ఎవరికి?

2024-25 బడ్జెట్‌లో పిల్లల కోసం పింఛను పథకం 'ఎన్‌పీఎస్ వాత్సల్య'ను ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్‌పీఎస్ వాత్సల్య వీలు కల్పిస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.



పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్‌పీఎస్ టైర్-1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు

పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్‌పీఎస్‌కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ఠ పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.

సంరక్షకుల హక్కు

ఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.

ఉపసంహరణ

వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్దేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు.

ఎక్కడ ప్రారంభించాలి?

ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ-ఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్‌బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్‌పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో ప్రొటీన్ ఈ-గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు.

వైదొలగడం

పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

డాక్యుమెంట్లు

ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్/ఎస్ఎస్‌సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్‌వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి.

అర్హతలు

18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠ పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్ధిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్‌డీఏ కేటాయిస్తుంది.

పెట్టుబడుల ఆప్షన్లు

యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్ఠంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి.

ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్‌సీ)-75, ఎల్‌సీ-50, ఎల్‌సీ-25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్‌సీ-75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్‌సీ-50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్‌సీ-25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి.

డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్‌సీ-50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించుకోవచ్చు?

- ఈఎన్‌పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో 'ఎన్‌పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్'ను ఎంపిక చేసుకోవాలి.
- మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి, 'బిగిన్ రిజిస్ట్రేషన్'ను క్లిక్ చేయాలి.
- మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు 'కంటిన్యూ' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్‌లోడ్ చేసి 'కన్‌ఫర్మ్' చేయాలి.



- ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది.

చిన్న మొత్తమే అయినా..

పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జన్మించిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు పింఛను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ''ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ-సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్‌పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆర్థిక భద్రతపై దృష్టి సారించాలి''అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ఠ కేటాయింపులతో కూడిన ఆప్షన్‌లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు.

టాటా ఏఐఏ నుంచి నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్

యులిప్స్‌లో భాగంగా టాటా ఏఐఏ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఎన్ఎఫ్‌వో వ్యవధిలో యూనిట్ ధర రూ. 10గా ఉంటుంది.



ఇటు జీవిత బీమా భద్రతను అందిస్తూనే అటు పెట్టుబడుల వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుందని టాటా ఏఐఏ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ హర్షద్ పాటిల్ తెలిపారు. టాటా ఏఐఏ పరమ్ రక్షక్ సిరీస్, టాటా ఏఐఏ ప్రో-ఫిట్ ప్లాన్ కింద అందిస్తున్న వినూత్న యూలిప్స్ ద్వారా ఈ ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని ఆయన వివరించారు. ఇది వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్ విభాగాలవ్యాప్తంగా అత్యంత మెరుగైన పనితీరు కనపరుస్తున్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఫండ్‌గా ఉంటుంది.

'సాక్షి ప్లస్' ఈ-పేపర్‌లో ..

ఎఫ్‌డీఐలపై ఇక మరింత పర్యవేక్షణ	గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై మార్కెట్ కన్ను

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

30-9-2024	
విశాఖ	535-00
చిత్తూరు	523-00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	535-00
విజయవాడ	535-00
రిటైల్ ధర (డజను)	78.00
హైదరాబాద్	510-00
వరంగల్	512-00
రిటైల్ ధర	5.70

ఏబీ క్యాపిటల్ | బ్రోకరేజ్: ఎస్‌బీఐ సెక్యూరిటీస్ | కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 237 **టార్గెట్:** రూ. 280

ఎందుకంటే: డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసుల గ్రూప్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్(ఏబీసీఎల్) విభిన్న బిజినెస్‌లలో కార్యకలాపాలు కలిగి ఉంది. ఈ జాబితాలో బ్యాంకింగేతర ఫైనాన్స్(ఎన్‌బీఎఫ్), గృహ రుణాలు, జీవిత బీమా, స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్‌మెంట్, స్టాక్ అండ్ సెక్యూరిటీస్ బ్రోకింగ్, వెల్త్ సర్వీసులు, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ తదితరాలున్నాయి. ఈ ఏడాది జులై 22 నుంచి జరిగిన యాజమాన్య మార్పులలో భాగంగా విశాఖ ముల్యే కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. వీటిలో భాగంగా వ్యాపార విభాగాలలో సరికొత్త ప్రణాళికలకు తెరతీశారు. గ్రూప్ స్థాయిలో 3.5 కోట్లమంది కస్టమర్ల బేస్, 2 లక్షల చానల్ పార్ట్‌నర్లు గల సంస్థలో టెక్నాలజీ పరివర్తన దిశగా చర్యలు ప్రారంభించారు. లెండింగ్ బిజినెస్‌లకు సంబంధించి 202-23తో పోలిస్తే.. 2025-26కల్లా ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఆదిత్య బిర్లా హౌసింగ్ నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)ను రెట్టింపునకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది(2023-24)కల్లా ఏబీ ఫైనాన్స్ ఏయూఎం రూ. 1,05,639 కోట్లను తాకింది. ఏబీ హౌసింగ్ ఫైనాన్స్ ఏయూఎం రూ. 18,420 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది(2024-25) తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఏబీ ఫైనాన్స్ ఏయూఎం 25 శాతం పురోభివృద్ధిని చూపింది. రూ. 1,07,306 కోట్లకు చేరింది. హౌసింగ్ ఫైనాన్స్ ఏయూఎం మరింత అధికంగా 33 శాతం జంప్‌చేసి రూ. 20,399 కోట్లయ్యింది. వెరసి ఏబీ హౌసింగ్ ఫైనాన్స్, ఏబీ ఏఎంసీ, ఏబీ లైఫ్ ఇన్సూరెన్స్, ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్ వృద్ధి అవకాశాలపై అంచనాలతో టార్గెట్ ధరను నిర్ణయించాం.



గెయిల్ ఇండియా | బ్రోకరేజ్: ఇన్‌క్రెడ్ సెక్యూరిటీస్ | కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 236 **టార్గెట్:** రూ. 266

ఎందుకంటే: ఎనర్జీ మిక్స్‌లో నేచులర్ గ్యాస్ వాటాను ప్రస్తుత 5.7 శాతం నుంచి 2030-31కల్లా 15 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేసింది. తద్వారా గ్యాస్ ట్రాన్స్‌మిషన్ బిజినెస్‌లో అత్యధిక అవకాశాలకు తెరతీసింది. జాతీయ గ్యాస్ గ్రిడ్ ప్రణాళికలు, దేశమంతా ఒకే ధరల విధానం(యూనిఫైడ్ టారిఫ్ రిజైమ్) అమలుతో గ్యాస్‌ను సులభంగా పొందేందుకు మరింత వీలును కల్పించింది. అంతేకాకుండా దీంతో విభిన్న ప్రాంతాలలోనూ ఒకేరీతి రవాణా వ్యయాలకు దారి ఏర్పడింది. వీటికితోడు పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా ఒక్కో ప్రామాణిక ఘనపు మీటర్(ఎస్‌సీఎం) గ్యాస్‌పై రూ. 8-10 టారిఫ్ పెంపుతో లబ్ధిని పొందనుంది. కంప్రెషన్ గ్యాస్ వ్యయాలలో అంతరాల కారణంగా గెయిల్‌కు అధిక టారిఫ్ నిర్ణయానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు వ్యూహాత్మకంగా ఎల్ఎన్‌జీ దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఏడీఎన్‌వోసీ, విటోల్‌తో ఒప్పందాలుసహా 20ఏళ్ల సరఫరాకు ఖతార్ ఎనర్జీతో అంగీకారానికి వచ్చింది. తద్వారా ఒక్కో ఎంఎంబీటీయూపై 0.8 డాలర్లు చొప్పున ఆదా చేసుకోనుంది. వెరసి ఈ ఏడాది(2024-25) నుంచి 2030వరకూ కంపెనీ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ పరిమాణం సగటున వార్షికంగా 8.4 శాతం పుంజుకోనుంది. ఫలితంగా గ్యాస్ ట్రాన్స్‌మిషన్ విభాగంలో నాయకత్వ లబ్ధిని కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ లాభార్జన మెరుగుపడనుంది. అయితే ఎల్ఎన్‌జీ ధరల అనూహ్య పెరుగుదల, గ్యాస్ రంగంలో ప్రభుత్వ విధానాల్లో అనుకోని మార్పులు వంటి ప్రధానంగా సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.



గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే

ఫండ్స్ కంటే పీఎంఎస్ నయమా?

Q & A




ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్



మ్యూచువల్ ఫండ్స్‌లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్‌టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా?

– విష్ణు నివాస్

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్‌ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్‌లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం. మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్‌ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.



నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?

– అద్వైత్

మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6-12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్-ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.

సర్కారీ బడులు దిద్దుతున్న అక్షరమాల!

సర్కారీ బడుల్లో ఐఐటీహెచ్, బిట్స్‌పిలానీ విద్యార్థులతో పాఠాలు

మరో 13 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులూ భాగస్వాములు

అక్షరధాన్ ఆన్‌లైన్ లెర్నింగ్ ఇంటర్‌ఫేస్‌తో బోధన

200 పాఠశాలల్లోని **15,000** మంది విద్యార్థులకు లబ్ధి



సదాశివపేట కేజీబీవీ పాఠశాలలో అక్షరమాల పాఠాలు వింటున్న విద్యార్థినులు

ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే సర్కారు బడుల్లో బోధన అంతంత మాత్రమే అనేది కఠోర వాస్తవం. టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం తదితర కారణాలతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులకు అందే విషయ పరిజ్ఞానం నామమాత్రమే అని అంటుంటారు. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ ఐఐటీ సహకారంతో అక్షరధాన్ సంస్థ 'అక్షరమాల' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఐఐటీ, బిట్స్‌పిలానీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు.

- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

ఐదుగురు విద్యార్థులకు ఒక వలంటీర్

ఐఐటీ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను వలంటీర్లుగా నియమించారు. ఒక్కో వలంటీర్ ఐదుగురు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అక్షరధాన్ ఆన్‌లైన్ లెర్నింగ్ ఇంటర్‌ఫేస్ కార్యక్రమం ద్వారా శని, ఆదివారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు, మిగిలిన రోజుల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి పాఠ్యాంశాల బోధనతోపాటు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ-లైబ్రరీ ద్వారా 1,500 వీడియోలను పంపుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ పెట్టి రివార్డులు కూడా ఇస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో ఈ రివార్డులను ప్రదానం చేశారు. ఆన్‌లైన్ లెర్నింగ్ ఇంటర్‌ఫేస్ ద్వారా బోధన సాగుతోంది. 75 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు వాడుతుండగా, అలాంటి సౌకర్యం లేని మిగిలిన నిరుపేద విద్యార్థులకు ఓ సంస్థ ద్వారా ఆన్‌లైన్ సదుపాయం కల్పిస్తున్నారు.

అక్షరమాల అమలవుతున్న జిల్లాలివీ..: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గద్వాల్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట్, నిర్మల్.

పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం..



కరోనా మహమ్మారి సమయంలో శ్రీకారం చుట్టిన ఈ అక్షరమాల కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యాబోధన ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

-ఎంఎస్ఆర్ మూర్తి, కోఆర్డినేటర్, అక్షరమాల

అవీ ఇవీ

అక్షరమాల అమలవుతున్న జిల్లాలు **12**

లబ్ధిపొందిన విద్యార్థులు సుమారు 200 పాఠశాలల్లోని **15,000** మంది

అక్షరమాల వలంటీర్లు (ఇంజనీరింగ్ విద్యార్థులు) **450**

అక్షరమాల అందిస్తున్న ఉన్నత విద్యాసంస్థలు **15**

నాలుగేళ్లలో ఆన్‌లైన్‌లో జరిగిన బోధన 30,000 గంటలు



విద్యుత్ కాంతులతో శ్రీవారు, హనుమంతుడు

తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీవారి ఆలయంపై విద్యుత్ అలంకరణలు పూర్తికావచ్చాయి. ఆదివారం సాయంత్రం లైటింగ్ వేసి అధికారులు పరిశీలించారు. ఆలయం చుట్టూ విద్యుత్ లైట్లతో రూపొందించిన శ్రీవారి చిత్రాలను వెలిగించి పరిశీలించారు. తిరుమల వ్యాప్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానిస్తూ కటౌట్లు ఏర్పాటుచేశారు.

ఇంటి సంపులో సలసల మరిగే నీళ్లు

నిడిగొండలో వింత పరిస్థితి



ఆసక్తిగా వీక్షిస్తున్న స్థానికులు

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో ఓ వింత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్ల జైపాల్‌రెడ్డి ఇంటిలోని మిషన్ భగీరథ తాగునీటి నల్లా సంపులో నీరు సలసలా మరుగుతోంది. 20 రోజులపాటు ఊరెళ్లిన జైపాల్‌రెడ్డి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చారు. ఆవరణ శుభ్రం చేసేందుకు సంపు మూత తీయగా.. లోపలి నుంచి పొగ బయటకు వచ్చింది. దీంతో సంపులో చేయి పెట్టి చూడగా నీళ్లు కాలుతున్నాయి. ఆందోళన చెందిన అతను చుట్టు పక్కల వారితో చెప్పగా వారంతా వచ్చి ఆసక్తిగా చూశారు. స్థానికుడు, చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డికి సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని సంపును పరిశీలించారు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని.. లేదంటే సంపు కింద క్లోరో ఫ్లోరో కార్బన్స్ తదితర వాయువుల ఉద్గారాలతో భూమి పరిసర ప్రాంతంలో వేడెక్కడం.. భూమి అంతర్భాగంలో కృష్ణవస్తువు ఆనవాళ్లు ఉంటే ఉష్ణ కిరణ ప్రక్రియ కారణంగా నీరు వేడెక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై మిషన్ భగీరథ డీఈ కరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా తాగునీటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌లో వేసిన బ్లీచింగ్ పౌడర్‌తో పొగలొచ్చి ఉండొచ్చనీ.. లేదంటే సంపులోని మోటార్ వైరింగ్ కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.



డీఎస్సీ ఫైనల్ కీపై వచ్చిన అభ్యంతరాలపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మరింత జాప్యమయ్యేలా కనిపిస్తోంది. అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలు ఎక్కడ్నుంచి తీసుకుంది? దానికి జవాబులు ఏమిటి? అనేది తేలితే తప్ప ముందుకెళ్లడం కష్టంగా ఉంది. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావించింది. ఫైనల్‌కీపై స్పష్టత రాకపోవడం, ఇంకా పరిశీలిస్తున్నామని సంబంధిత విభాగం చెప్పడంతో డీఎస్సీ ఫలితాలు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. - సాక్షి, హైదరాబాద్

వారంలోపు ఫలితాలు ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన

డీఎస్సీ ఫలితాలు వారం రోజుల్లో విడుదల చేయాలి. లేకుంటే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఫైనల్ కీ విడుదలైన రెండు రోజుల్లో ఫలితాలు ఇవ్వడం సర్వసాధారణం. అప్పటికే నియామకాలకు చాలా వ్యవధి పడుతుంది. ఇంతవరకూ ఫలితాలే విడుదల చేయకపోవడంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

– రావుల రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు)

కారణాలేంటో చెప్పడం లేదు

ఫైనల్ కీ విడుదలైన తర్వాత ఫలితాల కోసం వేచిచూస్తున్నాం. మూడు వారాలైనా ఇవ్వలేదు. ఇప్పటికీ ఆరుసార్లు డీఎస్సీ కార్యాలయానికి వెళ్లాను. అధికారులు కారణాలు చెప్పడం లేదు. టైం పడుతుందంటున్నారు. ఫలితాలు వస్తే, ఇతర ఉద్యోగాలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది.

– మధులిక, డీఎస్సీ రాసిన అభ్యర్థి

డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు?

ఫైనల్ కీ విడుదలై 24 రోజులు

ఆన్‌లైన్ పరీక్షలైనా ఇంత ఆలస్యమా?

ఎస్‌సీఈఆర్‌టీ వల్లే జాప్యమంటున్న అధికారులు

ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. దీంతో ఫలితాలు త్వరగా వస్తాయని విద్యాశాఖ తెలిపింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీని ఆగస్టు 13న విడుదల చేశారు. ఆగస్టు 20 వరకూ ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు 28 వేల అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ విడుదల చేశారు. ఫైనల్ కీలోనూ తప్పులున్నాయని కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. వీటిపై ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో సమీక్షించారు. వాస్తవానికి ఈ ఫిర్యాదుల పరిశీలనకు వారం గడువు సరిపోతుందని తొలుత అధికారులు భావించారు. కానీ ఇప్పటికే మూడు వారాలైనా, ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు.


3 వారాలు దాటినా..

అభ్యర్థుల్లో ఆందోళన.. డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతిరోజూ డీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జాప్యానికి కారణాలేంటో అధికారులు చెప్పడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ జనరల్ ర్యాకింగ్ జాబితాలు విడుదల చేస్తేనే నియామక ప్రక్రియ ముందుకు వెళుతుంది. దీని తర్వాతే 33 జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలి. ఇది పూర్తయిన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి వెళతాయి. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇప్పటికీ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ డిసెంబర్‌లో మరో 10 వేల మంది టీచర్లు ఉద్యోగ విరమణ చేస్తారు. ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడం, మళ్లీ ఖాళీలు ఏర్పడటంతో ప్రభుత్వ స్కూళ్లలో బోధన ఎలా సాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.



పొలానికెళ్లాలంటే పడవెక్కాలి..

వెంకటాపురం (కె): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధి పాత్రాపురం గ్రామ రైతులు గోదావరి లంకల్లోకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. గోదావరి లంకల్లో రైతులు సుమారు 2–3 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. తోటల్లోకి వెళ్లాలంటే గోదావరి పాయ దాటాల్సిందే. గోదావరి లోతు ఎక్కువగా ఉండటంతో వారికి నాటు పడవలే దిక్కయ్యాయి. పొలం పనులు చేయడానికి ఒక్కో కూలీకి రూ. 40 చొప్పున పడవ కిరాయి చెల్లించి తీసుకెళ్తున్నారు. మరోవైపు పాలెం ప్రాజెక్టు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా గోదావరిలోకి చేరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.




బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సీసీఐ గ్లోబల్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం 2023లో చాట్‌జీపీటీని అత్యధికంగా ఉపయోగించిన టాప్-10 దేశాలు


కనుడు కనుడు రామాయణ గాథ

విజయనగరంలో ఏర్పాటైన వాల్మీకి రీసెర్చ్ సెంటర్

ప్రపంచంలోనే తొలి రీసెర్చ్ సెంటర్ ఇదే

మానవత్వ విలువల్ని భావితరాలకు అందించడమే లక్ష్యం





శ్రీరామనారాయణం ప్రాంగణంలోని రీసెర్చ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలు, వాల్మీకి విగ్రహం

విజయనగరం రూరల్: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం నారాయణం నరసింహ మూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మీకి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామ నారాయణం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.

12 వేల గ్రంథాలు ఏర్పాటు

వాల్మీకి రామాయణం రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్‌డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

పూర్వజన్మ సుకృతం



మా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.

–నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం

మంచి ప్రయత్నం



రామాయణం భావితరాలకు జీవనమార్గం కావాలంటే ఇటువంటి ప్రయత్నం జరగాల్సిందే. నారాయణం నరసింహ మూర్తి కుటుంబ సభ్యుల ఆలోచన అద్భుతమైనది. వాల్మీకి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి రామాయణంపై సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలవుతుంది.

– పరిపూర్ణానందస్వామి, శ్రీపీఠం అధ్యక్షులు

యువత రావాలి



ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కల్పించిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి.

– డాక్టర్ ఎస్.వైష్ణవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి

పాండవుల గుట్టలో కలెక్టర్, ఎస్పీ ట్రెక్కింగ్



రాక్ క్లైంబింగ్ చేస్తున్న కలెక్టర్ రాహుల్‌శర్మ



ఎస్పీ కిరణ్‌ఖరే

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టను ఆదివారం కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే సందర్శించి ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా ప్రచారం చేస్తామన్నారు. అదేవిధంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణను పెంచేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీల రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓ మంగీలాల్, డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు మల్లేశ్, నరేశ్, అటవీ అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలు భేష్

- 'ఏక్ పేడ్ మా కే నామ్'లో లక్ష్యానికి మించి మొక్కలు నాటి రికార్డు సృష్టించారు
- 'మన్ కీ బాత్'లో రాష్ట్ర ప్రజలను ప్రశంసించిన ప్రధాని
- 1,552 మొక్కలను నాటిన సింగరేణి కార్మికుడు కేఎస్ రాజశేఖర్‌ను అభినందించిన మోదీ



మొక్క నాటుతున్న రాజశేఖర్ (ఫైల్)

సాక్షి, న్యూఢిల్లీ/సింగరేణి (కొత్తగూడెం): తెలంగాణ ప్రజలు భేష్ అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా అనుకున్న లక్ష్యాని కంటే రాష్ట్ర ప్రజలు ఎక్కువ మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్'114వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రారంభించిన 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం అద్భుతమని, ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు. దేశం నలుమూలల్లోని ప్రజలు 'ఏక్ పేడ్ మా కే నామ్' ద్వారా అద్భుతాలు చేశారన్నారు.

రోజుకో మొక్క నాటుతున్న రాజశేఖర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సింగరేణి కార్మికుడు కొత్తూరు సుర్వి రాజశేఖర్‌ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఈ ఏడాదిలో ప్రమాదానికి గురైన తర్వాత కూడా తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం గొప్ప విషయమని మోదీ కొనియాడారు. 2020 జూలై 1 నుంచి రాజశేఖర్ నిత్యం ఖాళీ ప్రదేశాల్లో ఒక మొక్క నాటుతూ ఫొటో, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా ఆదివారం నాటికి 1,552 మొక్కలు నాటారు. ప్రముఖుల పుట్టినరోజు, వివిధ అధికారుల ఉద్యోగ విరమణ సందర్భంగా బొకేలకు బదులు మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను ఆయా నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. ఆయన కూడా నెలకోసారి అక్కడికి వెళ్లి మొక్కలకు అవసరమైన పోషణ, ట్రీగార్డ్‌ల ఏర్పాటు వంటివి చేస్తున్నారు. మతపెద్దల జన్మదినం సందర్భంగా జాతక రీత్యా (రాశివనం, నక్షత్రమొక్కలు) నాటుతున్నారు. హెర్బల్ గార్డెన్(ఔషధ మొక్కలు) నాటి వాటికి బోర్డులు ఏర్పాటు చేసి, సంరక్షణ చర్యలు చేపట్టడాన్ని దినచర్యగా పెట్టుకున్నారు. తన తండ్రి స్ఫూర్తితో తాను రోజుకో మొక్క నాటుతున్నానని తెలిపారు.

మహిళలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు అందిస్తాం

- 'పింక్ పవర్ రన్'లో సీఎం రేవంత్‌రెడ్డి
- రొమ్ము కేన్సర్‌పై అవగాహన కోసం ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో 3కే, 5కే, 10కే రన్
- పావురం ఆకారంలో మానవహారంగా ఏర్పడి గిన్నిస్ కోసం ఔత్సాహికుల యత్నం



పావురం ఆకారంలో మానవహారంగా నిలబడిన పింక్ పవర్ రన్ ఔత్సాహికులు

సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహన నెల (అక్టోబర్) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ పింక్ పవర్ రన్‌లో పాల్గొన్నవారు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను ఒంటరిగా అధిగమించేందుకు బలం చేకూర్చుతుందన్నారు. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆస్పత్రులతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అవుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. ఈ సందర్భంగా రొమ్ము కేన్సర్‌ను జయించిన రిటైర్డ్ గైనకాలజీ ప్రొఫెసర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన 91 ఏళ్ల డాక్టర్ ఉషాలక్ష్మిని సీఎం రేవంత్ ఘనంగా సన్మానించారు. రొమ్ము కేన్సర్‌ను జయించిన ఆమె ధైర్యం, సంకల్పం ప్రశంసనీయమన్నారు.





5కే రన్‌లో ఓ విజేతకు చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుధారెడ్డి. ఉషాలక్ష్మిని సన్మానిస్తున్న రేవంత్

జెండా ఊపి ప్రారంభించిన మంత్రి దామోదర..

అంతకుముందు పింక్ పవర్ రన్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. వేలాది మంది ఔత్సాహికులు గులాబీ దుస్తులు ధరించి 10, 5, 3 కి.మీ. విభాగాల మారథాన్లలో పాల్గొన్నారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. అలాగే ఔత్సాహికులు పావురం ఆకారంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించారు. ఐక్యత, ఆశ, బ్రెస్ట్ కేన్సర్‌పై పోరులో నిబద్ధతకు పక్షి ఆకార మానవహారం ఒక సంకేతమని ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ శాప్ చైర్మన్ శివసేనరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ఉషాలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఉషాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Printed at Jagati Publications Limited, Sakshi Press, Plot no. D-75 & E-52, Industrial Estate (APIE), Balanagar, Medchal Dist. and Published at 6-3-249/1, Sakshi Towers, Road No. 1, Banjara Hills, Hyderabad - 500 034, Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. +91-40-23256000 (30). RNI Reg No. TELTEL/2008/23482.

అది 'వర'ద కాలువ!

లక్ష ఎకరాల్లో పసిడి పంటలు

- రైతులకు కలిసొస్తున్న వరద కాలువ నీరు
- ఎస్సారెస్పీ నుంచి 122 కిలోమీటర్ల మేర వరద కాలువ
- 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


బోయినపల్లి(చొప్పదండి)

ఒక్క వరద కాలువ లక్ష ఎకరాల్లోని పంటలకు జీవం పోస్తోంది. నాలుగు జిల్లాల్లో 122 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న వరదకాలువ కింద దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా వరద కాలువ నిర్మించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ల మేర వరద కాలువ విస్తరించి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని భూములకు జీవధారగా నిలుస్తోంది. వరద కాలువ నీటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 70 వేలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అత్యధికంగా జగిత్యాల జిల్లా పరిధిలో 50 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.

వరద కాలువ స్వరూపం

పొడవు:	122 కిలోమీటర్లు
విస్తరించిన జిల్లాలు:	నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల
డివిజన్లు :	5
నీటి నిల్వ సామర్థ్యం:	1.7 టీఎంసీ
పర్యవేక్షణాధికారులు:	ఇద్దరు ఎస్ఈలు, నలుగురు ఈఈలు
ప్రవహించే నీరు:	19 వేల క్యూసెక్కులు


రైతులు వేసిన వరి పంట


బోయినపల్లి మండలం మీదుగా వరద కాలువ

సిరుల సాగు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ జీరో పాయింట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ల వరకు వరద కాలువ నిర్మించారు. వరద కాలువలో సుమారు 18 మీటర్ల లోతు నీరు నిలిచి ఉంటుంది. కాలువ అడుగు భాగాన 43 మీటర్ల వెడల్పు ఉంటుంది. వరద కాలువలో నిల్వ ఉన్న నీరు ఆధారంగా మోటార్లతో నిజామాబాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలో వానాకాలంలో సుమారు లక్ష ఎకరాల మేర వరి సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్, కోరుట్ల, మేడిపెల్లి మల్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలు, కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, రామడుగు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలు, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 7వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రైతులు వరద కాలువకు ఇరువైపులా మోటార్లు అమర్చుకుని వ్యవసాయ భూములకు పైపులైన్ల ద్వారా నీరు అందిస్తున్నారు.

ఐదు డివిజన్లుగా వరద కాలువ

నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమై 122 కిలోమీటర్ల మేర విస్తరించిన వరద కాలువను ఐదు డివిజన్లుగా విభజించారు. ఎస్సారెస్పీ జీరో పాయింట్ నుంచి 28 కిలోమీటర్ల వరకు ఒక డివిజన్. 28 కిలోమీటర్ల నుంచి 44 కిలోమీటర్లు, 44 కిలోమీటర్ల నుంచి 73 కిలోమీటర్లు, 73 కిలోమీటర్ల నుంచి 102 కిలోమీటర్లు, 102 కిలోమీటర్ల నుంచి 122 కిలోమీటర్లు.. ఇలా ఐదు డివిజన్లను ఏర్పాటు చేశారు. ఐదు డివిజన్ల పరిధిలో వరద కాలువను ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్ఈలు పర్యవేక్షిస్తారు.

కోత దశలో ఉంది



విలాసాగర్ వరద కాలువ పరిసరాల్లో 5 ఎకరాల మేర వరి పంట వేసిన. కాలువ నీరు ఆధారంగా వరి సాగు చేస్తున్నాను. వర్షాకాలం ఆరంభంలో వరద కాలువలో నీరు లేదు. పంటలు ఎలా వేయాలోనని రంది పడ్డా. ఇప్పుడు నీరు పుష్కలంగా ఉంది. పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు.

– గంగాధర సురేందర్, విలాసాగర్, రైతు, బోయినపల్లి మండలం

వర ప్రదాయిని



వరద కాలువ రైతులకు వర ప్రదాయినిగా మారింది. వర్షాకాలం ఆరంభంలో ఎల్లంపల్లి జలాలను ఎత్తిపోతల ద్వారా వరద కాలువ మీదుగా మిడ్ మానేరుకు విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలతో వరద కాలువ కళకళలాడుతోంది. ఈ ప్రాంత రైతులు కాలువ నీరు ఆధారంగా భారీగా వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు.

– మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి

భూములు సస్యశ్యామలం



నిజామాబాద్ ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ వరకు వరద కాలువ విస్తరించి ఉంది. ట్యాంకులు నింపడంతోపాటు మోటార్ల ద్వారా సాగునీరు అందుతోంది. వరద కాలువ ఆధారంగా సుమారు లక్ష ఎకరాల మేర వరి సాగవుతోంది. రైతుల పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి.

– అశోక్‌కుమార్, వరద కాలువ, ఎస్ఈ, జగిత్యాల

'హైబ్రిడ్ వర్క్'కే జై

భారత్ ఉద్యోగుల సంతృప్తి

- ఈ విధానంలో వారానికి రెండు, మూడు రోజులు ఆఫీస్ లేదా ఇంటినుంచి పని
- విదేశాలతో పోల్చితే భారత్‌లోనే ఇది అధికం
- గతంకన్నా కార్యాలయానికి వెళ్లి పనిచేసే గంటల పెరుగుదల
- 'ఫ్రం రిస్ట్రిక్షన్స్ టు రిసైలెన్స్'యూనీస్పేస్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ ఇన్‌సైట్స్ 2024–25 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్: భారత ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది 'హైబ్రిడ్ పని విధానం'పై అత్యంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ విధానంలో వారానికి రెండు, మూడురోజులు ఆఫీస్ లేదా ఇంటి నుంచి పనిచేసేందుకు అనువైన పద్ధతిని ఎంచుకునే అవకాశం సంస్థలు, యాజమాన్యాలు తమకే కల్పించడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కార్యాలయానికి వెళ్లి పనిచేసినపుడు లేదా ఇంటి నుంచి పనిచేస్తున్నపుడు వారానికి చేసే పనిగంటలు ఎంచుకునే స్వేచ్ఛ కూడా తమకు ఉండడంపై వారిలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. ఇది 'ఫ్రం రిస్ట్రిక్షన్స్ టు రిసైలెన్స్'పేరిట యూనీస్పేస్ నిర్వహించిన గ్లోబల్ వర్క్‌ప్లేస్ ఈన్‌సైట్స్ 2024–25 నివేదికలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని 10,700 మంది ఎంప్లాయీస్, ఎంప్లాయర్స్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేశారు. భారత్‌లోని 97 శాతం ఉద్యోగులు, 98 శాతం యాజమాన్యాలు హైబ్రిడ్ వర్కింగ్ అరేంజ్‌మెంట్‌పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాయి. అదే గ్లోబల్ యావరేజ్ చూస్తే.. 87 శాతం ఉద్యోగులు, 95 శాతం ఎంప్లాయర్స్‌గా ఉండటంతో.. విదేశాల్లో కంటే కూడా భారత్‌లోనే ఈ పనివిధానానికి అత్యధిక సంఖ్యలో సై అంటున్నట్టు స్పష్టమైంది. గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తే ఈ విషయంలో గణనీయమైన మార్పు నమోదైనట్టు తెలుస్తోంది. గతేడాది.. ఇంటి నుంచే పనిచేయాలని భావించినప్పుడు వచ్చే వేతనంలో కోత పడినా పరవాలేదనే అభిప్రాయాన్ని 31 శాతం భారతీయులు వ్యక్తం చేశారు (ఇది ప్రపంచదేశాల స్థాయితో పోల్చితే రెండింతలుగా ఉంది). హైబ్రిడ్ వర్క్ విధానంతో గతంతో పోల్చితే.. కార్యాలయానికి వారంలో వెళ్లి పనిచేసే గంటల పెరుగుదల నమోదైనట్టు గుర్తించారు. కార్యాలయాలకు వచ్చేందుకు మొదట్లో అంతగా ఉత్సాహం చూపనివారు సైతం.. ఇప్పుడు ఉత్సుకతను వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. కొత్త ఆలోచనలు పంచుకోవడానికి, ఉత్పాదకతను పెంచడానికి కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం ఉపకరిస్తున్నట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో మూడు, నాలుగేళ్లలో 'వర్క్ ఫ్రం హోం'విధానంలోనే పనిచేయాలనే మొండి పట్టుదలతో ఉన్న వారు సైతం హైబ్రిడ్ పద్ధతిని ఎంచుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.



కార్యాలయానికి వస్తే..

- వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేస్తే.. మిత్రులు, సహోద్యోగులను ముఖాముఖి కలుసుకోవడం, పనికి సంబంధించి ఏవైనా ఆలోచనలు పరస్పరం పంచుకోవడం వంటి వాటిలో మార్పు కనిపిస్తున్నట్టు గుర్తించారు
- కార్యాలయాల్లో నిశ్శబ్ద వాతావరణం కొనసాగేలా, అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా (డెడ్ లైన్) అనువైన వాతావరణం కల్పించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి
- కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా రవాణా చార్జీల చెల్లింపు వంటి పారితోషికాలు ఉపయోగపడుతున్నాయి
- ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు, డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఉచితంగా పానీయాలు, కాఫీ, స్నాక్స్ వంటివి దోహదపడుతున్నాయి.
- ఒత్తిళ్ల నుంచి ఉపశమనానికి చర్యలు, ఆరోగ్యవంతమైన వాతావరణం, సాంకేతికంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వంటివి కార్యాలయాలకు ఉద్యోగులను ఆకర్షించేందుకు సహాయపడుతున్నాయి.

నివేదికలో ఇంకా ఏముందంటే..

- తమ ఉత్పాదకతను, కమ్యూనికేషన్స్ పెంచడానికి వర్క్‌ప్లేస్ టెక్నాలజీ, సౌకర్యాలు ఉపయోగపడుతున్నట్టు 87 శాతం ఉద్యోగులు, 80 శాతం ఎంప్లాయర్స్ అభిప్రాయపడ్డారు
- ఇంటి నుంచి కార్యాలయం తక్కువ దూరంలో ఉండాలని, ఈ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నవారు 91 శాతం మంది
- ఉచిత స్నాక్స్, కాఫీ, తినుబండారాలు, ఉచిత పానీయాలు వంటి వాటిపై 94 శాతం ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
- కోరుకున్న సమయాల్లో పనిచేసేందుకు అనుమతించాలని 48 శాతం ఉద్యోగులు కోరుతున్నారు.

యాదాద్రిలో భక్తుల రదీ

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, పుష్కరిణి, కల్యాణ కట్ట ప్రాంతాలు కిటకిటలాడాయి. ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 35వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.23,91,215 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


ఆలయ క్యూకాంప్లెక్స్‌లో భక్తులు

తగ్గేదేలే..!

- గంటల వ్యవధిలోనే పూసుగుప్ప సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి యత్నం
- ఉనికి చాటేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు
- రాకెట్ లాంచర్లతో కవ్వింపు చర్యలపై భద్రతా బలగాల్లో చర్చ

మావోయిస్టుల ఉనికి లేదన్న డీజీపీ జితేందర్



సాక్షి, హైదరాబాద్: 'తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి'.. ఈనెల 24న విలేకరుల సమావేశంలో డీజీపీ జితేందర్ చేసిన వ్యాఖ్యలివి. డీజీపీ ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై బుధవారం రాత్రి 7 గంటల నుంచి మావోయిస్టులు దాడికి ప్రయతి్నంచారు. రాకెట్ లాంచర్లు విసురుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనల్లో పాల్గొనడం, ఏకంగా బేస్‌క్యాంపుపైనే రాకెట్ లాంచర్లు విసురుతూ రెచ్చగొట్టడం భద్రతా బలగాల్లోనూ చర్చకు దారి తీసింది. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా.. మావోయిస్టుల చర్యల్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు బలగాలు.. వారి కోసం గాలింపు ముమ్మరం చేశాయి. కాగా, ఇటీవల వరుస ఎదురు దెబ్బలతో తెలంగాణలో వెనక్కి తగ్గిన మావోయిస్టులు.. తిరిగి పట్టు సాధించేందుకు విఫల యత్నాలు చేస్తున్నారన్న సంకేతాలు ఈ దాడి ద్వారా పంపినట్లయింది.

కొనసాగుతున్న ఏరివేత

మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్‌కౌంటర్లలో మృతి చెందుతున్నారు. అదే సమయంలో మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసుల ఆధ్వర్యంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది వరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుమారు 250 మంది వరకు మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోనూ ఇటీవలే పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందాలకు.. తారసపడిన బీఏ-ఏఎస్ఆర్ డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురిని హతమార్చారు. మరోవైపు మావోయిస్టులకు అత్యంత పట్టున్న కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ సమయంలో ఒకేసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీస్ బేస్ క్యాంపును లక్ష్యంగా చేసుకోవడాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సైతం సవాల్‌గా తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో మావోయిస్టుల కదలికల్లేకుండా చేయడంలో ఇప్పటి వరకు తమకున్న పట్టు నిలుపుకొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

ఇంకా 'మీన'మేషాలే ?

- చేపపిల్లల ఉచిత పంపిణీకి ఎదురుచూస్తున్న మత్స్యకారులు
- ఇప్పటివరకు 17 జిల్లాల టెండర్లే ఖరారు




సాక్షి,హైదరాబాద్ : చేపపిల్లల ఉచిత పంపిణీకి ఇంకా గ్రహణం వీడడం లేదు. ఈ ఏడాది భారీవర్షాలతో దాదాపు అన్ని చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, కుంటలు నిండాయి. చేపపిల్లల పంపిణీపై ప్రభుత్వం ముందస్తుగా టెండర్లు వేయకపోవడం, దానిపై ప్రణాళిక లేకపోవడంతో చేపపిల్లలు లేక జలాశయాలు కళతప్పాయి. వర్షాలు కురుస్తున్న సమయంలోనే పోస్తేనే చేపపిల్లలు ఆరోగ్యంగా, ఇప్పటివరకు ఒక సైజుకు వచ్చేవి. ఆలస్యంగా వదిలే చేప పిల్లలు సోమిడిపట్టి (బక్కచిక్కి) ఉంటాయి. వాటికి సరైన ధర రాకపోగా, మత్స్య ప్రియులు ఇష్టపడరు. ఇలాంటి చేపలకు మార్కెట్‌లో అనుకున్న ధర కూడా రాదు. మార్కెట్‌కు తీసుకెళ్లిన మత్స్యకారులు ఆశించిన ధర రాకపోవడంతో చేపలు పట్టే కూలీ, ఇతర ఖర్చులు, రావాల్సిన లాభం రాక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఏడాది 85 కోట్ల చేప పిల్లలు పోయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించింది. అయితే సకాలంలో టెండర్లు వేయకపోవడం, మరోవైపు కాంట్రాక్టర్లు అంతా ఏకమై ధర పెంచాలని డిమాండ్ చేయడం, కాంట్రాక్టర్ల డిమాండ్, చేపపిల్లల పంపిణీపై ఒక అడుగు ముందుకు పడే సరికి ఆగస్టు మూడోవారం అయ్యింది. సెప్టెంబర్ చివరివారం దగ్గర పడుతున్నా... ప్రభుత్వ అలసత్వం చూస్తుంటే ఈ ఏడాది ఉచితంగా చేప పిల్లలు ఇస్తారా లేదా అన్న సందేహంలో మత్స్యకారులు ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు ఇవ్వకుంటే గతంలో మాదిరిగా ఆయా సొసైటీలే చేప పిల్లలను సమకూర్చుకొని, ఇష్టం వచ్చిన రకాలు పోసుకుంటామని మత్స్యకారులు అంటున్నారు.

ఆగస్టులో టెండర్ల ప్రక్రియ పూర్తయినా..

ఆగస్టు 3న టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే వాటి వెరిఫికేషన్‌లో రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు కేవలం 17 జిల్లాలకు మాత్రమే టెండర్లు ఖరారు అయినట్టు తెలిసింది. ఇక మిగతా జిల్లాలకు ఎప్పటివరకు పూర్తి చేస్తారు ? టెండర్‌దారులు చేపపిల్లలను ఎప్పటిలోగా సమకూర్చుకుంటారు? ఎప్పటిలోగా చెరువుల్లో వదులుతారనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది.

నిశీధిలో ఉషోదయం



చీకట్లను చీల్చుతూ భానుని తొలికిరణం నేలను ముద్దాడుతుంటే.. ఆ మగ్ధ మనోహర దృశ్యం వర్ణనాతీతం. అనంతపురం పరిసరాల్లో ఆదివారం ఉదయం సాక్షి కెమెరాకు చిక్కిన సూర్యోదయ దృశ్యం

ఆత్మవిశ్వాసమే తోడుగా..



కేన్సర్‌ను జయించింది, వైకల్యాన్ని అధిగమించింది. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ఈత కొలనులో బంగారు చేపలా నిలుస్తోంది. విశాఖ నగరం మధురవాడకు చెందిన నిధి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. విశాఖలో నిర్వహిస్తున్న పారా స్విమ్మింగ్ పోటీల సందర్భంగా తీసిన చిత్రం

సమరానికి సై



విశాఖ కళాభారతి ఆడిటోరియంలో వైశాఖి నృత్యోత్సవాల్లో భాగంగా ఆదివారం పైకా జానపద నృత్యం ప్రదర్శిస్తున్న ఒడిశాకు చెందిన కళింగ పైకా క్రియేషన్ బృందం

క్లుప్తంగా...

ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించాలి: ఆర్జేయూపీ

సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలలకు సంబంధించి కరువు భత్యం ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్(ఆర్జేయూపీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నిర్ణీత గడువు దాటి మూడు నెలలు పూర్తయినా ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదని పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్, అధికార ప్రతినిధి ఎం.వీరబ్రహ్మం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ జీఎల్ఐ, పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పీఆర్సీ గతేడాది జూలై నుంచి అమలు చేయాలని, ఉద్యోగులకు నష్టం లేకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

క్రికెట్ అభివృద్ధికి సహకరించాలి

సాక్షి, అమరావతి: ఆంధ్రాలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్నీ, జైషాలకు విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) విజ్ఞప్తి చేశారు. ఆదివారం బెంగళూరులో బీసీసీఐ నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి శివనాథ్ హాజరయ్యారు. దేశీయ క్రికెట్ బలోపేతం కోసం బీసీసీఐ తీసుకుంటున్న చర్యలపై అభినందనలు తెలిపారు. ఏపీలో ప్రతిభగల క్రీడాకారులను వెలికితీయడంతో పాటు కొత్త క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి సహకరించాలని కోరారు.

షెడ్యూల్డ్ ప్రాంతంలో సర్వాధికారాలు ఆదివాసీలకే

దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర సలహాదారు చెండా కేశ్వరరావు

చింతపల్లి: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సర్వాధికారాలు ఆదివాసీలకే ఉండాలని దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర సలహాదారు డాక్టర్ చెండా కేశ్వరరావు అన్నారు. ఆదివారం ఎఅల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దండకారణ్య ఉద్యోగుల సమితి (డీఈవో) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఐదు, ఆరు షెడ్యూళ్లు పొందుపర్చడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశ గిరిజన ప్రాంతాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయన్నారు. ఆదివాసీల కోసం రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు, చట్టాలు షెడ్యూల్ ప్రాంతాల్లో పాలకులు, అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రధానంగా భూ బదలాయింపు 1/70 చట్టం గిరిజన ప్రాంతలో భూములపై సర్వాధికారాలు ఆదివాసీలకు మాత్రమే ఉంటాయన్నారు. మాజీ అధ్యక్షుడు సమరెడ్డి మాణిక్యం మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్వపరిపాలన ఉండాలన్నారు.

నిస్తేజంలో ఏపీపీఎస్సీ..


నైరాశ్యంలో అభ్యర్థులు!

ఏపీపీఎస్సీని నిరర్థకంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం

ఉన్న చైర్మన్, సభ్యులు కుట్రపూరితంగా తొలగింపు

- 3 నెలలుగా కమిషన్ చైర్మన్‌ను నియమించకుండా నిర్లక్ష్యం
- నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు... పెండింగ్‌లో 21 నోటిఫికేషన్లు
- పరీక్షల తేదీలు ప్రకటించని సర్వీస్ కమిషన్
- దీర్ఘకాలం శిక్షణతో ఆర్థికంగా నష్టపోతున్నామని అభ్యర్థుల ఆందోళన
- వాయిదా అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న శిక్షణ సంస్థలు





సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. సీఎం చంద్రబాబు తన రాజయకీయాలకు నిరుద్యోగ యువతను బలిచేస్తున్నారు. బాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరర్థకంగా మారిపోయింది. కమిషన్‌కు చైర్మన్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణ, ఎంపికలు గందరగోళంలో పడ్డాయి. గతంలోనే ప్రకటించిన నోటిఫికేషన్లకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియక నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా.. అదీ చేయడం లేదు. లక్షల్లో ఉద్యోగాలిస్తాం, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప ఒక్క ఉద్యోగమూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపైనా స్పష్టత ఇవ్వడంలేదు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న శిక్షణ సంస్థలు 'వచ్చే నెలలో పరీక్షలు.. స్పెషల్ బ్యాచ్ శిక్షణ' పేరుతో నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.

మూడు నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ

సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీల ప్రకటన, పోస్టింగ్స్.. ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే, ఈ ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సర్వీస్ కమిషన్ చైర్మన్‌పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్‌పైన, సభ్యులపైన వేధింపులకు దిగి, చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా, లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి. కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలలుగా చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికారవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్–1, 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.

వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలు

గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఇందులో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు. ఈ నెలలో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అంతే. ఈ మూడు పరీక్షల మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితోపాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు జూలైలనే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా, చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికీ నియామకపత్రాలు ఇవ్వలేదు.

వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి బాబు సర్కారుకేదీ?

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ చిత్తశుద్ధి ప్రస్తుత చంద్రబాబు సర్కారులో కనిపించడంలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి, ఉద్యోగాల భర్తీ పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లోను 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక ఉన్న చైర్మన్‌ను కుట్రపూరితంగా తొలగించడమే కాకుండా, కొత్త చైర్మన్‌ను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్ట్ కార్మికుల జోలికొస్తే సహించం

- విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటాం
- సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు



బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు

పెదగంట్యాడ (విశాఖ): స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి జోలికొస్తే సహించేది లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు హెచ్చరించారు. స్టీల్ సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. పెదగంట్యాడ జంక్షన్ నుంచి నెల్లిముక్కు వరకూ పాదయాత్ర జరిగింది. అనంతరం బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రభుత్వ, యాజమాన్యాల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నేరాన్ని కాంట్రాక్ట్ కార్మికులపై నెట్టడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులలో విలువైన భూములను ప్లాంట్ కోసం త్యాగం చేసిన నిర్వాసితులు ఉన్నారని, వారి ఉపాధికి గండి కొట్టేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచి బీజేపీ ప్రభుత్వానికి వంత పాడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు గళం విప్పాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్, జిల్లా నాయకుడు జగన్ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు చేసిన పోరాటాన్ని నమ్మి ఇక్కడి ప్రజానీకం వారికి రాష్ట్రంలోనే మంచి మెజార్టీ ఇచ్చారని వివరించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇకనైనా గళం విప్పి కేంద్ర ప్రభుత్వం, ప్లాంట్ యాజమాన్య వైఖరిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శి రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించడం చేతకాని యాజమాన్యం కార్మికుల సంఖ్యపైన, వారి హక్కులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం, యాజమాన్యం తమ వైఖరిని మార్చుకుని స్టీల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.శ్రీనివాస్, నమ్మి రమణ, ఓపీ రావు, సత్యవతి, పీవీ రమణ, నారాయణరావు, ఆదిరెడ్డి శ్రీను, మసేను, సోమేష్, సుబ్రహ్మణ్యం, శోభూషణ్, నర్సింగరావు ప్రసంగించారు.

ఆంధ్ర రంజీ కెప్టెన్‌గా రికీబుయ్

విశాఖ స్పోర్ట్స్: రంజీ ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు రికీబుయ్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. గత రంజీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన రికీబుయ్ ఇటీవలే ముగిసిన దులీప్‌ట్రోఫీలో సైతం టాప్ స్కోరర్‌గా నలవడమే కాకుండా రెండు సెంచరీలతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీలో పాల్గొనే 32 జట్లలో ఎలైట్‌లో నాలుగు గ్రూప్‌లు, ప్లేట్‌లో ఒక గ్రూప్ తలపడనున్నాయి. ఆంధ్ర జట్టు ఎలైట్ బి గ్రూప్‌లో పోటీ పడుతోంది. హైదరాబాద్ జట్టు సైతం ఇదే గ్రూప్‌లో పోటీపడుతోంది. ఈ టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లను ఇరానీ కప్‌లో ఆడేందుకు అర్హత కల్పించనున్నారు. అక్టోబర్ 11న తొలి మ్యాచ్‌లో విదర్భతో ఆంధ్ర జట్టు ఆడటంతో ట్రోఫీ మొదలవుతుంది. 18న గుజరాత్‌తోనూ, 26న హిమాచల్‌ప్రదేశ్‌తోనూ ఆంధ్ర జట్టు ఆడనుంది. హిమాచల్‌ప్రదేశ్‌తో మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుండగా రాజస్థాన్, ఉత్తరాఖండ్ మ్యాచ్‌లు విజయనగరం వేదికగా జరగనున్నాయి. ఆంధ్ర జట్టు నవంబర్ 6న ఉత్తరాఖండ్‌తోనూ, 19న హైదరాబాద్‌తోనూ ఆడనుంది. అనంతరం సయిద్‌ముస్తక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో ఆడనున్న ఆంధ్ర జట్టు తిరిగి.. రంజీ మ్యాచ్‌ల్లో జనవరి 23వ తేదీన పుదుచ్చేరితోనూ, లీగ్ దశలో చివరిదైన మ్యాచ్ 30న రాజస్థాన్‌తోనూ తలపడనుంది.

ఆంధ్రకు ఎంపికైంది వీరే..

ఆంధ్ర జట్టుకు రికీబుయ్ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్‌గా షేక్ రషీద్, వికెట్ కీపర్‌గా కె.ఎస్.భరత్, హనుమ విహారి, నితీష్‌కుమార్, అశ్విన్ హెబ్బర్, లలిత్‌కుమార్, హేమంత్‌రెడ్డి, మహీప్‌కుమార్, సత్యనారాయణ, అభిషేక్ రెడ్డి, స్టీఫెన్, వంశీకృష్ణ, విజయ్ ఎంపికయ్యారు.

గంజాయి చాకెట్లు అమ్ముతున్న వ్యాపారి అరెస్ట్

అల్లిపురం(విశాఖ): గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న పాన్‌షాప్ యజమానిని విశాఖ టూటౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్సు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 133 చాక్లెట్లను(660 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ బి.తిరుమల రావు తెలిపిన వివరాల ప్రకారం.. స్ప్రింగ్‌రోడ్డులో ఒక పాన్‌షాప్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు పోలీసులు, టూటౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిందితుడు మనోజ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్సు ఎస్ఐ భరత్, టూటౌన్ ఎస్ఐ శంకర్‌లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు.



శ్రీవారి దర్శనానికి 24 గంటలు



తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 71,133 మంది స్వామి వారిని దర్శించుకోగా 34,502 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

అట్టహాసంగా దుర్యోధన వధ

తవణంపల్లె: చిత్తూరు జిల్లా తవణంపల్లె ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయంలో 119వ మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్యోధన వధ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రౌపదీదేవి, పాండవుల విగ్రహాలకు అభిషేకం, పూజలు చేశారు. అనంతరం మట్టితో తయారుచేసిన దుర్యోధనుడి బొమ్మ దగ్గరకి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మడుగులో దాగివున్న దురోధ్యనుడిని బయటకు లాక్కొచ్చి వధించే ఘట్టం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దుర్యోధన వధ అనంతరం మట్టి కోసం భక్తులు పోటీ పడ్డారు.

సమన్వయంతో విజయవంతం చేద్దాం


సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలందించి, ఉత్సవాలను విజయవంతం చేయడంలో మీడియా సహకారం అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మీడియా ప్రతినిధుల సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఆదివారం డీసీపీ గౌతమీశాలి, దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో కేఎస్ రామరావు తదితరులతో కలిసి పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీస్, దేవదాయ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు




చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో వెలసి ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పలు అభిషేకాలు చేపట్టారు.

శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ



పుత్తూరు: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం స్వామికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ




ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు

పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాల కుంటలో వేంచేసి ఉన్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆదివారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

వైభవంగా శాంతి కల్యాణం



సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బహుళ ద్వాదశి సందర్భంగా స్వామి వారి శాంతి కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు విచ్చేశారు. భక్తులంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు.

ఉత్సాహంగా 5కే వాక్‌థాన్



వాక్‌థాన్‌లో ఎన్ఎస్ఎస్‌యూ వలంటీర్లు

తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుపతిలో ఓ ప్రైవేటు హాస్పిటల్ వారు నిర్వహించిన 5కే వాకథాన్‌లో 300 మంది వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు సమాజ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.



6 నుంచి ఏపీటీఎఫ్ మహాసభలు



చిత్తూరు కలెక్టరేట్ : విజయనగరంలో అక్టోబర్ 6 నుంచి 8వ తేదీ వరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చెంగల్‌రాయ మందడి తెలిపారు. ఆదివారం బాపు బాల భవన్ లో రాష్ట్ర మహా సభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాసభకు పెద్దసంఖ్యలో టీచర్లు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, చిట్టిబాబు పాల్గొన్నారు.

ఉర్దూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి

కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు. ఆదివారం కడప నగరంలోని సాలే నాగయ్య నగరపాలక ఉర్దూ ఉన్నత పాఠశాలలో రూట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉర్దూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఉర్దూ డీఎస్సీ నిర్వహించి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం సబ్జెక్టులు, లాంగ్వేజ్, ఎస్జీటీ ఉపాధ్యాయుల స్కూలు కాంప్లెక్స్ సమావేశాలను యథావిధిగా పాత స్కూల్ కాంప్లెక్స్ పద్ధతిలోనే కొనసాగించాలన్నారు.







రిషికేశ్ కంప్లీట్ టూర్

బాపూజీ ఇంటిని చూద్దాం

ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌క్లో పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్‌బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.

ఈ టూర్‌లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండిపోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగువ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది.







బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.

బాపూ మందిర్, కీర్తిమందిర్‌లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్‌లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి.

శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్‌లో బోనస్.

అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్‌లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్‌ని గుర్తు చేసుకోవాలి.

రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్‌కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండా పాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగా స్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్‌కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ ఫాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.


లక్ష్మణ్ ఝూలా

గంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝూలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝూలా అని చెబుతారు. రిషికేశ్‌కు మరికొంత దూరంలో రామ్ ఝూలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝూలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్‌ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్‌ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్‌లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

యోగా క్యాపిటల్

రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్‌లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే.

- వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి





హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్‌గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహం ఉంటుంది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది. కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్‌ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెకింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.

ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం.

అగ్రి ఆర్ట్

వరి పైరుతో చిత్రకళ

కొన్ని కళలను కళ్లారా చూడాల్సిందే తప్ప వాటికి కొత్త అర్థాలు చెప్పలేం.
కానీ, తన కళతో యువతకు ఏది ముఖ్యమో వివరిస్తున్నారు కేరళలోని వాయనాడ్‌కు చెందిన ప్రసీత్‌కుమార్ తయ్యిల్ అనే వ్యక్తి.
ఇంతకీ ఏం చేశాడా అంటారా.. ఫొటో చూడండి... ఇంకా అర్థం కాలేదు
విషయమేంటో స్వయంగా తెలుసుకోండి.

వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరీకి చెందిన ఒక రైతు తన వరి పొలాన్ని కాన్వాస్‌గా మార్చేశాడు. వివిధ రకాలైన వరి రకాల నారు ఉపయోగించి క్లిష్టమైన శివుని రూపాన్ని ఆవిష్కరించాడు. యువతను వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఈ కళను సృష్టించాను అని చెబుతున్నాడు. ఆ రైతు పేరు ప్రసీద్ కుమార్ తయ్యిల్. వరిపొలంలో వరి కళకు ప్రాణం పోసిన ఈ రైతును అభినందించకుండా ఉండలేం.



పంట పొలాలతో కళను సృష్టించడాన్ని పాడీ ఆర్ట్ అంటారు. ఇన్‌స్టాలేషన్‌లో టాన్బో ఆర్ట్ లేదా రైస్ ప్యాడీ ఆర్ట్ అని పిలువబడే జపనీస్ కళారూపం ఇది. దీనిని వ్యూహాత్మక పద్ధతిలో నాటిన వేలాది వరి నారు పెరిగి, ఆ తర్వాత రెమ్మల ద్వారా ఓ రూపం కనిపిస్తుంది.

అరుదైన వరి వంగడాలను సంరక్షించడమే ధ్యేయంగా!

ఈ కళాత్మక వెంచర్ కోసం తన 10 ఎకరాల వరి పొలంలో 30 సెంట్ల భూమిని అంకితం చేశాడు శ్రీ కుమార్. తన ప్రయత్నం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదని చెబుతున్నాడు. 'అరుదైన స్థానిక వరి జాతులను సంరక్షించడం, వాటిని ప్రచారం చేస్తూనే, వ్యవసాయం ఒక ఆచరణీయ వృత్తిగా యువతకు అవగాహన కల్పించడం లక్ష్యం' అంటున్నాడు.



ఆర్ట్‌కి నాలుగు రకాల వంగడాలు

వరి కళతో పాటు కుమార్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలను పండిస్తుంటాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన 100 రకాల వరి వంగడాలతో పంటలు పండించాడు. ఈ కళాకృతి కోసం మాత్రం నాలుగు విభిన్న వరి రకాలను ఉపయోగించాడు: నాజర్ బాత్ రకానికి ఊదా ఆకులతో, రక్తశాలి, చిన్నార్, జీరకసాల, ముదురు– లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటాయి.

పర్యాటకులకు ఆకర్షణ మంత్ర

కుమార్ మాట్లాడుతూ– 'ఆధునిక తరం వ్యవసాయం నుండి డిస్కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగులో తరచుగా అధిక ఖర్చులతో తక్కువ రాబడి వచ్చేదిగా భావిస్తుంటారు. అయితే, మూడు దశాబ్దాలుగా జపాన్, చైనాలోని రైతులు వరి కళ వంటి వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రాబడితో పాటు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సహజ సౌందర్యంతో వయనాడ్ దేశంలోనే ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతోంది. జిల్లాలోని రైతులు తమ వరి పొలాలకు పర్యాటకులను ఆకర్షించగలిగితే, వారు మరిన్ని మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధిస్తారు'అని ఆయన చెప్పారు.

కిందటేడాది విద్యార్థులు, రైతులు, పర్యాటకులతో సహా 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తన సైట్‌ను సందర్శించారని శ్రీ కుమార్ చెబుతున్నాడు. అంతే కాదు, ఈ వంగడాల ద్వారా ఆకర్షణీయమైన అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పటికి పది సార్లు కుమార్ తన పొలాల్లో వరి కళాకృతిని రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.20,000 ఖర్చుతో కూడుకున్నది. ప్రారంభ రూపురేఖలను ముందుగా నేల పైన గీసుకుని, ఆ తర్వాత 36 మంది కార్మికులతో కూడిన బృందంతో ఈ ఆర్ట్‌ను సాధించడానికి కుమార్.

ఏరియల్ ఆర్ట్

కళ - అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్‌గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది.

ఆకాశమే హద్దు



మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్‌పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్‌పాండే మాట్లాడుతూ, 'ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని' చెబుతోంది.

శరీర బరువులో సమతుల్యత

సిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్‌ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది'అని వివరిస్తుంది దేశ్‌పాండే.

ఎలా చేస్తారంటే...

ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, పోజులు, స్పిన్‌లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్‌లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్‌లో కళాకారులు సీలింగ్‌కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు.



అక్టోబర్‌లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శన

స్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు 'ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం' అని బ్రూగర్ చెప్పారు. 'వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం' అంటారు.

వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?

అహ్మదాబాద్‌లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– 'మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్‌కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్‌లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదుపాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్‌లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం' అని చెబుతోంది.

ఖర్చు ఎంతంటే..!

సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయిలు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్‌తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్‌లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్‌లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ.లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్‌ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది.

వారసత్వంగా అగ్ని ఆరాధన

మణిపూర్‌లోని ఆంద్రో గ్రామం. ఈ యేదాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.
అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే!





* ఉత్తమ గ్రామం

మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీని నిర్వహించింది. దీనిలో ఆంద్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆంద్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది.

ఆంద్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి.

ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : ఆంద్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది.

ఆంద్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టుకోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది.



పురోగతిపై ఆలోచించకుండా ఉండలేని యోచనను అమల్లో పెట్టడమే మంచిది..
- జోష్ జేమ్స్, ఓమ్నిచర్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు

బిజినెస్ రీల్

మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కలినాన్ సిరీస్ టూ..

- ధర రూ. 10.5 కోట్ల నుంచి ప్రారంభం



న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్ రాయిస్ మోటర్ కార్స్ తాజాగా కలినాన్ సిరీస్ టూ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.5 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ కలినాన్ సిరీస్ టూ రేటు రూ. 12.25 కోట్ల నుంచి ఉంటుంది. డెలివరీలు ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని సంస్థ రీజనల్ డైరెక్టర్ (ఆసియా పసిఫిక్) ఐరీన్ తెలిపారు. ఇందులో కొత్త టెక్నాలజీలు, కొత్త మెటీరియల్స్ ఉంటాయని, అప్‌డేటెడ్ డిజైన్‌తో దీన్ని రూపొందించామని వివరించారు. క్లయింట్ స్పెసిఫికేషన్‌ను బట్టి ధర ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అంతర్జాతీయంగా దీన్ని ప్రవేశపెట్టారు.

ఐఫోన్16పై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లు



ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16పై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆయా కార్డులపై 'ఐఫోన్ ఫర్ లైఫ్ ప్రోగ్రాం' కింద అత్యంత తక్కువగా నెలకు రూ. 2,497 ఈఎంఐ చొప్పున 24 నెలల వ్యవధికి కొనుగోలు చేయొచ్చు. కొత్త ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే వారికి ప్రస్తుత ఫోన్‌పై గ్యారంటీడ్ బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఇతరత్రా యాపిల్ వాచ్‌పై రూ. 2,500, ఎయిర్‌పాడ్స్‌పై రూ. 1,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అక్టోబర్‌లో ఏఐ ఎక్స్‌ప్రెస్ - ఏఐఎక్స్ విలీనం



న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం అక్టోబర్ తొలి వారంలో అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. గతంలో ఎయిరేషియా ఇండియాగా కార్యకలాపాలు నిర్వహించిన ఏఐఎక్స్ కనెక్ట్ పేరిట ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బదలాయిస్తారని చెప్పారు. దీంతో ఏఐఎక్స్ కనెక్ట్, అలాగే ఎయిర్‌లైన్ గుర్తింపు కోడ్ 'ఐ5' కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ నిత్యం 400 ఫ్లయిట్స్ నిర్వహిస్తున్నాయి. ఇరు సంస్థలకు 88 విమానాలున్నాయి. చట్టబద్ధంగా విలీనం అమల్లోకి రావడంతో ఏఐఎక్స్ కనెక్ట్‌కి చెందిన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన డెజిగ్నేటర్ కోడ్ 'ఐఎక్స్' కిందికి వస్తాయి. మరోవైపు, టాటా గ్రూప్‌లోనే భాగమైన మరో విమానయాన సంస్థ విస్తారాను ఎయిరిండియాలో విలీనం నవంబర్‌లో ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై కన్ను

ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే • ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ప్రాధాన్యం

భౌగోళిక అనిశ్చితుల ప్రభావం • దేశీ స్టాక్ మార్కెట్ల తీరుపై విశ్లేషకుల అంచనాలు



ముంబై: ప్రపంచ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు తదితర అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్ 2న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆటోరంగ అమ్మకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇవికాకుండా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. త్రైమాసికవారీగా కంపెనీలు వెల్లడించే తాజా వార్తలు వివిధ కౌంటర్లలో యాక్టివిటీకి కారణంకానున్నట్లు తెలియజేశారు. బ్లూచిప్ కంపెనీలలో నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్లను మరింత ముందుకు నడిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.

దేశీ గణాంకాలు

ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే తయారీ, సర్వీసుల రంగాలకు చెందిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పీఎంఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరును ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా వివరించారు. అయితే దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ పరిణామాలే మార్కెట్లకు కీలకం కానున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. కాగా.. ఇకపై రెండో త్రైమాసిక(జులై-సెప్టెంబర్) కార్పొరేట్ ఫలితాలవైపు ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. ఇన్వెస్టర్లలో కంపెనీల లాభార్జన మెరుగుపడనున్న అంచనాలున్నట్లు తెలియజేశారు.

విదేశీ అంశాలు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 0.5 శాతం వడ్డీ రేటు తగ్గింపు కారణంగా గత వారం మార్కెట్లు బలపడ్డాయి. ఆర్థిక గణాంకాలలో స్థిరత్వం, విదేశీ పెట్టుబడులు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు నాయిర్ వివరించారు. చైనా ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటన సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ఆసియా మార్కెట్లలో మరిన్ని పెట్టుబడులకు దారి చూపవచ్చని అంచనా వేశారు. కమోడిటీల ధరలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, కీలక గణాంకాలు మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2020 మార్చి తదుపరి యూఎస్ ఫెడ్ తొలిసారి వడ్డీ రేటును తగ్గించింది. దీంతో ఫండ్స్ రేట్లు 4.75-5 శాతానికి చేరాయి. సోమవారం (30న) ఫెడ్ చీఫ్ జెరోమీ పావెల్ ప్రసగించనున్నారు.

పెట్టుబడులు @ 9 నెలల గరిష్టం

- సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐల స్పీడ్

ఇటీవల దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి(27)వరకూ నికరంగా రూ. 57,359 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇది గత 9 నెలల్లో అత్యధికంకాగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇందుకు ప్రధాన కారణమైంది. దీంతో 2024లో దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించాయి. ఇంతక్రితం 2023 డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 66,135 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ జూన్ నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు నెలవారీగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు.

గత వారం రికార్డ్స్

గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 1,028 పాయింట్లు ఎగసింది. 85,572 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 85,978కు చేరింది. నిఫ్టీ 388 పాయింట్లు జమ చేసుకుని 26,179 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 26,277ను తాకింది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. మార్కెట్ విలువరీత్యా బీఎస్‌ఈలో టాప్-10 కంపెనీలలో 8 కౌంటర్లు లాభపడ్డాయి. దీంతో టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఉమ్మడిగా రూ.1.21 లక్షల కోట్లకుపైగా బలపడింది. వీటిలో ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.53,653 కోట్లు పెరిగి రూ. 20,65,198 కోట్లయ్యింది. ఎస్‌బీఐ విలువ రూ.18,519 కోట్లు పుంజుకుని రూ. 7,16,334 కోట్లను తాకింది. ఎయిర్‌టెల్ విలువ రూ. 13,095 కోట్లు బలపడి రూ.9,87,905 కోట్లకు, ఐటీసీ విలువకు రూ.9,927 కోట్లు జమయ్యి రూ. 6,53,835 కోట్లకు చేరింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 8,593 కోట్ల వృద్ధితో రూ. 15,59,052 కోట్లుగా నమోదైంది.

ఎఫ్‌డీఐలపై మరింత పర్యవేక్షణ

పరిశీలనలో నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు



న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు సంబంధించి నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. విదేశీ పెట్టుబడులు వచ్చిన తర్వాత వాటి వినియోగం సమీక్ష, పర్యవేక్షణ ఇందులో భాగంగా ఉండనుంది. ఈ వివరాలను విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నట్టు తెలిపాయి. ''తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) దాదాపు అన్ని దేశాల్లోనూ పర్యవేక్షణ ఉంది. భారత్‌లోనూ ఇది ఉండాలన్న సూచనలు వచ్చాయి''అని ఆ వర్గాలు వెల్లడించాయి. దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా ఉంటున్నాయా? అవి చట్టబద్ధమైన మార్గాల ద్వారానే వస్తున్నాయా? అన్నది పర్యవేక్షించేందుకు ఈ యంత్రాంగం ఏర్పాటు వీలు కల్పిస్తుందని తెలిపాయి. 140 కోట్ల జనాభాతో కూడిన భారత్, స్థిరమైన విధానాలు, యువతరం, నైపుణ్య మానవ వనరుల లభ్యత ఇవన్నీ కలసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా ఉండడం గమనార్హం. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, విధానాలను సరళీకరించడం, వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా పలు చర్యలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం తీసుకోవడం తెలిసిందే. అంతరిక్షం, ఈ-కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్ట్ తయారీ, డిజిటల్ మీడియా, కోల్ మైనింగ్, రక్షణ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి నిబంధనలను సైతం సడలించింది.

బీమాపై ఈ అపోహలొద్దు..

ఆర్థిక భద్రతను సాధించడానికి, అనూహ్య రిస్కుల నుంచి రక్షణ పొందడానికి బీమా అనేది చాలా కీలకం. అయినప్పటికీ బోలెడన్ని అపోహల కారణంగా బీమా తీసుకోవడం గురించి చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఇక కొందరు తాము బీమా పాలసీనే తీసుకుంటున్నామనే ఉద్దేశంతో యులిప్స్ లేదా ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇవి పెట్టుబడి సాధనాలు. మరికొందరు తమ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, అయితే అవసరానికి మించినంత కవరేజీ లేకపోతే దేనికీ సరిపోనంత తక్కువ కవరేజీని కూడా తీసుకుంటూ ఉంటారు. బీమా అవసరాలు ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరికి అనువైనది మరొకరికి అనువుగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొన్ని అపోహలను తొలగించి బీమా కొనుగోలుపై తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయకరంగా ఉండటమే ఈ కథనం ఉద్దేశం.



కవిత సుబ్రమణియన్
కో-ఫౌండర్, అప్‌స్టాక్స్



అపోహ 1: జీవితాంతం జీవిత బీమా అవసరం

జీవిత బీమా అంటే మనకు 85 ఏళ్లు వచ్చినా కూడా అవసరమవుతుందనేది సాధారణంగా ఉన్న అపోహ. అయితే, ఈ అభిప్రాయం సరైనది కాదు. వాస్తవానికి, పాలసీదారు అకస్మాత్తుగా మరణించిన పక్షంలో వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఆర్థికంగా మద్దతునివ్వడమనేదే జీవిత బీమా ప్రధానోద్దేశం. మీ పిల్లలు లేదా మీపై ఆధారపడిన వారు నిలదొక్కుకున్న తర్వాత భారీ కవరేజీ పాలసీ అవసరం తగ్గుతుంది. కాబట్టి మీ ప్రస్తుత జీవిత దశకు తగినంత కవరేజీ ఉండేలా చూసుకునేందుకు మధ్యమధ్యలో మీ కుటుంబ ఆర్థిక అవసరాలను సమీక్షించుకుంటూ ఉండాలి.

అపోహ 2: పొగతాగే వారు అధిక ప్రీమియం చెల్లించాలి

స్మోకింగ్ వల్ల ప్రీమియం భారం పెరగడమనేది వాస్తవమే అయినప్పటికీ ఇందులోనూ ఒక చిన్న వెసులుబాటు ఉంది. స్మోకింగ్ మానేసి ఒక ఏడాది పాటు అలాగే ఉండగలిగితే, నాన్-స్మోకర్స్ స్థాయిలో ప్రీమియంలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటించే వారికి బీమా సంస్థలు తగు ప్రోత్సాహకాలిస్తాయి.

అపోహ 3: ఆరోగ్య సమస్యలు లేదా స్మోకింగ్‌ను దాచి పెడితే ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు

ఆరోగ్య సమస్యలు లేదా స్మోకింగ్ అలవాట్ల వివరాలను దాచిపెట్టడం ద్వారా ప్రీమియంలను తగ్గించుకోవచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైన అపోహ. ప్రతీ బీమా పాలసీకి నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాతే నిర్దిష్ట ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ప్రీమియంలను తగ్గించుకోవడానికి ఆరోగ్య సమస్యను దాచిపెట్టి, ఆ తర్వాత అది తీవ్రమైతే, ఇన్సూరెన్స్ పాలసీ నుంచి ప్రయోజనం పొందలేరు. అవసరమైనప్పుడు పూర్తి కవరేజీ లభించేలా చూసుకునేందుకు పాలసీ తీసుకునేటప్పుడే పూర్తి వివరాలను వెల్లడించడం శ్రేయస్కరం.

అపోహ 4: ఆరోగ్యంగా, యవ్వనంలోనే ఉన్నాం కాబట్టి, ముందుగా బీమా తీసుకోవాల్సిన అవసరం ఉండదు

ఇది కూడా చాలా రిస్కుతో కూడుకున్న అపోహ. జీవితం అనూహ్యమైనది. కాబట్టి అన్నివేళలా ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవడమనేది శ్రేయస్కరం. బీమా అనేది ఆరోగ్యంగా ఉన్న యువతకు కూడా రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా అనూహ్యమైన ఎదురుదెబ్బలు తలెత్తినప్పుడు మద్దతుగా నిలుస్తుంది. అంతేగాకుండా చిన్న వయస్సులోనే బీమా పాలసీ తీసుకోవడం వల్ల కట్టాల్సిన ప్రీమియం తగ్గుతుంది. సుదీర్ఘకాలం పాటు రక్షణ లభిస్తుంది. వీలైనంత త్వరగా బీమాను తీసుకోవడం వల్ల జీవితంలో వివిధ దశల్లో కవరేజీ కొనసాగుతూనే ఉంటుంది.

అపోహ 5: బీమా పాలసీ కొంటే పర్సుకు చిల్లు పడుతుంది

చాలా మంది బీమా అనేది అనవసర ఖర్చు అనుకుంటూ ఉంటారు. అయితే, బీమా అనేది విలాసవంతమైన సాధనం కాదు. అవసరం. మీరు ఎంత ముందుగా కొనుక్కుంటే, ఖరీదు అంత తగ్గుతుంది. జీవిత బీమా పేరిట సాధారణంగా తప్పుగా విక్రయించే యులిప్‌లు లేదా ఎండోమెంట్ ప్లాన్ల వంటి సంక్లిష్టమైన ప్రోడక్టుల జోలికి వెళ్లకండి. దానికి బదులుగా సరళమైన టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకుంటే తక్కువ ఖర్చులతో మెరుగైన కవరేజీ పొందవచ్చు. ప్రీమియంలపై భారీగా వెచ్చించనక్కర్లేదు.

అపోహ 6: ఎంప్లాయర్ ఇచ్చే బీమా కవరేజీ సరిపోతుంది.

మనం పని చేసే సంస్థ (ఎంప్లాయర్) ఇచ్చే బీమా పథకంపైనే పూర్తిగా ఆధారపడితే సరిపోకపోవచ్చు. సాధారణంగా ఎంప్లాయర్ ఇచ్చే ఇన్సూరెన్స్ అనేది ప్రామాణిక కవరేజీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. మన అవసరాలన్నింటికీ కవరేజీ ఉండకపోవచ్చు. అదనంగా వ్యక్తిగత బీమా తీసుకుంటే ఉద్యోగం మారినా లేక ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి తప్పుకున్నా కూడా సమగ్రమైన కవరేజీ, ఆర్థిక భద్రత ఉంటుంది. వ్యక్తిగత పాలసీలు మన ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అవసరాలకు తగిన కవరేజీనిచ్చేలా విధంగా ఉంటాయి.

అపోహ 7: జీవిత బీమా అనేది ఓ పెట్టుబడి సాధనం

అందరూ భావించే దానికి భిన్నంగా, జీవిత బీమా అనేది పెట్టుబడి సాధనం కాదు. ఇది పాలసీదారు మరణించిన పక్షంలో కుటుంబం మరియు పాలసీదారుపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఇక్కట్లు పడకుండా రక్షణ కవచంలాగా ఉపయోగపడేందుకు ఉద్దేశించిన సాధనం. మన కుటుంబం ఆర్థికంగా భద్రంగా ఉందనే నమ్మకాన్ని, నిశ్చింతను కలిగించడమే జీవిత బీమా ప్రాథమిక ఉద్దేశం. అంతే తప్ప పెట్టుబడులపై రాబడులను అందించడం కాదు.

బీమా గురించి సాధారణంగా నెలకొన్న అపోహల్లో ఇవి కొన్నే. ఇవే కాకుండా బీమాను కొనుగోలు చేయకుండా అడ్డుపడే అపోహలు మార్కెట్లో మరెన్నో కూడా ఉన్నాయి. బీమా అనేది జీవితాన్ని సులభతరం చేసుకునేందుకు, ఆర్థిక భద్రత పొందేందుకు, భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునేందుకు ఉద్దేశించినదని గుర్తుంచుకోవాలి.

బలమైన రాబడుల చరిత్ర

స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో రిస్క్ ఎక్కువ. కానీ, దీర్ఘకాలం పాటు (పదేళ్లు అంతకుమించి) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బలమైన రాబడులు సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక మధ్యలో మార్కెట్ల పతనంతో కలత చెందాల్సిన పని ఉండదు. అప్పుడు మీ పెట్టుబడితో ఎక్కువ యూనిట్లు సమకూరుతాయి. కేవలం దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారికే ఇవి అనుకూలం. స్వల్పకాలం కోసం ఇవి అనుకూలం కాదు. వీటిల్లో అస్థిరతలు, రిస్క్ ఎక్కువ. కనుక రాబడుల కోసం రిస్క్ తీసుకునే ధోరణి ఉన్న వారు తమ పోర్ట్‌ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.

నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్



రాబడులు

నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో రాబడి 50 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిని ఏడాదిలోనే 50 శాతం వృద్ధి చేసింది. మూడేళ్ల కాలంలోనూ ఏటా 32 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఐదేళ్లలో చూసుకుంటే ఏటా 38 శాతం, ఏడేళ్లలో 26 శాతం, పదేళ్లలో 25 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ పథకంలో డైరెక్ట్ ప్లాన్ 2013 జనవరిలో ప్రారంభమైంది. రెగ్యులర్ ప్లాన్ అయితే 2010లోనే మొదలైంది. రెగ్యులర్ ప్లాన్‌లోనూ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏటా 23 శాతం మేర రాబడి వచ్చింది. ఈ పథకంలో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం రూ.100 నుంచి (ఎస్‌డబ్ల్యూపీ) వెనక్కి తీసుకోవచ్చు.



పెట్టుబడుల విధానం..

స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. కానీ, పోర్ట్‌ఫోలియో చూస్తే అలా అనిపించదు. మొత్తం పెట్టుబడుల్లో 32 శాతమే స్మాల్‌క్యాప్‌లో కనిపిస్తాయి. రిస్క్‌ను తగ్గించడం కోసం ఫండ్ మేనేజర్లు ఈ విధానం అనుసరిస్తున్నారు. పైగా ఈ పథకం ఎంపిక చేసుకునే స్టాక్స్ అన్నీ దాదాపుగా భవిష్యత్తులో మిడ్, లార్జ్‌క్యాప్‌గా అవతరించే సామర్థ్యాలున్నవే. ఈ పథకం పెట్టుబడుల చరిత్రను గమనిస్తే ఇలాంటివి పదుల సంఖ్యలో కనిపిస్తాయి. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.

టాప్ ఈక్విటీ హోల్డింగ్స్

కంపెనీ	పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్	1.78
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్	1.65
ఎంసీఎక్స్	1.57
వోల్టాంప్ ట్రాన్స్‌ఫార్మర్స్	1.50
అపార్ ఇండస్ట్రీస్	1.43
కిర్లోస్కర్ బ్రదర్స్	1.32
బీహెచ్‌ఈఎల్	1.31
తేజాస్ నెట్‌వర్క్స్	1.25
ఎన్ఎల్‌సీ ఇండియా	1.23
ఎస్‌బీఐ	1.22

పోర్ట్‌ఫోలియో

ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.61,000 కోట్లున్నాయి. ఇందులో 95.99 శాతం మేర ఈక్విటీలకు కేటాయించింది. మార్కెట్ల కరెక్షన్‌లో పెట్టుబడుల కోసం 4 శాతం నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 17 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లో 50.57 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 32.56 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇండస్ట్రియల్స్ కంపెనీలకు అత్యధికంగా 25 శాతం కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 14.47 శాతం, కన్స్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీలకు 13.74 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.

వివాద్ సే విశ్వాస్ పథకం 2024



కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు

గతంలో ఇటువంటి స్కీములు వచ్చాయి. ప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడ అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంత వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వివాదాలు పోయి ఒకరి విశ్వాసాన్ని మరొకరు పొందడమే దీని పరమావధి. ఈ స్కీమ్‌ని నోటిఫై చేశారు.

ముఖ్యాంశాలు

1. 2024 జులై వరకు ఏర్పడ్డ వివాదాలకు ఇందులో అవకాశం కల్పించారు.
2. సుప్రీం కోర్టు ముందు, హైకోర్టులు ముందు, ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాల విషయంలో మీరు డిక్లేర్ చేయొచ్చు.
3. సెర్చ్‌లో, సీజర్‌లో, ప్రాసిక్యూషన్‌లో ఉన్నవి, విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం తెలియచేయని వారికి ఇతర చట్టాల ప్రకారం ఏర్పడ్డ ప్రొసీడింగ్స్‌కి ఈ స్కీమ్ వర్తించదు.
4. 2020లో అమల్లోకి వచ్చిన స్కీములోలాగే ఉదాహరణల వర్తింపు, విధివిధానాలు, సెటిల్మెంట్ పద్ధతి మొదలైనవి ఉన్నాయి.
5. పన్ను, వడ్డీ, పెనాల్టీ, రుసుము మొదలైన విషయాల్లో వివాదం.. అంటే తేడా ఉంటే, ఈ స్కీమ్‌లో ప్రయోజనం పొందవచ్చు.
6. అప్పీలు ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కీమ్‌లోకి రావచ్చు.
7. కమిషనర్ ముందు రివిజన్‌కి వెళ్లినప్పుడు, ఆ విషయం పెండింగ్‌లో ఉంటే ఇందులో ప్రయోజనం పొందవచ్చు.
8. సకాలంలో డిక్లరేషన్స్ ఇచ్చి ఈ స్కీమ్‌లో చేరితే పన్నుల భారం తగ్గుతుంది. వివాదం సమసిపోతుంది. డిపార్ట్‌మెంట్ దృష్టిలో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.

ఇందులో నాలుగు ఫారాలు ఉన్నాయి. మొదటి ఫారం ఒక డిక్లరేషన్. ప్రతి వివాదానికొక ఫారం ప్రత్యేకంగా దాఖలు చేయాలి. రెండో ఫారం, అంటే నిర్ధారిత అధికారి జారీ చేసే ధృవపత్రానికి సంబంధించినది. మూడో ఫారంలో పన్ను చెల్లింపు వివరాలుంటాయి. నాలుగో ఫారంలో స్కీము ఉత్తర్వులు ఉంటాయి. ముందుగా ఫారం 1 ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. దీనితో పాటు ఫారం 3 కూడా వేయాలి. అయితే, ఫారం 3 అప్పీల్ విత్‌డ్రా చేసినట్లు వివరాలు ఇవ్వాలి. మనం విత్‌డ్రా చేసినట్లయితేనే ఈ స్కీమ్‌కి అర్హత సంపాదిస్తాము. విత్‌డ్రా చేసే నాటికి అప్పీలు ఆర్డర్లు పూర్తయినట్లుగా ఉండకూడదు. అంటే, ఇప్పటికి ఆర్డర్లు అయినట్లు ఉండేవారు ఈ స్కీమ్‌లో చేరకూడదు. ముందు ముందు ఎటువంటి ప్రాసిక్యూషన్స్ ఉండవు. ఇలాంటి స్కీమ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. సమయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితి ఉండదు. అప్పీలు తీరేవరకు టెన్షన్ మొదలైనవి ఉండవు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పెండింగ్ వివాదాలు మాయం అవుతాయి. మీ దగ్గర ఏవైనా పెండింగ్‌లో ఉంటే ఈ స్కీమ్‌లో చేరడం మంచిది.

ఆసీస్‌దే సిరీస్

చివరి వన్డేలో ఇంగ్లండ్‌పై ఘన విజయం

- ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు



బ్రిస్టల్: టాపార్డర్ రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 49 పరుగుల తేడాతో గెలిచి 3–2తో సిరీస్ కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ హ్యారీ బ్రూక్ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా వేగంగా ఆడాడు. విల్ జాక్స్ (0), జెమీ స్మిత్ (6), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బెథెల్ (13) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ట్రావిస్ హెడ్ 4, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. ఆ తర్వాత ఆట సాధ్యపడలేదు. దీంతో ఆసీస్ లక్ష్యాన్ని 117 పరుగులుగా నిర్ణయించారు. అప్పటికే ఆస్ట్రేలియా 49 పరుగుల ముందు ఉండటంతో కంగారూలకు సిరీస్ దక్కింది. మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 58; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... ట్రావిస్ హెడ్ (31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జోష్ ఇంగ్లిస్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ట్రావిస్ హెడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.



శ్రీలంక క్లీన్‌స్వీప్

- 2–0తో సిరీస్ కైవసం
- ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు
- కమిందు మెండిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'
- ప్రభాత్ జయసూర్యకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'

గాలే: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో విజయం సాధించిన శ్రీలంక 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గత పదిహేనేళ్లలో న్యూజిలాండ్‌పై శ్రీలంకకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 199/5తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 360 పరుగులకు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (64 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (99 బంతుల్లో 78; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ సాన్‌ట్నర్ (115 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన కివీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడారు. లంక బౌలర్లలో అరంగేట్ర మ్యాచ్ ఆడిన నిషాన్ 6 వికెట్లతో అదరగొట్టగా... ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు శ్రీలంక 602/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్‌లో కాస్త పోరాడినా... న్యూజిలాండ్ గట్టెక్కలేకపోయింది. గాలే మైదానంలో శ్రీలంక చేతిలో న్యూజిలాండ్‌కు ఇది వరసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఆరో టెస్టు మ్యాచ్ గెలిచిన శ్రీలంక... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. 2023–25 డబ్ల్యూటీసీ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఐదింట నెగ్గి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి 55.56 విజయాల శాతంతో పట్టిక మూడో స్థానానికి చేరింది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా లంక ముందుకు సాగుతున్నది. మరోవైపు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్ 3 విజయాలు, 5 పరాజయాలతో 37.50 విజయ శాతంతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు సెంచరీతో చెలరేగిన శ్రీలంక మిడిలార్డర్ ప్లేయర్ కమిందు మెండిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', రెండు మ్యాచ్‌ల్లో కలిపి 18 వికెట్లు పడగొట్టిన లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.

6 గాలేలో న్యూజిలాండ్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక గెలిచింది. ఒకే వేదికపై, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా లంక రికార్డుల్లోకెక్కింది. పెర్త్ స్టేడియంలో పాకిస్తాన్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆస్ట్రేలియా, సెంచూరియన్ పార్క్‌లో శ్రీలంకతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాయి.

9 టెస్టు క్రికెట్‌లో తొమ్మిది వేర్వేరు జట్లపై 600 పైచిలుకు పరుగులు చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మినహా మిగిలిన టెస్టు క్రికెట్ ఆడే అన్ని దేశాలపై శ్రీలంక ఈ ఫీట్ నమోదు చేసింది.

భారత యువ షూటర్ల పసిడి గురి

- పురుషుల, మహిళల జట్లకు స్వర్ణాలు
- ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్



న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాలతో మెరిశారు. పెరూ వేదికగా జరిగిన మెగాటోర్నీ పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగాల్లో భారత షూటర్లు రెండు పసిడి పతకాలు సాధించగా, వ్యక్తిగత విభాగంలో ఒక కాంస్యం లభించింది. బాలుర విభాగంలో ఉమేశ్ చౌదరి, ప్రద్యుమ్న సింగ్, ముకేశ్‌తో కూడిన భారత జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. రొమేనియా (1716 పాయింట్లు), ఇటలీ (1707 పాయింట్లు) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. బాలికల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కనిష్క డాగర్, లక్షిత, అంజలి చౌదరితో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో బంగారు పతకం ఖాతాలో వేసుకుంది. అజర్ బైజాన్ జట్టు 1707 పాయింట్లతో రజతం గెలుచుకోగా.. ఉక్రెయిన్ షూటర్లు 1704 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. బాలికల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్‌లో కనక్ కాంస్య పతకం గెలుచుకుంది. మొత్తం 217.6 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచింది.

ఉమేశ్‌కు చుక్కెదురు

టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచి జోరు మీదున్న భారత యువ షూటర్ ఉమేశ్ చౌదరి వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించి భేష్ అనిపించుకున్నాడు. అయితే తుది పోటీలకు నిర్ణీత సమయం కంటే కాస్త ఆలస్యంగా వచ్చిన కారణంగా ఉమేశ్‌కు నిర్వాహకులు జరిమానా వేశారు. రెండు పాయింట్లు కోత విధించడంతో అతడు ఫైనల్లో పతకానికి దూరమై... ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. నిర్ణీత సమయంలో నిర్దేశించి ప్రాంతానికి చేరుకోవడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య నిబంధనావళి ప్రకారం ఈ జరిమానా విధించారు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఉమేశ్ మూడో స్థానంలో, ప్రద్యుమ్న నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.



గోల్ కొడుతున్న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఆటగాడు అలాద్దీన్

కేరళ, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ 'డ్రా'

ఇండియన్ సూపర్ లీగ్

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా ఆదివారం కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో 'డ్రా'గా ముగిసింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్ తరఫున అలాద్దీన్ అజారై (58వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... కేరళ బ్లాస్టర్స్ తరఫున నోహ సాదావు (67వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ద్వితీయార్ధం ఆరంభంలో లభించిన ఫ్రీకిక్‌ను అలాద్దీన్ గోల్‌గా మలిచి నార్త్ ఈస్ట్ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లగా... కాసేపటికే నోహ చక్కటి గోల్‌తో స్కోరు సమం చేశాడు. లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కేరళ బ్లాస్టర్స్ జట్టు ఒక విజయం, ఒక ఓటమి, ఒక 'డ్రా'తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అన్నే మ్యాచ్‌లు ఆడిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం, ఒక ఓటమి, ఒక 'డ్రా'తో నాలుగు పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (9 పాయింట్లు) టాప్‌ప్లేస్‌లో ఉండగా... రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట ఓడిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పట్టిక అట్టడుగున ఉంది. మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.

కోలుకుంటున్న ముషీర్ ఖాన్



న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ముంబై క్రికెటర్ ముషీర్ ఖాన్ వేగంగా కోలుకుంటున్నాడు. ఇరానీ కప్‌లో పాల్గొనేందుకు తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన 19 ఏళ్ల ముషీర్ ఖాన్ మెడ భాగంలో గాయాలయ్యాయి. ఇది తనకు పునర్జన్మ వంటిదని ముషీర్ పేర్కొన్నాడు. 'నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్ సంఘం (ఎమ్‌సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు' అని ముషీర్ ఆదివారం పేర్కొన్నాడు. టీమిండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ముషీర్ భారీ సెంచరీతో మెరిశాడు. ఈ ప్రమాదం కారణంగా అతడు అక్టోబర్ 1 నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్‌తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి.

వుషూలో ఏడు పతకాలు

జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: వుషూ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏడు పతకాలతో సత్తాచాటింది. బ్రూనై వేదికగా ఆదివారం ముగిసిన పోటీల్లో భారత వుషూ ప్లేయర్లు రెండు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు కైవసం చేసుకున్నారు. బాలుర 48 కేజీల విభాగంలో భారత ప్లేయర్ ఆర్యన్... చైనా ప్లేయర్‌ను చిత్తు చేసి పసిడి పతకం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఇరాన్ ప్లేయర్‌పై విజయం సాధించిన శౌర్య బంగారు పతకంతో మెరిశాడు. నంగ్ మింగ్‌బి బోర్ఫఖన్ రజత పతకం సాధించాడు. తనీశ్ నాగర్ (56 కేజీలు), అభిజీత్ (60 కేజీలు), యువరాజ్ (42 కేజీలు) బాలుర విభాగంలో కాంస్య పతకాలు గెలవగా... బాలికల విభాగంలో దివ్యాన్షి (60 కేజీలు) కాంస్యం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ నుంచి 24 మంది ప్లేయర్లు బరిలోకి దిగగా... అందులో ఏడుగురు పతకాలతో తిరిగి రావడం ఆనందంగా ఉందని భారత వుషూ సంఘం వెల్లడించింది.

మెయిన్ 'డ్రా'కు అడుగు దూరంలో లక్ష్మి

జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి దండు లక్ష్మి ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ మెయిన్ 'డ్రా'కు అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం జరిగిన అర్హత టోర్నీ మహిళల సింగిల్స్ పోరులో లక్ష్మి 6–2, 6–0తో గుజరాత్‌కు చెందిన మహి త్రివేదిపై విజయం సాధించింది. క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో వేలుమణి (తమిళనాడు)తో లక్ష్మి తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే లక్ష్మి ప్రధాన 'డ్రా'కు అర్హత సాధించనుంది. పురుషుల విభాగంలో ధీరజ్ 6–3, 3–6, 10–8తో ప్రణవ్ కొరాడే నెగ్గాడు. బాలికల అండర్–18 విభాగంలో ధాత్రి దేవ్, పాల్ ఉపాధ్యాయ్ మెయిన్ 'డ్రా'కు అర్హత సాధించారు.

సెలక్టర్ పదవికి యూసుఫ్ రాజీనామా

లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెలక్టర్లలో ఒకడైన మాజీ ఆటగాడు మొహమ్మద్ యూసుఫ్ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. కెప్టెన్లు, కోచ్‌లు, ఒక విశ్లేషకుడు కూడా సభ్యుడిగా ఉన్న సెలక్షన్ కమిటీలో యూసుఫ్‌తో పాటు మరో మాజీ ఆటగాడు అసద్ షఫీక్ కూడా భాగంగా ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఘోర వైఫల్యాలపై సెలక్టర్ యూసుఫ్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిని అతను తట్టుకోలేకపోయాడని అతని సన్నిహితులు చెప్పారు. అయితే తనకు ఇష్టమైన కోచింగ్ బాధ్యతలకు మాత్రం యూసుఫ్ దూరం కావడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. పాక్ నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో యూసుఫ్ బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 50 ఏళ్ల యూసుఫ్ పాక్ తరఫున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడి దాదాపు 17 వేలకు పైగా పరుగులు సాధించాడు.



లావోస్‌పై భారత్ ఘనవిజయం

ఏఎఫ్‌సీ అండర్–20 ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ

వీన్‌టీన్ (లావోస్): ఏఎఫ్‌సీ అండర్–20 ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ 2–0తో లావోస్‌పై విజయం సాధించింది. ఆదివారం గ్రూప్ 'జి'లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. మన జట్టు తరఫున గగమ్‌సర్ గొయెరీ (69వ నిమిషంలో), థంగ్లాసాన్ గాంగ్టె (84వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ద్వితీయార్ధంలో మనవాళ్లు చెలరేగి ఆడి రెండు గోల్స్‌తో ఆతిథ్య జట్టును చిత్తుచేశారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచిన భారత్ 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇరాన్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానం సాధించింది. మొత్తం పది గ్రూప్‌లు పాల్గొన్న ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఒక్కో గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన పది జట్లతో పాటు... ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఐదు టీమ్‌లు వచ్చే ఏడాది చైనా వేదికగా జరగనున్న ఏఎఫ్‌సీ అండర్–20 ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాయి.



నేడు 'శాఫ్' అండర్–17 చాంపియన్‌షిప్ ఫైనల్

భారత్ VS బంగ్లాదేశ్

థింపు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ ఆరంభ పోరులో బంగ్లాదేశ్‌పైనే విజయం సాధించిన భారత్... సోమవారం ఫైనల్లో మరోసారి బంగ్లాతో తలపడనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్... స్థాయికి తగ్గ ఆటతీరుతో తుదిపోరుకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, మాల్దీవులుపై విజయాలు సాధించిన భారత్ శనివారం జరిగిన సెమీఫైనల్లో నేపాల్‌ను మట్టికరిపించింది. ఇప్పటి వరకు వేర్వేరు ఏజ్ గ్రూప్స్‌లో నిర్వహించిన శాఫ్ కప్ ఫైనల్స్‌లో నాలుగు సార్లు భారత్, బంగ్లాదేశ్ తలపడగా అందులో మూడు సార్లు (2019 అండర్–18; 2022 అండర్–20; 2023 అండర్–16లో) భారత్ చాంపియన్‌గా నిలవగా.. బంగ్లాదేశ్ ఒకసారి (2015 అండర్–16) టైటిల్ సాధించింది. బంగ్లాదేశ్‌పై విజయం సాధించి మరోసారి టైటిల్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని భారత హెడ్ కోచ్ ఇషాఫ్ అహ్మద్ పేర్కొన్నాడు.

మెట్రోలో పీతలాటకం!



మహానగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్‌ఫోన్లు, చేతుల్లో స్మార్ట్‌ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలోంచి కాక పోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళకు గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది. ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో 'హెడ్‌ఫోన్' ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కరుస్తూ పారిపోయేందుకు ప్రయత్నించాయి. చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. 'సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో జనం సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్' అని ఒకరు, 'పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..' అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియదు!

- సాక్షి, నేషనల్ డెస్క్

పాక్ మనతో స్నేహంగా ఉంటే..
ఐఎంఎఫ్‌కు మించి ఆదుకునేవాళ్లం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు



పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 'జమ్మూకశ్మీర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది. ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ'' అన్నారు. ''పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం'' అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ''అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దుర్వినియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి'' అని విమర్శించారు.

- శ్రీనగర్

200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా జుకర్‌బర్గ్ రికార్డు



సామాజిక మాధ్యమం 'ఫేస్‌బుక్' సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ 'మెటా ప్లాట్‌ఫామ్స్' లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్‌లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్‌మార్కెట్లో ఈ ఏడాది 'మెటా' షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. 'మెటా' చేతిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగామ్, థ్రెడ్స్ సోషల్‌మీడియాలతోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే 'ఏఐ అసిస్టెంట్'గా ఎదగబోతోందని గతవారం 'మెటా కనెక్ట్ 2024' కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్(272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, 'ఎక్స్'కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్‌వీఎంహెచ్‌సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి.

- వాషింగ్టన్

నేపాల్‌లో వరద బీభత్సం
150కి చేరిన మృతులు

కఠ్మాండు: నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 150కి పెరిగింది. 64 మంది గల్లంతవగా 61 మంది గాయపడ్డారు. 322 ఇళ్లు కూలిపోయాయి. కఠ్మాండు లోయలో ఇలాంటి వరదలు గడిచిన 45 ఏళ్లలో ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సరిహద్దులోని ధాడింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి బస్సు బోల్తా పడటంతో 19 మంది మృతి చెందారు. భక్తాపూర్ నగరంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ ఇల్లు కూలి ఐదుగురు మృతి చెందారు. మక్వాన్‌పూర్‌లోని ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు క్రీడాకారులు మృతి చెందారు. మరికొందరు వరద నీటిలో కొట్టుకుపోయారు.

బిహార్‌లో వరద హెచ్చరికలు...

బీర్‌పూర్, వాల్మీకినగర్ బ్యారేజీల నుంచి ఆదివారం భారీగా నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని బిహార్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన 13 జిల్లాలు నీటి విడుదలతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బీర్‌పూర్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో గోపాల్‌పూర్ సమీపంలోని కోసి తూర్పు కరకట్టపై శనివారం రాత్రి లీకేజీ సంభవించింది. దాంతో హుటాహుటిన మరమ్మతులు చేశారు.

దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న



న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. '' దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచ్చితమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్‌వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచ్చితంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యార్థికి విద్య అందించాలి'' అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు.




పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
దుమ్ము రేపుతున్న సూపర్ కంప్యూటర్లు

సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్‌చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...!

పరమశివుని పేరుతో పరమ్ రుద్ర

పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్‌పీసీ వ్యవస్థలు సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి.



నవ్యావిష్కరణకు రాచబాటలు

యువ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్‌కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచ్చితత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు.

అర్క, అరుణిక పనేంటి?

వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్‌పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచ్చితత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు.

- సాక్షి, నేషనల్ డెస్క్

ఏఏ పనుల్లో వాడతారు?

- వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు.
- పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్‌ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు.
- వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్‌విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం.
- సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేషిస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది.
- ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్‌లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు.
- మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శాస్త్రాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్‌రుద్రను ఏర్పాటుచేశారు.
- దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.



లేబర్ పార్టీకి షాక్
పార్టీకి ఎంపీ రోజీ డఫీల్డ్ రాజీనామా

లండన్: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఎంపీ రోజీ డఫీల్డ్ రాజీనామా చేశారు. కెంట్‌లోని కాంటర్‌బరీ నుంచి గెలుపొందిన ఆమె ఇక హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. ఖరీదైన కానుకల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రోజీ బహిరంగ రాజీనామా లేఖ రాశారు. స్టార్మర్‌ను క్రూరమైన నేతగా అభివర్ణించారు. తన రాజీనామా నిర్ణయానికి దారితీసిన అనేక పరిణామాలున్నా.. ప్రధాన కారణం ప్రభుత్వ ప్రజాదరణ లేని విధానాలేనన్నారు. లక్షలాది మంది నిరుపేదలను ప్రభావితం చేసే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని, ఇది తెలివైన రాజకీయం కూడా కాదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ''ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మార్పును అందించడానికి ప్రధానికి నిబద్ధత లేదు. ఆయన ప్రాథమిక రాజకీయాలు కూడా తెలియని వ్యక్తి. పార్టీని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు'' అని మండిపడ్డారు. ''జూలైలో ప్రభుత్వం మారినప్పటి నుంచి మీ కపటత్వం విస్మయానికి గురిచేస్తోంది. మీ అవగాహనా రాహిత్యంపై నేను, నా సహోద్యోగులు ఎంత కోపంగా ఉన్నామో మాటల్లో చెప్పలేను. ఓటర్ల నమ్మకాన్ని, మా చిరకాల విజయాన్ని తీసి పారేశారు. ఒకప్పుడు గర్వించదగ్గ మా పార్టీని చెడగొట్టడానికి, అవమానించడానికి మీరు, మీ అంతర్గత వర్గం చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను'' అని లేఖలో పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి 'ఎస్‌బీఐ' శాఖ
కేటుగాళ్ల నిర్వాకం • ముగ్గురి అరెస్ట్

జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్‌లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు 'ఫిక్స్‌డ్' డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు.

శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్‌బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్‌బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

రాజకీయాల్లోకి మహిళలు: రాహుల్

న్యూఢిల్లీ: నిజమైన సమానత్వం, న్యాయం దక్కాలంటే మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మార్పు కోరుకునే మహిళలంతా 'శక్తి అభియాన్'లో జాయినవ్వాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశం కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిని ఏర్పాటు చేసింది. 'రాజకీయాల్లో మహిళల వాణిని మరింతగా వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ 'ఇందిరా ఫెలోషిప్'ను ఏర్పాటు చేసింది. ఈ ఉద్యమం మహిళా నాయకత్వం కోసం శక్తివంతమైన ఉద్యమంగా ఎదిగింది'అని రాహుల్ పేర్కొన్నారు.

ఢిల్లీలో ఆటవిక రాజ్యం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయని, ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆప్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. వాణిజ్య సంస్థలే లక్ష్యంగా అగ్ని ప్రమాద ఘటనలను ఆయన ఉదహరించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆదివారం 'ఎక్స్'లో..'శాంతి భద్రతలను కాపాడేందుకు హోం మంత్రి అమిత్ షా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇటీవల సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం, హోటల్, స్వీట్ షాపు అగ్నికి ఆహుతయ్యాయి. బలవంతపు వసూళ్ల ముఠాలు వీటి వెనుక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు'అని పేర్కొన్నారు.

డీఎంకేలో వారసుడొచ్చాడు

- ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి బాధ్యతల స్వీకరణ
- కరుణానిధి, స్టాలిన్ తర్వాత మూడో తరం నాయకుడు

తమిళనాడులో అధికార డీఎంకేలో కరుణానిధి, స్టాలిన్ తర్వాత మూడో తరం నాయకత్వానికి రంగం సిద్ధమవుతోంది. కుమారుడు ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. 46 ఏళ్ల ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఆయనే సారథ్యం వహిస్తారని కూడా స్పష్టమైపోయింది. ఆయన యువజన సంక్షేమం, క్రీడల శాఖలు చూస్తుండటంతో పాటు డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కరుణానిధి కూడా తన కుమారుడు, స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగానే రంగ ప్రవేశం చేయించారు! కాకపోతే ఆయన అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో మూడు దశాబ్దాలపాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉదయనిధి అలా కాదు. దశాబ్దంపాటు నటుడిగా, సినీ నిర్మాతగా కొనసాగారు. 2019లో డీఎంకే యువజన విభాగం బాధ్యతలు చేపట్టారు. 2021లో అనూహ్యంగా ఎమ్మెల్యే అయి మరుసటి ఏడాదే మంత్రి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ లెక్కన డిప్యూటీ సీఎం పదవి రూపంలో ఉదయనిధికి నాలుగో ప్రమోషన్ దక్కినట్లయింది. ఇప్పటికే ఆయన తండ్రికి బదులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా ఆయన్నే కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దూకుడైన ప్రచారంతో ఆకట్టుకున్నారు. పక్కింటబ్బాయిలా మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోయారు.

- చెన్నై

యువ ఓట్లు పదిలం

ఉదయనిధికి 46 ఏళ్లు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై, కొత్తగా పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ కూడా అటూ ఇటుగా అదే వయసు వాళ్లు. అయితే డీఎంకేకున్న పటిష్టమైన పార్టీ నిర్మాణం దన్నుతో స్టాలిన్ వారసునిగా ఉదయనిధి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని భావిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలో పెద్దగా అసంతృప్తి లేకపోవడంతో పాటు ఉదయనిధి ఎదుగుదలను అడ్డుకునేవారు కూడా డీఎంకేలో పెద్దగా ఎవరూ లేరు. స్టాలిన్ తన సవతి సోదరి కనిమొళిని డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. డీఎంకే ఎంపీలంతా ఇప్పటికే ఉదయనిధిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. కుటుంబపాలన అంటూ ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా మలుచుకుంటాయనే భయంతో స్టాలిన్ వెనకాడారంటారు.



ఆదివారం డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా తాత కరుణానిధి కార్యాలయంలో ఉదయనిధి

సెంథిల్ సహా ముగ్గురు మంత్రుల ప్రమాణం

డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీతో పాటు ఎమ్మెల్యేలు ఆర్.రాజేంద్రన్, గోవి చెజియాన్, ఎస్ఎం నాసర్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్ఎన్ రవి వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి పాల్గొన్నారు.

పోలీసు బైక్‌ను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి..
ఢిల్లీలో కారు డ్రైవర్ అరాచకం
తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ మృతి

కారు డ్రైవింగ్ లెక్కలేనితనం, అంతులేని నిర్లక్ష్యం ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ నిండు ప్రాణాలు బలిగొంది. నంగ్లోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీణా ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కానిస్టేబుల్ సందీప్ (30) సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్నారు. నంగ్లోయ్ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే రోడ్డు వైపు బైక్‌పై వెళ్తుండగా ఓ కారు అతి వేగంతో వెళ్తుండటం గమనించారు. నెమ్మదిగా వెళ్లాల్సిందిగా సూచించారు. అంతే...! వేగం మరింత పెంచిన డ్రైవర్ కానిస్టేబుల్ బైక్‌ను వెనకనుంచి ఢీకొట్టాడు. కింద పడ్డ బైక్‌ను పది మీటర్ల దాకా ఈడ్చుకెళ్లిన కారు మరో కారును ఢీకొట్టింది. అనంతరం కారులోని ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. తలకు బలమైన గాయాలైన సందీప్‌ను వెనకాల బైక్‌పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు నిందితులను పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.

- న్యూఢిల్లీ

సాక్షి ప్లస్
సోమవారం । 30-9-2024

వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు

ప్రభుత్వ గొప్పదనం అనేది అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్.జె. లాస్కీ వ్యాఖ్యానించారు. హక్కు అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక రాజకీయ భావన. ప్రజలు కోరుకునే, ప్రభుత్వం గుర్తించిన అధికారాన్నే హక్కుగా పేర్కొనవచ్చు. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. హక్కులు.. ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు. ఒక వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా ఔన్నత్యం, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా అభివర్ణించవచ్చు.

సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

పాలిటీ

ప్రాథమిక హక్కులు

భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రకరణలు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుంచి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 'బిల్ ఆఫ్ రైట్స్' రూపంలో పొందుపరిచారు. చట్టబద్ధమైన హక్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించి, ప్రత్యేక ప్రతిపత్తితో గుర్తిస్తే వాటిని 'ప్రాథమిక హక్కులు'గా పేర్కొంటారు. వ్యక్తి వికాసానికి ఇవి కనీస అవసరాలు. దేశ ప్రాథమిక శాసనమైన రాజ్యాంగంలో గుర్తించడం వల్ల వీటిని 'ప్రాథమిక హక్కులు' అని అంటారు.

ప్రాథమిక హక్కుల నేపథ్యం

రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. లోకమాన్య బాలగంగాధర తిలక్ 1895లో 'స్వరాజ్య బిల్లు'లో మొదటిసారిగా ఈ హక్కులను ప్రతిపాదించారు. ఆ తర్వాత..

- 1911లో కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు.
- 1922లో మహాత్మా గాంధీ సాధారణ ప్రజల హక్కుల గురించి 'యంగ్ ఇండియా'లో ప్రస్తావించారు.
- 1925లో అనిబీసెంట్.. కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో, ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకూ ప్రాథమిక హక్కులు ఉండాలని ప్రతిపాదించారు.
- 1927లో మద్రాసులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భావి రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలనే తీర్మానాన్ని ఆమోదించారు.
- 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ వెల్లడించిన నివేదికలో 'ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరుల అవసరం'గా పేర్కొన్నారు.
- 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కొంతమంది ప్రముఖులు ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ చేశారు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వీరి నివేదికే ప్రాతిపదిక అయింది.
- 1931లో నిర్వహించిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ భావి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కోరారు.
- 1945లో తేజ్ బహదూర్ సప్రూ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసింది.

రాజ్యాంగ పరిషత్తు - ప్రాథమిక హక్కులు

హక్కులను రాజ్యాంగంలో చేర్చి, వాటికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించడానికి రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 24న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సలహా సంఘం ప్రాథమిక హక్కుల పరిశీలన కోసం 1947 ఫిబ్రవరి 12న ఆచార్య జె.బి. కృపలాని అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది. ఉప సంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్. రావు హక్కులపై ఒక ముసాయిదా తయారు చేశారు. ఈ ముసాయిదాలో హక్కులను.. న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా వర్గీకరించారు.

ప్రాథమిక హక్కులు - లక్షణాలు

- ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను పొందుపరిచారు.
- ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ (Justiciable) ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. వీటి రక్షణ, అమలుకు రాజ్యాంగంలో న్యాయపరమైన ఏర్పాట్లు ఉన్నాయి.
- ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాల (Absolute Authority)పై పరిమితులు. ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి, ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలి.
- కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి (Negative). అంటే ఇవి ప్రభుత్వ అధికారితపై పరిమితులు.

ఉదా: నిబంధనలు 14, 15, 16, 20, 21 మొదలైనవి. ఇవి ప్రభుత్వం ఏయే అంశాలను చేయకూడదో సూచిస్తాయి.

- మరికొన్ని హక్కులు సకారాత్మకమైనవి (Positive). ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి.

ఉదా: నిబంధన 17లోని అస్పృశ్యత నిషేధం, నిబంధన 24లోని బాల కార్మిక వ్యవస్థ నిషేధం.

- ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. నిబంధనలు 20, 21 మాత్రం రద్దుకావు.
- ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి. కానీ, నిబంధనలు 17, 23, 24లో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు (Non self-executory). వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
- ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం. కానీ, సవరణ పేరుతో వీటి స్ఫూర్తికి భంగం కలిగించకూడదు.
- కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలు, సాయుధ బలగాలు, పోలీసులు, ఖైదీలు, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నవారికి పరిమితంగా వర్తిస్తాయి.
- కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా లభిస్తాయి.

ఉదా: ప్రకరణ 17 – అస్పృశ్యత నివారణ, ప్రకరణ 23 – వెట్టిచాకిరి రద్దు, ప్రకరణ 24 – బాలకార్మిక వ్యవస్థ రద్దు.

- కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడి, జాతీయ సమగ్రత నిలపడానికి ఉద్దేశించారు.

ఉదా: మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు.

- ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు/విపక్షలు.. ప్రభుత్వాలు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి.

ఉదా: జాతి, మత, కుల, లింగ, జన్మ సంబంధ విపక్షలను ఎవరూ పాటించకూడదు.



ప్రాథమిక హక్కుల వర్గీకరణ

భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కుల గురించి తెలిపారు.

1. సమానత్వ హక్కు (Right to Equality): ప్రకరణలు 14–18.
2. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్య హక్కు (Personal Freedoms): ప్రకరణలు 19–22.
3. పీడనాన్ని నిరోధించే హక్కు (Right against Exploitation): ప్రకరణలు 23, 24.
4. మత స్వాతంత్ర్య హక్కు (Right to Religion): ప్రకరణలు 25–28.
5. సాంస్కృతిక, విద్యా హక్కులు (Cultural & Educational rights): ప్రకరణలు 29, 30.
6. ఆస్తి హక్కు (Right to Property): ప్రకరణ 31.
7. రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies): ప్రకరణ 32.

ప్రత్యేక వివరణ

పైన పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆస్తి హక్కు (ప్రకరణ 31)ను, ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(f)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. వీటిని 12వ భాగంలోని 300(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధ హక్కు (Constitutional Right) మాత్రమే. దీన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగానూ పరిగణిస్తున్నారు.

ప్రకరణ 12 - రాజ్యం నిర్వచనం

ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్యం నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. రాజ్యాంగంలో రాజ్యం అనే పదాన్ని చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యం నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ 12లో పేర్కొన్నారు. రాజ్యం అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రాథమిక హక్కులను రాజ్యం లేదా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించారు. కాబట్టి ఏయే సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయి? అనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల దీనికి విస్తృతమైన నిర్వచనం అవసరం. దీని ప్రకారం రాజ్యం అంటే..

ఎ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర, రాష్ట్ర శాసనసభలు

బి. స్థానిక ప్రభుత్వాలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు)

సి. ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలు (ఎల్.ఐ.సి., ఓ.ఎన్.జి.సి., ఎన్.టి.పి.సి. మొదలైనవి)

డి. న్యాయవ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది.

పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఎలాంటి ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ కేసుల తీర్పుల సందర్భంగా స్పష్టపరిచింది. **అవి:**

అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ (1981): సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పులో ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి కింది ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

- మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి.
- ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి.
- ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలనా నియంత్రణ ఉండాలి.
- ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి.

న్యాయస్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి - సుప్రీంకోర్టు తీర్పులు

ఎ.ఆర్. అంతులే వర్సెస్ ఆర్.ఎస్. నాయక్ కేసు (1988): న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రకరణ 145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంత నియమ, నిబంధనలను రూపొందించుకోవచ్చు. అదేవిధంగా తన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఈ చర్యలు కార్యనిర్వాహకపరమైనవి. వీటివల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు.

కాబట్టి న్యాయశాఖ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యమనే పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

రాజ్యం నిర్వచనం- మినహాయింపులు

సహకార సంఘాలు; బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా; ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థలు; ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం నిర్వచనం పరిధిలోకి రావు.

ప్రకరణ 13–చట్టం నిర్వచనం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు–న్యాయ సమీక్షాధికారం

ప్రకరణ 13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే.. అవి చెల్లకుండా పోతాయి. ప్రకరణ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే లేదా పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు.

ప్రకరణ 13(3)లో పేర్కొన్న చట్టం నిర్వచనం కిందకి వచ్చే అంశాలు:

- కేంద్ర, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు.
- రాష్ట్రపతి, గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్స్‌లు.
- ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, ప్రకటనలు.
- ప్రభుత్వం గుర్తించిన, చట్టబద్ధత ఉన్న ఆచార వ్యవహారాలు.

ప్రత్యేక వివరణ

1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా.. నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలను నిబంధన 13లో పేర్కొన్న 'చట్టం' నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్‌నాథ్ కేసు(1967)లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి చేర్చారు. కానీ, సుప్రీంకోర్టు 1973లో కేశవానందభారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా చట్టం నిర్వచన పరిధిలోకి వస్తుంది.

ఏ పరీక్షల్లో విశ్వసనీయత ఎక్కువ?



టెట్/డీఎస్సీ- ప్రత్యేకం

సైన్స్ మెథడాలజీ

జీవశాస్త్ర మూల్యాంకనం

1. ఉపాధ్యాయుడు తను బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడానికి వాడే ప్రక్రియ?
 1) బోధనా పద్ధతి 2) బోధనా ఉద్దేశం
 3) మూల్యాంకనం 4) ఉన్ముఖీకరణ
2. మూల్యాంకనంలో పరస్పరం ఆధారపడిన అంశాల్లో.. అభ్యసనా అనుభవాలు, మూల్యాంకనం సాధనాలతోపాటు ఉండేది?
 1) లక్ష్యాలు
 2) బోధనోపకరణాలు
 3) బోధనా పద్ధతులు 4) పరీక్షలు
3. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ, మొత్తం విద్యావ్యవస్థలో ఒక సమైక్య భాగమై విద్యకు అన్ని లక్ష్యాల తోనూ దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపినవారు?
 1) కొఠారి కమిషన్
 2) మొదలియార్ కమిషన్
 3) తారాదేవి రిపోర్ట్
 4) రాధాకృష్ణన్ కమిషన్
4. ప్రాచీన పరీక్షా విధానం కేవలం ఏ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చింది?
 1) మానసిక చలనాత్మక రంగం
 2) భావావేశ రంగం
 3) క్రీడా రంగం 4) జ్ఞానాత్మక రంగం
5. ఒక విషయాన్ని గురించి లేదా వ్యక్తిని గురించి పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి విద్యాసంబంధమైన వాటిని గురించి మాత్రమే నిర్వహించేది?
 1) మాపనం 2) మూల్యాంకనం
 3) పరీక్ష 4) పైవన్నీ
6. మూల్యాంకనానికి ఒక ఆకారాన్ని ఒక అధికారాన్ని కల్పించి విద్యార్థి వర్తమాన ప్రగతిని అంచనా వేసేది?
 1) పరీక్ష 2) మాపనం
 3) మూల్యాంకనం 4) ఇవేవీకావు
7. నిరంతర ప్రక్రియ విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలియజేస్తూ, భూత, భవిష్యత్, వర్తమాన ప్రగతిని అంచనా వేసేది?
 1) పరీక్ష 2) మాపనం
 3) మూల్యాంకనం 4) స్లిప్‌టెస్ట్
8. బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసు కోవడానికి ఉపయోగించే మూల్యాంకనం?
 1) సంకలన మూల్యాంకనం
 2) లోపనిర్ధారణ మూల్యాంకనం
 3) నిర్మాణాత్మక, రూపణ మూల్యాంకనం
 4) 1, 2
9. బోధన మధ్యలో విద్యార్థి అభ్యసనాన్ని అంచెలంచెలుగా తెలుసుకొని బోధనా పద్ధతిలో మార్పులు చేసుకునేందుకు ఉపాధ్యాయుడు ఏ మూల్యాంకనం చేస్తాడు?
 1) సంకలన 2) రూపణ, నిర్మాణాత్మక
 3) సంకలన, రూపణ 4) లోపనిర్ధారణ
10. సంకలనాత్మక మూల్యాంకనం ఏ విధంగా జరుగుతుంది?
 1) బోధనకు ముందు 2) బోధన మధ్యలో
 3) బోధన పూర్తైన తర్వాత
 4) బోధనకు ముందు, తర్వాత
11. వార్షిక పరీక్షలను ఏ మూల్యాంకనానికి సాధనాలుగా చెప్పొచ్చు?
 1) నిర్మాణాత్మక 2) సంకలన
 3) లోప నిర్ధారణ 4) పైవన్నీ
12. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్న లక్ష్మీ అనే బాలిక ప్రవర్తనా సరళిని, అదే పాఠ్య విషయాలను అర్థం చేసుకున్న సీతలో ఆశించిన మార్పులకు చేపట్టాల్సిన అభ్యసనానుభవాలను నిర్ణయించే విధానం?
 1) వైషమ్య విధానం 2) గుర్తింపు విధానం
 3) పరీక్ష విధానం 4) విధానమేకానిది
13. 'కణ విభజనలో క్షయకరణ విభజనకు సంబంధించిన దశలను వివరించండి?' పై ప్రశ్న ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది?
 1) పరిపృచ్ఛ 2) మౌఖిక పరీక్ష
 3) లక్ష్యాత్మకపరీక్ష 4) వ్యాసరూప పరీక్ష
14. ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయ భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల విద్యార్థికి ఏ పరీక్షల్లో న్యాయం జరగకపోవచ్చు?
 1) లక్ష్యాత్మక పరీక్ష 2) అభిరుచి శోధిక
 3) వ్యాసరూప పరీక్ష
 4) సహజ సామర్థ్య పరీక్ష
15. 'ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు--- పై ఆధారపడే ఉంటాయి?' ఇది ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది.
 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక
 3) పరిపృచ్ఛ 4) సహజ సామర్థ్య
16. ఏ పరీక్షల్లో విశ్వసనీయత ఎక్కువ?
 1) ప్రశ్నావళి 2) వ్యాసరూప
 3) పరిపృచ్ఛ 4) లక్ష్యాత్మక
17. లక్ష్యాత్మక పరీక్షల్లో దేనికి అవకాశం లేదు?
 1) మాస్ కాపీయింగ్ 2) జ్ఞానం
 3) ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయత
 4) విశ్వసనీయత
18. ముద్రణాయంత్రం కనిపెట్టక ముందు నుంచే ఏ పరీక్షలు ఉన్నాయి?
 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక
 3) ప్రశ్నావళి 4) మౌఖిక
19. డీఎస్సీ పరీక్షలు ఏ రకం పరీక్షలకు ఉదాహరణ?
 1) లక్ష్యాత్మక 2) మౌఖిక
 3) వ్యాసరూప 4) అభిరుచి శోధిక
20. విద్యార్థుల మానసిక ప్రవృత్తి, భావవ్యక్తీకరణ పరీక్షించడానికి తోడ్పడే పరీక్షలు?
 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక
 3) మౌఖిక
 4) ప్రామాణీకరణం చేసిన పరీక్షలు
21. శిక్షణ సామర్థ్యం ఉన్న వ్యక్తులను ఆ సామర్థ్యం లేని వ్యక్తుల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడేవి?
 1) సమస్యా విధాన పరీక్షలు
 2) సహజ సామర్థ్య పరీక్షలు
 3) ప్రామాణీకరణ పరీక్షలు
 4) లక్ష్యాత్మక పరీక్షలు
22. విద్యార్థికి జీవశాస్త్ర, ప్రయోగశాల్లో అమీబా నమూనాను చూపి గుర్తించమనడం ఏ పరీక్షకు ఉదాహరణ?
 1) లక్ష్యాత్మక 2) సహజ సామర్థ్య
 3) నిష్పాదన 4) ప్రామాణీకరణ
23. పరిస్థితిని బట్టి సందర్భానుసారంగా ప్రశ్నలను ప్రత్యక్షంగా అడగటం?
 1) అనియత పరిపృచ్ఛ
 2) నియత పరిపృచ్ఛ
 3) సామూహిక పరిపృచ్ఛ
 4) ప్రశ్నావళి
24. ఉపాఖ్యాన రికార్డు అని దేన్ని పిలుస్తారు?
 1) అభిరుచి శోధిక 2) నియత పరిపృచ్ఛ
 3) జీవిత సంఘటన పత్రావళి
 4) ప్రశ్నావళి
25. ఒక విద్యార్థికి చెందిన నాయకత్వ లక్షణాలను అంచనా వేయడానికి ఉపకరించే సాధనం?
 1) అభిరుచి శోధిక 2) చెక్‌లిస్ట్
 3) జీవిత సంఘటన పత్రావళి
 4) అంచనా మాపని
26. ఈ రకం పరీక్షల్లో ప్రశ్నకు ఎదురుగా అవును, కాదు అనేవి మాత్రమే ఉంటాయి. ఇది మూర్తిమత్వ పరీక్ష?
 1) లక్ష్యాత్మక 2) వ్యాసరూప
 3) చెక్‌లిస్ట్ 4) అభిరుచి శోధిక
27. విద్యార్థి గురించిన పూర్తి చిత్రం సంవత్సరం వారీగా అతని వికాసం తెలుసుకునేది?
 1) జీవిత సంఘటన పత్రావళి
 2) అభిరుచి శోధిక 3) చెక్‌లిస్ట్
 4) క్రమాభివృద్ధి, సంచిత పత్రావళి
28. తారాదేవి రిపోర్ట్ పరీక్షల సంస్కరణల్లో సూచించిన ప్రకారం, ప్రశ్నపత్రంలో లక్ష్యాత్మక ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమయం?
 1) 1 గంట 2) 2 ½ గంటలు
 3) ½ గంట 4) 3 గంటలు
29. ఎవరైతే బోధిస్తారో వారే పరీక్షించడం ఆవశ్యకం అని వివరించిన వారు?
 1) తారాదేవి రిపోర్ట్
 2) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
 3) కొఠారి కమిషన్
 4) మొదలియార్ కమిషన్
30. విద్యార్థుల ఫలితాలను చూపే యోగ్యతా పత్రాలు వేర్వేరు సబ్జెక్టుల్లో విద్యార్థుల నిష్పాదనాన్ని తెలిపేవిగా ఉండాలి – కానీ మొత్తం పరీక్షలో పాస్, ఫెయిల్ అని నిర్ణయించేవిగా ఉండొద్దు అని సూచించింది?
 1) కొఠారి కమిషన్ 2) తారాదేవి రిపోర్ట్
 3) యూజీసీ 4) మొదలియార్ కమిషన్
31. ఉత్తమ నికషకు ఉండాల్సిన లక్షణం కానిది?
 1) సప్రమాణత 2) లక్ష్యాత్మకత
 3) ఆచరణాత్మకత 4) ఆత్మాశ్రయత
32. లక్ష్యాత్మక అంటే ఒక పరీక్ష పత్రాన్ని వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పుడు?
 1) వేర్వేరు మార్కులు రావాలి
 2) ఒకే మార్కులు రావాలి
 3) మొదటి ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి.
 4)చివర దిద్దిన ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి
33. కింది వాటిలో ఏ పరీక్షలకు విశ్వసనీయత తక్కువగా ఉంటుంది?
 1) నిష్పాదన పరీక్షలు
 2) లక్ష్యాత్మక పరీక్షలు
 3) వ్యాసరూప పరీక్షలు
 4) పైవన్నీ
34. అన్ని పాఠ్యాంశాల్లోని అన్ని విషయాలను పరీక్షించేటట్లు పరీక్షా పత్రం ఇస్తే దానికి ఏ లక్షణం ఉందని అంటారు?
 1) ఆచరణాత్మకత 2) విశ్వసనీయత
 3) లక్ష్యాత్మకత 4) సమగ్రత
35. పాఠ్య విభాగాన్ని బోధించిన తర్వాత రూపొందించుకున్న బోధనా లక్ష్యాలు నెరవేరింది?
 1) వార్షిక పరీక్ష 2) త్రైమాసిక పరీక్ష
 3) యూనిట్ పరీక్ష
 4) అర్ధసంవత్సర పరీక్ష
36. యూనిట్ పరీక్షలో నైపుణ్యానికి ఇచ్చే మార్కుల శాతం?
 1) 24 2) 32 3) 12 4) 18
37. యూనిట్ పరీక్షలో కఠిన స్థాయి ప్రశ్నలకు ఇచ్చే మార్కుల శాతం?
 1) 24 2) 53 3) 14 4) 100
38. యూనిట్ పరీక్షలో ప్రశ్నపత్రం రూపకల్పనలో కింది వాటిలో దేనికి ఎక్కువ మార్కులు కేటాయించాలి?
 1) కఠిన స్థాయి 2) సాధారణ స్థాయి
 3) తేలిక స్థాయి
 4) అన్నింటికీ సమానంగా
39. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో ప్రశ్నపత్రం సప్రమాణత రూపొందించడానికి తోడ్పడేది?
 1) అమోనియా ప్రింట్ 2) న్యూస్ ప్రింట్
 3) జిరాక్స్ ప్రింట్ 4) బ్లూ ప్రింట్
40. బ్లూ ప్రింట్ తయారీలో దేనికి ప్రాముఖ్యత ఉండదు?
 1) లక్ష్యాలు 2) ఉపప్రమాణం
 3) ఉపాధ్యాయుల అభిరుచి
 4) పరీక్షాంశ రకం

సమాధానాలు

1) 3	2) 1	3) 1	4) 4	5) 3
6) 2	7) 3	8) 2	9) 2	10) 3
11) 2	12) 1	13) 4	14) 3	15) 2
16) 4	17) 3	18) 4	19) 1	20) 3
21) 2	22) 3	23) 1	24) 3	25) 4
26) 3	27) 4	28) 3	29) 2	30) 1
31) 4	32) 2	33) 3	34) 4	35) 3
36) 3	37) 1	38) 2	39) 4	40) 3

ఉద్యోగాలు

ఆర్ఆర్‌సీ-నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,679 యాక్ట్ అప్రెంటిస్‌లు

ప్రయాగ్‌రాజ్(ఉత్తరప్రదేశ్)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)–నార్త్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ల శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

» **డివిజన్/వర్క్‌షాప్:** ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్.

» **ట్రేడులు:** ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, టర్నర్, సీవోపీఏ తదితరాలు.

» **అర్హత:** పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

» **వయసు:** 15.10.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

» **ఎంపిక విధానం:** మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 15.10.2024.

» **వెబ్‌సైట్:** https://www.rrcpryj.org

ఐఎస్ఐ, కోల్‌కతాలో 24 ఫ్యాకల్టీ పోస్టులు

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్ఐ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 24.

» **పోస్టులు:** ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–2.

» **అర్హత:** సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» **వయసు:** ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గేడ్–1, గ్రేడ్–2 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

» **ఎంపిక విధానం:** అప్లికేషన్స్ స్క్రీనింగ్, ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ 203 బి.టి రోడ్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.

» **దరఖాస్తులకు చివరితేది:** 31.10.2024.

» **వెబ్‌సైట్:** https://www.isical.ac.in

వస్తువు వేగాన్ని రెండింతలు చేస్తే దాని గతిజశక్తి?

యాంత్రిక శాస్త్రం

ప్రచోదనం

ఏదైనా ఒక వస్తువుపై అతి స్వల్పకాలంలో అత్యధిక బలాన్ని ప్రయోగిస్తే దాన్ని ప్రచోదనం అంటారు.

ప్రచోదనం (I) = బలం × కాలం

$I = F \times \Delta t$

$I/\Delta t = F$

ప్రకారం ఒక వస్తువుపై అత్యధిక బలాన్ని అతిస్వల్పకాలంలో ప్రయోగిస్తే ప్రచోదన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ప్రమాణాలు: డైన్ సెకన్, న్యూటన్ సెకన్

అనువర్తనాలు:

- జంపింగ్ పోటీలో దూకే స్థలం వద్ద గోతిని తవ్వి దానిలో వరిపొట్టు, రంపం పొట్టు, ఇసుక, స్పాంజ్‌ను ఉంచుతారు. వీటివల్ల కాలపరిమితి పెరిగి ప్రచోదన ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా దూకుతున్న వ్యక్తికి గాయాలు కావు.
- క్రికెట్‌లో బంతిని క్యాచ్ పట్టుకునే సమయంలో ఫీల్డర్ చేతులను ముందుకు చాపి, తర్వాత క్రమంగా వెనక్కి తీసుకుంటాడు. ఇలా చేయడం వల్ల కాలపరిమితి పెరిగి ప్రచోదన ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ఫీల్డర్ చేతులకు గాయాలు కావు.
- వాహనాల్లో షాక్ అబ్జార్బ్స్ (స్ప్రింగ్‌లు) అమరుస్తారు. దీనివల్ల వాహనాలు గుంతలున్న రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రచోదన ప్రభావం తగ్గుతుంది.
- సున్నితమైన గాజు వస్తువులు, పింగాణీ, మట్టి వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటి చుట్టూ దూది, గడ్డి, స్పాంజి, థర్మాకోల్ మొదలైన వాటిని అమరుస్తారు. ఫలితంగా ఆ వస్తువుల రవాణా సమయంలో ప్రచోదన ప్రభావం తగ్గుతుంది.
- గమనంలో వున్న ఒక వాహనం అంతే ద్రవ్యరాశి ఉన్న విరామస్థితిలోని మరో వాహనాన్ని ఢీకొడితే.. కదులుతున్న వాహనం ఆగి ఉన్న వాహనంపై తక్కువ సమయంలో ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తుంది. కాబట్టి ఆగి ఉన్న వాహనానికి ఎక్కువ నష్టం జరుగుతుంది.
- కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా దృఢమైన తలంపైకి దూకిన వ్యక్తి తన శరీర బరువు మొత్తాన్నీ స్వల్పకాలంలో ఆ తలంపై ప్రయోగిస్తాడు. దీంతో ప్రచోదన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అతడికి గాయాలవుతాయి. కానీ అదే వ్యక్తి సరిపడా నీరున్న బావిలో దూకితే కాలపరిమితి పెరిగి, ప్రచోదన ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కావు.
- ఒక ఇనుప మేకుపై అత్యధిక బలాన్ని అతిస్వల్ప కాలంలో ప్రయోగిస్తే ప్రచోదన ప్రభావం ఎక్కువగా ఉండి, ఆ మేకు గోడలోకి లేదా చెక్కదిమ్మలోకి చొచ్చుకొని వెళ్లగలుగుతుంది.



ప్రక్షేపకం (Projectile)

ఏదైనా ఒక వస్తువును భూమి క్షితిజ సమాంతర దిశకు కొంత కోణంలో (90° తప్ప) పైకి విసిరినప్పుడు అది పరావలయ మార్గంలో ప్రయాణించి భూమిని మరో బిందువు వద్ద తాకుతుంది. ఈ విధంగా విసిరిన వస్తువును ప్రక్షేపకం అంటారు.

ప్రక్షేపకం ఎల్లప్పుడూ పరావలయ లేదా అర్ధ పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది.

ఉదాహరణలు:

1. తుపాకి నుంచి వెలువడిన బుల్లెట్, యుద్ధ ట్యాంకుల నుంచి వెలువడిన విస్ఫోటక పదార్థాలు పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి.
2. ప్రయోగించిన క్షిపణి, రాకెట్‌లు కూడా పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి.
3. కదులుతున్న వాహనంలో నుంచి ఒక వస్తువును బయటకు జారవిడిస్తే అది పరావలయ మార్గంలో ప్రయాణించి కింద పడుతుంది.
4. గగనతలంలో ఎగురుతున్న ఒక జెట్ విమానం నుంచి బాంబును జారవిడిస్తే అది పరావలయ మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని తాకుతుంది.

వ్యాప్తి (Range)

ఒక ప్రక్షేపకం భూమి క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన గరిష్ఠ దూరాన్ని వ్యాప్తి అంటారు. గరిష్ఠ వ్యాప్తి పొందాలంటే ప్రక్షేపకాన్ని 45° కోణంతో ప్రయోగించాలి.

యాంత్రికశక్తి

ఒక వస్తువు క్షితిజ శక్తి, గతిజ శక్తిల మొత్తాన్ని యాంత్రిక శక్తి (Mechanical Energy) అంటారు.

యాంత్రిక శక్తి = P.E. + K.E.

స్థితిజ శక్తి:

ఒక వస్తువుకు తన స్థితి లేదా స్థానం లేదా నిర్మాణం వల్ల కలిగే శక్తిని క్షితిజ శక్తి అంటారు.

క్షితిజ శక్తి (P.E.) = mgh

m = వస్తువు ద్రవ్యరాశి (ఎల్లప్పుడు స్థిరం)

g = గురుత్వ త్వరణం (ఒక ప్రదేశంలో g విలువ స్థిరం)

h = భూమి ఉపరితలం నుంచి వస్తువు పొందిన ఎత్తు. వస్తువు పొందిన ఎత్తు విలువ పెరిగితే వస్తువు పొందిన క్షితిజ శక్తి కూడా పెరుగుతుంది.

ఉదాహరణలు:

- రిజర్వాయర్లలో, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో ఉండే నీటికి స్థితిజశక్తి ఉంటుంది.
- ఒక తీగను స్ప్రింగ్‌లా చుట్టినపుడు దానిలో PE నిల్వ ఉంటుంది.
- ఒక రబ్బరు పట్టీని సాగదీసినప్పుడు కూడా దానిలో స్థితిజశక్తి ఉంటుంది.
- విల్లులో బాణం అమర్చి వెనక్కి లాగినప్పుడు దానిలోనూ PE నిల్వ ఉంటుంది.

గతిజశక్తి:

ఒక వస్తువు తన గమనం వల్ల పొందిన శక్తిని గతిజశక్తి అంటారు.

గతిజ శక్తి = KE = $\frac{1}{2}mv^2$

m = వస్తువు ద్రవ్యరాశి;

v = వేగం

- గమనంలో వున్న రాయి, బంతికి ఈ శక్తి ఉంటుంది.
- పేల్చిన తుపాకీ గుండు, తుఫాన్ గాలులకు, రంపం మిల్లులో వేగంగా తిరిగే రంపానికి గతిజ శక్తి ఉంటుంది.
- వేగం పెరిగితే వస్తువు గతిజశక్తి కూడా పెరుగుతుంది.
- గతిజశక్తి సమీకరణం, రేఖీయ ద్రవ్యవేగాల మధ్య సంబంధం

$K.E. = p^2/2m$

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

భౌతిక శాస్త్రం

$\Rightarrow K.E. \propto p^2$

- గమనంలో వున్న వస్తువు రేఖీయ ద్రవ్యవేగాన్ని x% పెంచినప్పుడు దాని K.E.లో పెరుగుదల శాతం = x(200+x)/100

ప్రశ్న: గమనంలో ఉన్న వస్తువు రేఖీయ ద్రవ్యవేగాన్ని 100 శాతం పెంచితే, దాని K.E. లో మార్పు (పెరుగుదల)శాతం ఎంత?

= x(200+x)/100 $(\because x = 100\%)$

= 100(200+100)/100

= 300

K.E.లో పెరుగుదల = 300%

- గమనంలో ఉన్న వస్తువు వేగాన్ని రెండింతలు చేస్తే దాని K.E. నాలుగు రెట్లు పెరుగుతుంది.

యాంత్రిక శక్తికి ఉదాహరణలు:

ఒక వస్తువు ఏక కాలంలో క్షితిజ, గతిజ శక్తులను కలిగి ఉంటే వాటికి ఉదాహరణలు.

- గగన తలంలో ఎగురుతున్న విమానం, రాకెట్లు, క్షిపణులు, గాలిపటం, మేఘాలు, పక్షి, బెలూన్ మొదలైన వాటికి యాంత్రిక శక్తి ఉంటుంది.
- గమనంలో ఉన్న వాహనంలోని ప్రయాణికుడు యాంత్రిక శక్తిని కలిగి ఉంటాడు.
- సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలకు యాంత్రిక శక్తి ఉంటుంది.
- పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్‌కు యాంత్రిక శక్తి ఉంటుంది.

నోట్: బావిలోని నీరు, లోయలో వున్న వస్తువు, గనిలోని కార్మికుడికి క్షితిజ శక్తి ఉంటుంది.

- తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలకు క్షితిజ శక్తి, భ్రమణ గతిజ శక్తులుంటాయి.

శక్తి రూపాంతరాలు

- రిజర్వాయర్‌లో నిలకడగా ఉన్న నీరు క్షితిజ శక్తిని కలిగి ఉంటుంది. ఈ నీరు జలపాతంలా కిందకి పడుతున్నపుడు దాని స్థితిజశక్తి గతిజశక్తిగా మారుతుంది. నీటి ప్రవాహానికి ఎదురుగా విద్యుత్ టర్బైన్‌ను అమరిస్తే జనరేటర్‌లో విద్యుత్‌గా రూపాంతరం చెందుతుంది.
- గడియారంలో చుట్టగా చుట్టిన స్ప్రింగ్‌లో స్థితిజ శక్తి ఉంటుంది. ఈ స్థితిజ శక్తి గడియారంలోని ముల్లు తిరగడానికి కావాల్సిన K.E.గా మారుతుంది.
- పక్షులను వేటాడటానికి ఉపయోగించే గులేరులోని రబ్బరు పట్టీ మధ్యభాగంలో ఒక చిన్న రాయిని అమర్చి వెనక్కి లాగితే, ఆ రబ్బరు పట్టీలోని స్థితిజశక్తి రాయికి గతిజశక్తిని అందిస్తుంది. ఫలితంగా రాయి ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి శక్తి రూపాంతరం ధనస్సు, బాణాల్లో కూడా జరుగుతుంది.
- వాహనాల్లో ఇంధనాలను మండించినప్పుడు వెలువడే ఉష్ణశక్తి వాటిని కదిలించడానికి కావల్సిన యాంత్రిక శక్తిగా మారుతుంది.
- సైకిల్ డైనమోలో యాంత్రికశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.
- పరుగు తీస్తున్న వ్యక్తిలో కండర శక్తి గతిజ శక్తిగా మారుతుంది.
- ఒక వ్యక్తి.. భవనం, పర్వతం, స్తంభం మొదలైన వాటిపై ఎక్కినప్పుడు కండర శక్తి స్థితిజ శక్తిగా రూపాంతరం చెందుతుంది.
- చెట్టు కొమ్మపై వాలిన పక్షి ఎగరడం ఆరంభించినప్పుడు దాని కండర శక్తి(PE) యాంత్రిక శక్తిగా రూపాంతరం చెందుతుంది.
- సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడినప్పుడు ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాల స్థితిజశక్తి ఒడకు గతిజశక్తిగా అందుతుంది.
- చిన్న పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల్లో అమర్చిన ఘటాల్లోని రసాయనశక్తి విద్యుచ్ఛక్తిగా, తర్వాత బొమ్మలను కదిలించడానికి అవసరమైన యాంత్రిక శక్తిగా మారుతుంది.
- విద్యుత్ మోటార్‌లో విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది.

భ్రమణ చలనం లేదా కోణీయ చలనం

ఒక వస్తువు ఏదైనా స్థిర బిందువు చుట్టూ వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తే ఆ చలనాన్ని భ్రమణ చలనం లేదా కోణీయ చలనమంటారు.

ఉదా: తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు, వాహనం చక్రాలు, సౌరకుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలు భ్రమణ చలనాన్ని కలిగి ఉంటాయి.

- భ్రమణ చలనంలో ఉన్న ప్రతి వస్తువుకు ఏక కాలంలో రేఖీయ, కోణీయ భౌతిక రాశులుంటాయి.

రేఖీయ స్థానభ్రంశం (Linear displacement)

భ్రమణ చలనంలో ఉన్న ఒక వస్తువు వృత్త పరిధిపై పొందిన స్థానభ్రంశాన్ని రేఖీయ స్థాన భ్రంశం అంటారు.

ప్రమాణాలు: సెం.మీ. లేదా మీటర్

కోణీయ స్థానభ్రంశం (Angular displacement)

భ్రమణ చలనంలో ఉన్న ఒక వస్తువు ఆ వృత్త కేంద్రం వద్ద పొందిన స్థానభ్రంశాన్ని కోణీయ స్థానభ్రంశం అంటారు.

$\theta = \angle BOA$

ప్రమాణాలు: డిగ్రీ, రేడియన్

(రేడియన్ - అంతర్జాతీయ ప్రమాణం)

- రేఖీయ, కోణీయ స్థానభ్రంశాల మధ్య సంబంధం:

వృత్త చాపం (AB) = వృత్త వ్యాసార్ధం × కేంద్రం వద్ద కోణం

$\overline{S} = r \times \theta$

రేఖీయ వేగం (V)

భ్రమణ చలనంలో ఉన్న ఒక వస్తువు నిర్ణీత కాలంలో వృత్త పరిధిపై పొందిన రేఖీయ స్థానభ్రంశాన్ని రేఖీయ వేగం అంటారు.

$V = S/t$

ప్రమాణాలు: సెం.మీ./సెకన్, మీ./సెకన్

కోణీయ వేగం (ω)

భ్రమణ చలనంలో ఉన్న ఒక వస్తువు నిర్ణీత కాలంలో వృత్త కేంద్రం వద్ద పొందిన కోణీయ స్థానభ్రంశాన్ని కోణీయ వేగం అంటారు.

$\omega = \theta/t$;

ప్రమాణాలు: డిగ్రీ/ సెకన్ లేదా రేడియన్ / సెకన్.

- రేఖీయ, కోణీయ వేగాల మధ్య సంబంధం $v = r\omega$
- భ్రమణ చలనంలో రేఖీయవేగం ఒక కణం నుంచి మరో కణానికి మారుతుంది. కానీ కోణీయ వేగం అన్ని కణాలకు సమానం.

కోణీయ ద్రవ్యవేగం

భ్రమణ చలనంలో ఉన్న వస్తువుకు ఉండే ద్రవ్యవేగాన్ని కోణీయ ద్రవ్యవేగం అంటారు.

$L = mvr$ లేదా $L = mr^2\omega$

ప్రమాణాలు: గ్రామ్.సెం.మీ.^{2}/సెకన్, కేజీ. సెం.మీ.^{2}/సెకన్

$L = mvr \Rightarrow L/r = mv$

$V \propto 1/r$

(ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు)

- భ్రమణ చలనంలో ఉన్న వస్తువు రేఖీయ వేగం దాని వృత్త వ్యాసార్ధానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి కక్ష్యావ్యాసార్ధం పెరిగితే రేఖీయ వేగం తగ్గుతుంది.

ఉదా: భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అల్పకక్ష్య నుంచి అధిక కక్ష్యలోకి బదిలీ చేస్తే ఆ ఉపగ్రహం రేఖీయ వేగం తగ్గుతుంది. కక్ష్య వ్యాసార్ధం పెరగడమే దీనికి కారణం.

- భ్రమణ చలనం చేస్తున్న వస్తువుకు ఏకకాలంలో అభికేంద్ర, అపకేంద్ర బలాలు ఉంటాయి.

What is the code for 'Indians'?

MODEL QUESTIONS



BANK EXAMS

REASONING

Directions (Q.No. 1-5): In these questions, a relationship between different elements is shown in the statement(s). The statements are followed by two conclusions.

Give answer:

1) If only conclusion I follows
2) If only conclusion II follows
3) If either conclusion I or II follows
4) If neither conclusion I nor II follows
5) If both conclusions I and II follow

1. ***Statements:*** A < M > P, S ≤ A, X ≤ P
   Conclusion: I) M > S
   II) X< M
2. ***Statements:*** A>M ≥ P ≤ S, Q ≤ P, M < D
   Conclusion: I) D > A
   II) M ≥ Q
3. ***Statements:*** K = E ≥ L ≥ M, I > N ≥ T, E ≤ R=T
   Conclusions: I) I > M
   II) L ≤ N
4. ***Statements:***
   Y < W < L, Z ≥ X = L, Y = R, M < S < R
   Conclusions:
   I) M < X
   II) Z > Y
5. **Statements:**
   R = X > M, X ≤ K < S
   P ≤ L = M
   Conclusions:
   I) L < S
   II) K > P
6. In a certain code'ANEUPLOID' is written as 'UDOLINEPA'. How will 'EDUCATION' be written in that code?
   1) UCODINEAT
   2) UCODINETA
   3) UCOIDNETA
   4) UOCDINETA
   5) None of these

Directions (Q.No.7-9): In each question given below have five statements. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts and then choose the option which suggests one of the statements as a logical valid conclusion from the given statements.

7. ***Statements:***
   1) Some stars are suns.
   2) Some suns are planets.
   3) All planets are satellites.
   4) All meteors are satellites.
   5) Some suns are satellites.
8. ***Statements:***
   1) All fishes are birds.
   2) All birds are rats.
   3) All rats are cows.
   4) Some rats are fishes
   5) Somecows aregoats
9. ***Statements:***
   1) All curtains are rods
   2) Some rods are sheets
   3) No curtain is pillow
   4) Some sheets are pillows
   5) No rod is pillow

Directions (Q. No. 10 - 14): Study the information and answer the following questions:

In a certain code language:

'not many gold items' is written as 'C@16, D+15, D#9, E$11'

'quality and latest things' is written as, 'F$22, C#3,G+19,F@14'

'creativity leads best word' is written as, 'D@4,J+E, ES14, D#25'

'god makes it beauty' is written as, 'F+4,C#9,B@11, E$15

10. What is the code for 'nest' in the given code language?
    1) D@16 2) M@16
    3) D@4 4) B@4
    5) P@22
11. What is the code for 'majesty' in the given code language?
    1) Y+5 2) G+15
    3) G+25 4) A+15
    5) G$15
12. What is the code for 'Indians' in the given code language?
    1) G#11 2) R$11
    3) G$11 4) G+11
    5) W@4
13. What is the code for 'standard' in the given code language?
    1) H$21 2) H@21
    3) H#194) H#21
    5) I#21
14. What is the code for 'fairy tricks' in the given code language?
    1) D+13 F$20
    2) B+15 F$22
    3) E+8 F$22
    4) D+15 F$21
    5) T+15 F$22

Directions (Q.No. 15-20): Study the information and answer the given questions:

There are eight persons A, B, C, D, E, F, G and H seated in a circle all facing away from the centre but not necessarily in the same order. A is second to the right of B. C is immediate neighbour of neither A nor B. There are three persons between E and G. F is third to the left of D. E is immediate neighbour of B. G is immediate neighbour of D. F is not the neighbour of B.

15. Who is second to the left of B?
    1) F 2) E
    3) C 4) D
    5) None of these
16. Who is between E and H?
    1) F 2) B
    3) C 4) D
    5) None of these
17. If F and G interchange their positions, then who will be second to the right of E?
    1) F 2) G
    3) C 4) D
    5) None of these
18. In which of the following pairs is the second person to the immediate left of first person?
    1) CF 2) EG
    3) BA 4) GD
    5) None of these
19. How many persons are seated between F and H?
    1) Three 2) Two
    3) One 4) None
    5) None of these
20. Which of the following pairs has the first person sitting third to the left of the second person?
    1) GB 2) BH
    3) GH 4) AF
    5) None of these

Key with Explanations

1) 5;
S ≤ A < M > P ≥ X. Hence, both the conclusions follow.

2) 2;
A > M < D. Hence, A and D cannot be compared. So, conclusion (I) does not follow.
M ≥ P ≥ Q.
Hence, Conclusion (II) follows.

3) 5;
I > N ≥ T = R ≥ E = K ≥ L ≥ M.
Hence, both the conclusions (I) & (II) follow.

4) 5;
M < S < R= Y < W < L = X ≤ Z.
Hence, both the conclusions (I) & (II) follow.

5) 5;
P ≤ L = M < X = R ≤ K < S. Hence, both the conclusions (I) & (II) follow.

6) 2;
Vowels and consonants given in the word are arranged alternatively, starting with the vowel - Vowels in the reverse alphabetical order and consonants in the alphabetical order.

7) 5;
Some Suns are planets + All planets are satellites =Some suns are satellites

8) 4;
All fishes are birds + All birds are rats = Some rats are fishes

9) 3;
All curtains are rods + No rod is pillow = No curtain is pillow

(10-14): Each word is coded in the following way.

Each word is coded with alphabet in the first place, symbol in the middle and number in the third place.

The number of letters of the given word is represented by the alphabet based on the value of its position in the alphabet. For example, a three letter word is represented by 'C', four letter word by 'D' and so on.

Symbol represents the last letter of the given word. 'T' is represented by '@', 'Y' is represented by '+', 'D' is represented by '#' and 'S' is represented by '$'

Number represents the sum of value of the first letter, as per the alphabetical order, of the given word and '2'. For example, the value of the first letter in 'not' is 14, and that is added to 2 to get 16.

the value of the first letter in 'many' is 13, and that is added to 2 to get 15

10) 1;
'D' stands for the number of letters of the word 'nest'. @ represents the last letter i.e. 'T'. Number represents the value of the first letter i.e, 14 which when added to 2 becomes 16


11) 2;
G stands for number of letters in the word(7), 'Y' is represented by '+' .
M(13) +2 = 15

12) 3;
G stands for number of letters in the word(7), 'S' is represented by '$'.
I(9) +2 = 11

13) 4;
H stands for number of letters in the word(8), 'D' is represented by '#'.
S(19) +2 = 21

14) 3;
E stands for number of letters in the word 'fairy'(5), 'Y' is represented by '+'. F(6) +2 = 8
F stands for number of letters in the word 'tricks'(6), 'S' is represented by '$'.
T(20) + 2 = 22

(15-20):



15) 4; 16) 2; 17) 2;
18) 1; 19) 1; 20) 1.